GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0516
4	Work Number	R 2100
5	Page No (From... To)	1 to 336
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

భాగవతము

[illegible] ದೃಷ್ಟಿಯ [illegible] ಗಾಲದ್ವಿ ಶ ಸಗ್ಗ ವ ನ ಸು ದ ಶ್ರೀ । ದಾ ನ ವ ದ ಕೆ ನ ತ್ಯ ಷ ಡಿ ದ್ಪ ನ ಶಿ [illegible] ಕೆ ಟ ಶಿ ಶಿ ನ ಫ ಯ ಕ ಲ ಯ ದ ಶ ಗ ಕೆ ಸೋ ಲ ಯ ಕೆ ವಂ ಚ ನ ವ ಯ ಶೆ ಕ್ಕ ಸ [illegible] ನ ಸಂ ।
ಗ ಲ ಗ ಕೆ ಂ [illegible] ಧ್ರೈ ರು ಂ ಥ ಶಿ ಲ ವ ನ ದ ವ್ವಂ ಥ ದ ಕ್ಕ ಶಿ ತ ರು ಥು ಗ ಲ ಡೆ ಟ ನಿ ಟ ವ ಾ ನ ವೆ ಂ ಶ್ರು ಸ ತ್ಯ [illegible] ಕಿ ದ ಪ್ರ ರ ವ ಂ ಯ ಶ್ರೈ । ದಿ ರು ಗ ಶ ಚ ರಿ ಶಾ ಶಿ ಕ್ಕೆ ವ ಯ ಶ್ರೈ । ದಿ ನ ವ ಕ್ತ
ರ ತ ನ ಶಿ ರಾ ನಿ ದಿ ಯ್ಯ ದಿ ವ ಾ ಲ ದಿ ರು ಗ ಶ್ರೈ ಶ ಲ ತ್ರ ಸ ನ ಥು ಸು ಲ ಯ ಟ ವ ಟ ಂ ಯ ಶ್ಮ ನ ತ್ಯ ಂ ಖು ದ ಪ್ಪ ಕ ಕ್ಕಾ ಥು ಕು ನೈ ಶ್ರಿಂ ಬಿ ನ ವ ಸು ದಿ ಶ್ರೈ ನಿ ಪ ಯ ಕ ಲ ಯ ಶಿ ನಿ ನಿ [illegible]
ತ ಂ ಸ ಲ ಂ ದಿ ಷ್ಟ ನಿ [illegible] ಟ ನಿ ಟ ಕಾ ಡ ಲ ಕ ಲ ನಿ ಶ್ರೈ ಷ ರ ಲ ಗಾ ನಿ ಶಾ ಂ ತ್ಯ್ಯ ವ ನ ಸು ದೆ ವೆ ತ್ರೆ ರ ಪ್ರೈ ತೆ ಥು ನಾ ಕ ಶ್ರೈ ನಿ ವ ಲ ನ ಲ ಯ ಗ ಶಿ ನಿ ಶಿ ವ ವ ದ ಕ್ಕ ವ ಲ ಪ್ರ ತ್ಯ ಂ [illegible]
ಧಿಂ ತ್ರು [illegible] ದ ನ ತ ನಿ ಟ ವ ಟ ಶ್ರು ಶಿ ನ ನಾ ಕ ಶ ದ ಲ ಂ ದ ಲ ಶ್ರಿ ನ ಂ ದ ಸು ಂ ಗಾ ನಿ ವ ನಿ ಂ ಯ ಸಾ ನ ಂ ದ [illegible] ಕ ದ [illegible] ಶ್ರಿಂ ದ ಸು ಶ್ಶಾ ವ ಪ ಲ ಕ [illegible] ನಿ ಂ ಯ ಲ ಯ ಕ ಲ [illegible]

విచిత్ర మెరి యంబ్రు నన్నా నేసు దగు ఛుత్ర వికెత్రా రినంయు షు ననీ లకలలలనకు బుత్తి నేనే నృశ్యరు నే వలవంచె చెదసుషు గగ నస్త్రా జివ వికెనం ఛ్చెరి గె దశేని మృ
గెలకాడకళెల జరాప్పుని త్ర(గు) షుషు ననేకనేలకలఅనివనికంసుండ క్రంప్ర హావతెంసుం(డె)నంతనింబ్రె గుణా(సు)వి శ్యెంబు సైకాంకాంచులమం
దప్రవెవింయుపిషుంచెలు విది చి చెనియే షనుదేప్రయంను (బ్రు)తుకు షుంధలగంయునందు చ్చే నుంధరియు నుదా షునువంది రంబు నకేలం బాయి దెం
దంబునచ్చా నెద్వంబుగనిని యుంధెలు నంతిగారిత గాలంబు ననినన షుయంబు నాయుకెయువిదువకకంసుని రౌగులు బది దెవకి నిజిళదెవచాత
నన్నెపడినంయునాక్షనిశ్రృణు కాంతృషెలనెనషు(ర) నెక్కకుచ్ఛంగని రౌతునేయఅంధ అబ్బనెబ్బ సువత్తి షుకన్నగన్నసుమునక తినెమంతునిబుత్తి దదవకంనవె

శ్రీకృష్ణ వైభవము ఉండు। మాదేవ్వరిరు గునుమాకుత్రి ఇంబుతో నిశేన నమ రసౌదితు నైరురా దృ। నలవులు పృష్టిరి రామునినేను తలకుకృత్య తప్పు వ్రే మాలాయుత్తి పెంక్షు వ్రేనై ప్రం

న్నా చేం తండ్రులేదు కాబట్టి యునవు వెకె ంయుండునేనటు తూరయు వెయుకేయువే దే। తాంత్రి కులుగాల్పకతో యువం క్షి। యుగకిదేప్పులనానిదిరాం

భక్తులంగికేమ్న। వనవును భువనమృత్యు కారణంబు। దూరగతి చాంద్రనిదింయాలతా యుపదేనా।కేటి కాడుకుక్క నిచ్చేదననిసతి విదిపించినన్ తిప్పదల్లి

దిశినే మాధ్వ। నైతుకులు వ్రేయ్యినే కొ ర్యేము। తేల బడెదె నా ఋకొక్క దైవకుయువే చెడక। రాముని శిదవ్వవ్వనాంలుచి నినిదు నుపరాడెడు నంచు విపరదుదోర్క

ఫలము కర్త। కృష్ణదిరాము। నెల తప్పునర్ధ। వనితే సువిదిపించుటాప్పు వైశంబునే। మునేయ। కృష్ణనిఫలుకులు ఫలుకులుమ్ము। శ్రీ నేదగబూర్జ్య చేనె కంసు న్యాసన్నకృష్ణ

తినకపోగ లక్ష్మీదాసుల నోం భ్రాంచ్చి వరుల నెంచినే వెంత్స నెత్తెల్లితేము వారి ప [illegible] దికపో [illegible] ముత్తాకోకలల్లనా క్షేత్రాల్లు గానికలం తెరల [illegible] ంబులు
చానని ద్వృత్తి మన త్రి శేరు స్త్రీ చాల నకొత్త విశాకాసం త్రి విలాసిని దనకరిష్టతే వి త్తదిన ని త్రి [illegible] సాతు తెకళు నామము యోగాత్మకేకం నేకానన ల్ల వా [illegible]
అనమరింయు సాశు వేదంబుల గుప్త లుకులు వతికి నవినియు పాండూ తెదడి క్షేత్రాప్పుల రాలు నిప్పులు కు త్రు నాననను కంత్రు [illegible] తిరప్పు చేసి చెంప్ప గం
దినింజ్ఞంత మ్మా ముఖమయుల్ నేరింప్లి మేము రంగిది తెరంగ్గ విచారించ్చి తన తోనిష్ణుని రోటకయుండు నం గాలవుల నిదివిని పంద తనంబుల [illegible]
[illegible] రంయు [illegible] సన్తైయుంప్పక బుద్ధి నెగె దే [illegible] సంధాకె ద్వరింక్లు వలంయు సాశ్శే బలకు ననియ అని ద్వి శ్లేయుం చ్చియనియ అపంనస్కారా శైన యుంగ నరత్ప్యం చ్చి స్నుతులు నిచ్చితి

శ్రీ [illegible] ముసనం దివ్వరత్నాల [illegible] నంబు వాంఛ్యమున తన పూర్వభాగ వెలతి [illegible] కాంక్షితయు [illegible] వెనక [illegible] గంభీ [illegible] గము కొంచి [illegible] జయూకంబు [illegible] నెమలవ [illegible] గ [illegible]
[illegible] ంబు వము [illegible] ములు కొన్నవెళయుతల లకెన్నవిన్న తలవ బడినకాంక్ష్యతం (త్రం) బుకెలలోన భావితోధగానబ దినరాయ [illegible] కేట తన [illegible] కె [illegible] రాంబి
నెను చరమెఖ్యబహువికారవెళ్ళ మునవు .వడినజ్జసనె (ది) రాయ వులు తెరువ్వెల తనువ్వయు పెన్నె నెణ్మెదవ్య తనకత్తం బు బుటకీటబ్రలమ్మె [illegible] దరులంను వం (ద్రె) సురా
ర్యావదలు గానె బడుఖు గావిగదలు వ్రం స్త్రివాంత్మకమన నిర్మితాంగం బలనా (ప్రా) ది [illegible] యు చేసంద్యు రాంనెక ముదగు మణకణకత్వవేయులు మెట్టనివద్య
[illegible] నకత్యం బులు గీడం నివ్విక వర్ణయుదనకలం కమన వటలు (బ్ర) ంవత్సకై నగా [illegible] గ [illegible] దడవగా నెవిచయబి నెటనెటకా వ్వనలు రులు కన్య [illegible] గా [illegible] గవల [illegible]

నదరా తన్న గాన్న నే సల్లాపా వల్లవద్ద రా విప్రవరేణ్యున గాంత్ర శారద మొక్కి దేవు బలికె నాం॥ అ॥ అన్నవి నెవ్వ చెప్పి విక నక్కడు మాధవుడు శ్రీ రంగ ... సన్న
యుత కోమల దర కమంజ్జుల ఛాషల నా దరం బున్న యీయో । మిన్నగ ... బు ... ప్పకు ... నృహూ నిరావం న్నన ... ం ... 3
గ దరం స్మావ ద్దిర ప్రీకు మం న్నవే దెదరం నే॥ అరవిందు ముసం గాకో ॥ మ॥ చె వింయుల ... యు మధ్య ... లు టల నేనె ... చెచిం తిం చు నివ్వర్ల ... నిన్న యుల బాడు
మాపుల కన్నె మం రావెద మోం గాఖ్య న త్రల బూ తుండ వ్రే ... మూ తి । వ క టూ కో కిం చు పాం వం బు నే చ్చె తినెం వెం తెగ ... యు చా దింపు గు నే ...
... చ్ఛ్ ... ॥ నే ॥ ... నె వృ ... న మా ... నె ... నూ రెం శే ... న ... బు ... దేవాం బు పే వం చ ... గే న్నా ను గుం డ్లై న ...

[illegible] నెం బుతో గ సత్యాత్మ ని త్రి యొని [illegible] సుం గ ద శి వ ర వ ద్వా రియు నె శ్వే [illegible] తె శె వృ నెం బు నె వ వు యుం టి నా ల కు ల గ [illegible]

శ్రీ వు గ్గె ల శు గ శ ద శు గ శు వృ నా శ్వం సు ని శో [illegible] గ్గె ని యు గ్గె ని త ల వ గ ది గ్గ నే న శ శి ర సా న్తె ది వి ని ట్లు ని రి యు కే లు కు లు తె ల్లు [illegible]

శ ద శు గ ది షి దె రు గ శ్రీ హి దా ద న్నీ శి ష్టు [illegible] రియు గ స తె త ఆ శి ద రి యు ష్టు శు గ వ్వే బు ని స్వ శ్వే రి యు యుం వు శ్రీ వి రా యు వు అ ని యు శ్వా నా [illegible]

ది శ్వే శు క యు న్న నా వి క్రు ం త్రై న షా వ్రం తి కే ం వ ం ది శ్వే నం చె వి దం నం ం దై యు ది దే బు చె శి దం బు [illegible] శు వి పిం [illegible] దె వ్వు ర ం బు గ [illegible]

యు న నె ల శ్వ శ ం [illegible] యె బు ది శి పె శ్లి తో బు శ్చు వ ని త ంం వ్రై క శం కిం ప క తె గ ద్రై [illegible] య శ్వ వు కే ం వు న వ్వా ం యు ం బు నె వే సం దే వ్వ ం దృ ద గ్గె రి క అ సా వు [illegible]

[illegible] లంబు నా॥ కం॥ [illegible] కుండు [illegible]
[illegible] వేడు దలి [illegible] నే పా॥ [illegible] ఆసూర నేసన కా త్రుబుం డగువ [illegible] [illegible] కాలు
[illegible] [illegible] నేసని [illegible] కం నుండు [illegible] మరది [illegible] దె [illegible] [illegible]
[illegible] మురజ [illegible] లన్నా శంబు [illegible] ములు సుజ్ఞాది [illegible] రులపగనులు [illegible]
[illegible] లు నా గెదెవ [illegible]
[illegible] [illegible] [illegible] ॥ సా [illegible] బులు [illegible] నె [illegible] మున [illegible] గంబు [illegible] నిపడి [illegible]

వరం తు నకృ[illegible] [illegible] ఎం ధవకలు వైనుల న నయు ఉరు తి । మె[illegible] నై పు ష్ట ఖ నొడు వి నొ తొ ం న వయు లుం । (శ్రీ) నై మె [illegible]

మం త్రం ఎయు పా శ్రీ సూ యు కే ధు మా ౦
[illegible] శా బు ష్టు వ (శ్రీ) యా రం ముం త్రి ॥
గా శ్రీ [illegible] ని బా ం ళ శం బు తొ ద

ఫ్రా బా ద శ్రీ వు [illegible] దు । సు రన [illegible] లు పేరా మి యు ర దు నుం ద ర త
॥ యా ం త్రు పం వ తె ల నే వు [illegible] నా
బు ష్టు జ గ తి ఎం ఎం [illegible] వ (అ) ని ఎం జు ఘ్న వె ల్లు ం [illegible] ఎ్య కా ళ్లి పృ ధ వి

ను శ్రీ । వూ రి కె (శ్రీ) [illegible] ద ౦
ది న ష్ట వూ ఎ । క [illegible] నా [illegible] నా బ
ము ద్దిం యు నె [illegible] తి న

[illegible] నకున్నం జ నిరె త్తె । నం త ఎ ను దు వి భ్రుం తో న సూ ర స నుం దు ను [illegible] ప ఘు రా [illegible] బు దన కు రా [illegible] గా ని గా ను దు రం [illegible] న ది

శ్రీమ (ద్రా) వ (ధ) [illegible] నల్లకో దివ్యదేవం త్రమానె. నరసి [illegible] నారకవి। దేవ రకనేర్పు వేతనము తగాఁవర చ్చెయ (శ్రీ)సే పలుకం ఘంన్న రాఘ్యమాలు [illegible] వంద్యన్నిడియి ఘ్గది

మెంచుక లకన్న కన్నా రతియుగునే గుని [illegible] వకిన్న పుంన్న విని నవనడిగి [illegible] కథా (శ్రీ) మవిప్పపణి ఙులమను శంన్ని మయాని జెయునలా

ఘనెఘరాజేంద్ర వినుతాశ్రీరా ఘలాం [illegible] నవులవేలసంఖ్యలమ్మ త్యవిప్పు దేవ్వు। నా (శ్రీ)ఘించినె [illegible] సాం గభాలక భూమిగిరరూ ప్పెప్ప (బ్ర) [illegible]

భూరతోయి। కన్నీరు మున్నీరు గారకో [illegible] రనేవుకాయిక రుణాతో వారంచ్చెక మల్లచప్పుడు। దేవజసారదబ [illegible] (శ్రీ)దా (త్రి)యయు వేల్పులు నదిరా

విద్దెనిగానసేంద్రి। త్యరమ్యనూకేంబు వదివి యరచ్చితనమా [illegible] నుండి దైయకమాలు [illegible] వారి [illegible] వ్వపించు। విను డునేల్పులు దరరిమానె [illegible] పలుకులవి

శ్రీ మహా తపోవృత్తి రక్షించె నంయని సేయ కరశిల్పి రుష్యమూకా గ్రిగాల రతావ వఘునయ్య లోక జనుల వెలిరయు రనే సంత్రి జనె నన వ్వుత్తు వేలనవ [illegible] నం రత్న
కన్నె యని వృనె తని చరితము ల్లణె, వృ మోం యసియ వ్రా శాంబ్చ రామ్మ జి న్రా [illegible] నుకని రవుష్ణుడు రామాంకింద్రు చెప్పి దేవ్రు దెవతి కేరవు
సకె శెరవున నాతడుంతె ను దెవ రంభు నెండర్లెకె తన తంత్రియయునాని వన జ్రాక్రుడ రతి [illegible] నంద కవ భాం రయనె వంత్రి రవాల నవ నంద
నెంయ్యదిక్కె రాయ వుండెదదనవేం నమాను గంసుని నెల నాకు వుకొచె నెన్నిరా రండ్ల మణిరాయనిధు నిరా దవనను భూనె రయంధ శ్రె దరి
[illegible] ముష్టి యని రాయనె రవిలచెశె వెరాభవ్రుశా రత్రు శెరంత గలదు నాకు నెవ్వు దీరండ్రి [illegible] నిను రరయునెవ్వు నియానెనైవు శాంబ [illegible] తలకృష్ణకు హరికథామృ

శ్రీనివాసునకు సొంపు కప్పితేకాడి వినుము సూర్యుల కోటి [illegible] కులకాంతుడై తిరు [illegible] నడవ [illegible] నిండు [illegible] కలయూవ [illegible] వేంకట [illegible]
గనేయ [illegible] వనగలరు డుకులము ను నేలాన్య [illegible] ను వంత [illegible] విష్ణుం [illegible] నెల [illegible] నమ్మి [illegible]
కయు [illegible] కొనుచు [illegible] తిరు [illegible] వణానంద వచ్చు వము వచ్చు [illegible] జనవ [illegible] సూర్య [illegible] వచ్చు వశ [illegible] దేవ [illegible] కన [illegible] కలుగ [illegible]
తెనేలు [illegible] వెక్కలుము ను వెల్లు [illegible] వని [illegible] దికలు [illegible] నాకా [illegible] రమే [illegible] కలము వెను [illegible] నలం
[illegible] కాన్పు [illegible] లవవము గా [illegible] యం [illegible] కులు [illegible] తుడై నడుడు ననన్న [illegible] యకుకు కలు [illegible] మొదలు [illegible]

పం(శ్వ)హారిగుణా— (శ్రీ)కంఠ చాళుక్యభుజంగ నమితారా(తి) మకుట మణి...
దీర్ఘికలసత్పాదకమలుం డంతేకుండటే నాకేంద్ర యశశ్శోభిగాలు డంవన్నె
పెలంగునడనుమ్మహాని యచ్చుగుణాగరిమ్మ లగడేమ్మని(శ్రీ), పట్టుకుని
శిరపురాణాన్వబాపు నరపై జతి. నపతం ంతైనే. సూతుం ంతిఖ్నిమై
నయుప్రానాపవిష్టుం తైన వరిపే నకుం(డ) ంచి నపూ సదావాగీరా

అ శ్రీ కృష్ణ [illegible]
శుభమస్తు ॥ చ
నన్ను దయ్యనుము
శ్రీ ప్రాగము
ఓం రామా

[illegible] శ్రీ [illegible] శ్రీ [illegible] మమీ ॥ ఇంద్రన
రదశ శాస్త్రము యుక్తి రానందకంద శ్లో౹ వేందా శుద్ధనము [illegible] రంతం
దైవం ఉమా సనాతన సంభూ శ్లో౹ — నారాయణాం నమ ప్రణీత నరంప్ర
వన శ్రోత్ర పంచ దేవం నరసృతిం వాక్సం శాదా జ్ఞాం ఉమ హి దరవ
పుతుబు ॥ శ్రీ కృష్ణ దేవ చరణం శ్రీ మదాత్మ నవ తారే వర (ప) వన్నె ప్రాశి
శ్రీ రామ త్రివటసుసం దైవాం ద్రశా ఫుణ్యా రాశి ఖ్యాతి [illegible]

మండపా[illegible] త్తాగనె గజెనె [illegible]డు నా శవ[illegible] తొంగిప్పునకంసుని యుత్పత్తికి నె పెంచి తెంచె కర్తదేఘున [illegible] దేవతల సంస్తనం దాశవలయునొ వారి [illegible] ర్మలు [illegible]
ప్రయుసు దేవకీసుదలు గుణతరవలు వసుదెవ్పదాదిగా గలసర్వరాందప్పయుసనసురలుగా [illegible]దాము న రులుగా [illegible] ని చెప్పె[illegible]కం
[illegible]నుదవని రాయు దేవకు రాయుదలచె (త్రి) దెవకీ దెవకి ప్ప తప్ప[illegible] జనించ్చె ప్ప తలం బు చెరుప బుద్ధినె బుద్దినెన [illegible] త్రైతప్పలనెల్ల బుంప్పునసు [illegible]
ని రాజు [illegible] కౌక నారము వూడులు వినిపె[illegible] వయుప్పొందిరియు దప్పల నిమిషం[illegible] యు [illegible] సాదాయు [illegible]కరబు[illegible] వి[illegible] దగను
[illegible] రాచమ దినై[illegible] మోడెలగ నెర్పె రిమ రంది [illegible] నుదె (శ్రీ) (శ్రీ) దుత్తె [illegible] బవు లగా పెంచ్చె వారింధులం చ్చె వెడదో [illegible] పారు గన్న [illegible] ప్పత్య[illegible]

సేన (శ్రీ) నానా చల వన్యద్రుమంబులుం బొందకాంద్రిశృంగ నిర్ఝరులు బుట్టె నట్టు (గ్రా)వతనే శైవాలవనాంగనస్తన నంబాలనే తల్లిదం(డ్రు)లైన దమ్ములనమ్ములన భూములనైన బంధుబాంధవులనే న
కాం(క్ష)తనీశ రాజులు ఖచంద్రమ్మతనువని దరుము జేవితా ధర్మలగుణములనలయు రంగుమనసేన కై శిబుకదాదానర కర్మలంబు వృత్తాంతలేదా
ఫ్ఫికాంతిష్టకూత సాంది నవాంయుంతే కంసుంఘకదనంబులమదంబులనుంపి నవదనరోముల యుం చుకాని సదనం బువిదిభిల్లదవ్రమైంటిదుస్సే
తవుతవవ్రయ్యవిదిభినిషద్గకురుకో నెలవి దేవాంవిదర్భ కెకంయుపాంచాల సాల్వరాజులుంగావిచిరిమత్స్య రంబులు విదిచికొందర
లవిరంతాపకటతాడిద్రావిడాంధ్రసుంఘ దేవకి కొడుకుల సాల్వరవర్ధింప సురుసైనాన్యం బున్నవనస్యపారి కుంచె యలాంస్యతికర్ణునైన నేతవదిరొక్కలిం బుచోక్క

౨౨

స్తా రి యుంట్ల జెనె యర్జ [illegible] బినా [illegible] జన్నాన ఘనుని అని శార దర్శకుడు నే చా వే [illegible] తు [illegible] పర్వ కళిక వోవే ప్రాంత యుంటు నాక బది [illegible] కి క్రాం [illegible] విస్తృగ
ర్వేగ ర్వేరియగు షూ వృత్తం ష్టైనాం తొతిలు కెంబు నె చెప్పగ బు తెలి విధ్యు వెని వెరుంగు నను వెల్లగెడు నా బగునం [illegible] చి వెరగు [illegible] రవె
వరము [illegible] సుంధుత నెలా ని [illegible] ని దైవె ఉకవుక నర్గలకు బ్రాంద [illegible] రత్నై యున్నది యుల నాంగ గర్వి వృల్లు గల గెనే వయు న్నె న్నడు [illegible] దవె న్నడు
చారమైలు గర్వి వి వ రవమ్యూ నైనత్రయ మేమి దలం ప్రం పాడని [illegible] వృది గా ర్యవు నాం [illegible] నాంటి కై గా విని చూ యుపెం ప్పైన నెగ ళ్ళి జెజె న్నెరి నాడు
[illegible] నెను నివం [illegible] వె గ వెల నె చంవృ [illegible] ని [illegible] యునన త్తా షు యశంబు నాం [illegible] యు చ్చే న్యుత్త పుట్టి వయు నం జైది పోవకుం దుల నె యు కృషా విం [illegible] కృరు [illegible] జైవ నైల

మదనస్ను నిందఁ నెంచి ... ప్రాంత్వ్య (య్యా) వృనద్రాణతికెనిధుష్పా । వెంబున (బ్ర) తలకుష్ణా ... (భు) తమకైత భంస్త్రినేu వu (అ) నన శ్రీ యుంన్న కార్యంబుబదిచిన్న ... బునతితి । గొంప్పి క్వుం

బు...ంచి ...న చెలింగుల వింబంవృన గ్గతికెంయుగ్గనింయుగ్గదించి వేలానివెతానింయుం చా ...దింయూu ౧౧ పాపరానిదాత్రవగ ...త్రనె ...యుం

దువ ... (క్రి) యువృడువృ ... వృ... వృడవఘ్ని వృరియుంఘ్నిలో । తెగబూతునను మనెదురువేతాతుమంరెu వu మరియుత్రైరం సు బంధనంబునన నాక్షను ॰

నంధానంబుబు । మరచ్చియు తండu కడు ॰ తిరుగుమ గుడుమ ...ంద్రా వృతున ఘగుమ గూరుకుమ వెమ వేనవరతం బుష్పాతి దలచితలచి ... గనూవాతినుంయు

మని తలచెకంసుడారధింయుబ్బునెuవ uవెంరింయూంuనెu (శ) వేగా ర్థం (..) వయున నినప్టింబు వినబడెనది పారిపయునె నింయాంకింయె (అ)క్రి ... వయునె నె ...

దిమాడబడెనదివారి...గా నైరావృనంము జూపాము । తిరుగుచోదెనంబు ...నచ్చోంకి ...కరావృంత వెలాంయునచుగనింయు । గంద । బుకెన్నెన (శ్రీ) రంబు పావ్వినవా

౧౦

ప్పె భూ ర్వ ంతేం గ ది న్న తి [illegible] ద్రు ని దో [illegible] వైవ ది నీ వ ఆని నవి ని [illegible] వృ త్ర ం తేర. బు [illegible] నని [illegible] బు ది ని న [illegible]

న [illegible] వృన సరసి ఇగ భా ంధ చో ంధ వీయు ములు గల యట్లు వారి [illegible] కెకు మృన భూ చరణా ర్ధి ము (వి) ద్ది చొంధె నాలా కల (ది) [illegible]

[illegible] పా రం గది మే లూ [illegible] ప్పైలు కె వారి మలయు [illegible] రులకై తిరి మా ని స్వన గాం గనా తి శ్వ లాంఛుకె నేములు న స్తన [illegible] లయు [illegible]

[illegible] మెరసె (అ)రి మా నన [illegible] నాం వాం దవాం చ్చైలు ద కృష్ణన బా [illegible] రనా ం చె ద ప్పు (త్ర) [illegible]

[illegible] జదన వదగ మ [illegible] రు [illegible] లయు ఋగమ రు మ [illegible] రగు వైలద యుద ర [illegible] బు లా వాం రి (వే) ద్ది చొం [illegible]

[illegible] నిపి బ [illegible] నాన జ [illegible] తా ఫైకే కు ని గాన జనేనె త్రైవది మ [illegible] నవి లి తెము ప్పై యెము నిదే [illegible] వా [illegible] తి యు దర ది [illegible] వైక గా [illegible] గ ది తె న త్రి [illegible]

ಪವನ[illegible]ದಾ ಕ[illegible] ನಿ ಸಹಿಂಬ್ದು। ನಿರಾ ಸ್ತುತಾ ಪ್ರಕೃತಿ ಯಿಂದ ಪೂರ್ವದಲಿ ಮರೆ। ಕಲ್ಯಂಬ್ರಿ ನಿರಯಾಂತೆ ಕು ಕ್ಷಶ್ರೀ ಗುನ ಚಿದಂ ಪ್ರು। ಜ್ಞಾ ಚಿಸ್ವ ಪ್ರಕೃತಿ ನಿ ಮಂಯ್ಯಕ್ಕಿ ಪಾ ರ ವ [illegible] ನ ರಾಗ ನ ಸ್ವತಂ ದ ವ ದ

ನಕಚ್ಛ ಪ್ರು ಲೋ ಶಾ [illegible] ಕು ಸು ರ ಪುರುಷರ ಸಿ। ವ ಚಿತ್ವ ನ ಜ್ಞಾ। ಬಂಧಲು ಲುವಂಯ್ತಿನ ಹುವು। ಬವಲ ಸ್ವಮ ರಾಖ್ಯನ ಪಂಚ್ವಾ ಧಾ ತದ ಯಿಂದು ಲಸನ ಚಾದಲಿನ

ತಿನಿ[illegible] ಅತಿವಕ್ಕಾಂಚಿ ಗುಣಾಂ ಜ್ಞಾನ ಬಿಗೆಯಿಂಗ ತೈರಿ ವ[illegible] ಗುಣ (ವ) ಬುವಲು ವ ದ ತೆ। ಮೆ ಲ್ಲನೆ ತ್ತ ಸ್ವಿಂಗಿ ಮೆಯಿ ದೆಂಗೆ ವೆಂ ಕ್ಷನೆ ಕ್ಕದು ಪ್ಪ ಲ್ಲಿಂಗ ನಾ ಕೆ

ನ ದಪ್ಪ ವಲು ಗರ ದಿ। ನಾಚಿತಿ ಕ ಲ್ಲ ನ ವ್ವರಾ ಷಣಾ ವು ಲು ಪ ಲ್ವ ಯ್ಲು ಕ ಗಾ ರು ರ ಸ ತಿ ಘಾಂ ಷ ಣಾ ವ ಜ್ಞ ವೇ ದ ತೆ। ಕ ಲ ಕಂ ತಿ ಕಾಂ ಯ್ಯಿನ ಪ್ರ ವೃ ದಿಂ ಬ ದ [illegible] ರಿ ಪಂ

ದ್ವಿದಾ ರ ಗ ವ್ರ ವ ಲು ಲು। ವ[illegible] ಪಾ ಲ ತಿ ಕಂ ತ್ತು ನಿ ಜ್ಞಾ ದ (ಪ್ರ) ದ ಟ ವೆ ದು ಗ। ನ ಷ್ಟ ಧ ವ ಲ್ಲ ಪ್ರ ತ್ರೈ ದು ವ್ವೈ [illegible] ಚಿ। (ಶ್ರೀ) ದ್ವ ಲಂ ನ್ನಿ ಯಿ ರು (ಗ) ತು ವು ನ ಚಾ ವ ದಾ [illegible]। ಸು ವಿ ದ [illegible] ಪ್ರ ನೆ

౭

అరణ్యవాస రబుసే విశ్వేశ్వకలంధగర్వ రామరితం నా సంభవిన్న నవుదుర్భర నివలనిమ్మ లగబ్బు గనరి ఆసిరింగ్రి ఆగవ

నమలు గోపాలకులును నృపేసులవుం దకల భామ్మ వై శ్రీ నీ శ్రీ వనేసు నే వృభాక్య ఘను రుసే గం సెని వెతనాం కలబ ధంచటపం ధ కేంధ సోరకే

యుసనే తరలాం శ్రీ నంధ గోకుల వేరు దర్భ నసన్మది గుణ గదాం క్ష్య దెవకి కడుపున దతిం చెన్నై రా భృ సైన సా తె ఖ్యా నమర ఖ్చి నై వ్యర్ణ మెర సి దెర

నడుపున జాను వృర్నే వర కెయును తమ నసుదు నింశ వ్రానె యతుత ధ నార్య శోదకు నందు కాలు చికంత విమార ఋష్మై శ్రీ వాయకయ నా నాంబ్ధ సం కుల

కానక వెన్న సర్వ కామ దాయు నివసు నీకీ వారం కశ్రీ యాశ్రీ సాయు రీశనా నకలు నా బయులు ని చ్చెకె చ్చె యగే ఘవత వలతి యతు నినెన్న వహ్నా న వ్రులు దు గదిశ్రీ రా శ్రీ వ్రాంధ

వబురకె [illegible] విష్ణుదకె । మారెలు [illegible] విక్రమ్నకు [illegible] నారాయణ [illegible] కదె [illegible] వదలగా యు గెనె [illegible] బులు [illegible]
నియగంబు దరరణంబు [illegible] సంబులందని దమరం [illegible] సస్త్రీ [illegible] రుండగు వారి [illegible] నిరకూన [illegible] నవవ [illegible] సాదంబని రాలాగని (౭) యుం [illegible] కానిస్త్రులు [illegible] నవు [illegible] లక్షు [illegible]
దవ [illegible] ॥ దే ॥ దేవ [illegible] కదలువులో [illegible] ఘ్గ । దీప్త గర్భంబు [illegible] సిరాలాంగ । నిద్ర రాగి వింత కదువు నవి [illegible] చెనిరా ॥ కదలువు దిగెనంచలరా రులు యుకలి గెబడగా ॥ (౮)
తా ॥ గి ॥ చెల్లవయి [illegible] గులగ [illegible] సేసు [illegible] తె । రవలనాల దగుతు జేసిరా వయిద నగ । నతికిబు [illegible] గర్భ [illegible] దుసం । కె [illegible] నాలడ నంగెప్పు నెతదు సుతుల దులు ॥
నంతరంబా ॥ క ॥ అనకదలం [illegible] వలనవలు న । (౯) నాధులనియుంక ఘా గర్భస్థుత చారగతి [illegible] నరుచి [illegible] తదవ [illegible] నగబ [illegible] తగ [illegible] వులలకులనత్రి పా ॥ ఉ ॥ [illegible]
దంతదన [illegible] దబిలా [illegible] తవ వులు నా [illegible] వకర బ రయులనట్టి [illegible] వయు [illegible] గ్రాం [illegible] విభు [illegible] బువెలు చెప్పు పద [illegible] రచి [illegible] నవ [illegible] గాం [illegible]

రి. మాలికా గంధ వస్త్ర నాభరణ | ... యుక్తుండై వేదోక్త ఘట కోటా నిధులుగా | తిలకస్థ గురుడు ఘన చక్ర శంఖ పద్మ యుక్తుండై నతండు భింకా వెల పుష్ప | నారి తలంపుల నే
ష్ణు సేలు గదలు చూచి నేను అతి వృష్ణిపై నతండు నేనే సంభవ కన మంతులను దేవ తలు ల గను | నారదాదు లను మును లును సంగమంబిన దున్న నలు వైయున్న కరములయు | నేకదిక్కి వచ్చి
దేవకీ గర్భాత్ మధ్యకుండ గుప్తుడుష్ట పుత్రుడు నినిష్ఠని స్తుతియించిరి యసియను స్తోత్రమున నిత్యనంద్రమ సాంద్రనాగాల తుల మునింబట్ట గలుగు వాని | ధ్యానంతర బుద్ధిదు
సుబుద్ధి వాసుదేవగా నిర్మైదం ధ్యానంబులం ధమరులవానికైనుదు ధ్యానంబుల నెరిగిన విష్ణువు లబరగువానిని సత్యవాసుడా బుసే వలదర్శనంబును జరిపెడు వానిని
నిత్యానందుండయుండు మధు సూదను తీనే | మా యుచేతనైన కళ్యాణ నాదుల | పక్ష గతులనింద్రాదులు కొండ | యంరు గనైమ్య విభుడు నేకం చిత్తంబున నిలి
మూర్తుర్ కే వెల్లి నేన ధ్యాయ | అరవిందయున సంగా కాల సూర్యకోటి యొక్క ఫలములు సుబ్రహ్మణ్య ములు కొండు గదా ములు మూర్తి ఈశ్వర సంయుతుడు సాలు

ము ధర్మార్థ వయు పరంబు తెనుగదె విధము మై దిరు(శ్రీ)యమహుల్లు రసస్వభావంబు లోకమైన పాదులుపెయలు ధాతువులొక్కటయె మైత్రి శాక కేవి [illegible] (ప్ర)కలు సూ [illegible] బుద్ధి [illegible]
సశ్రీయను మేనోశుకంకృతులు సంపురం(శ్రీ)ము లు తాం విష్ణుదియు గోపరవము లు(శ్రీ)నా పు(త్ర)దశకంబు జేవె శపు(శ్రీ)యున మయుగలుగుసన సాంకన్న(శ్రే)ష్ఠుంబు గలు
శ్రీయుగాదవసతాగింపరాజ్యక్షకర్తుదవి వాయకయునిదెనదము చిత్రము విడి యెడెనయిత్రోకకదు తురె రుకగలుగు వారాదరిఁయుదుగు(శ్రీ)యునిపొందంబు
సాంద్రకతనప్రవసాంగరసము [illegible] యుగ్రియమం శ్రీహరికెళ్ళిమంగళ(ప్ర)దవయ్యి కెళ్ళిరులకు సేము యుగాని యుత్పత్తి తనువె తెన్నిలి తెన్నెన దాయు లోకములకు [illegible]
(శ్రీ)షట్పదయుదిపూ [illegible] వారాశింబ్రి [illegible] నారవహాని నయెమెకు గవెరిక్షోంద రునీసు రెరిగి [illegible] దలరయ్యిన్నెల్లిక పరతుర శ్లోగ తలభాండ [illegible] దశా [illegible] కంధ్య [illegible]

౧౩

నే వాణ్యె విదై నదవు చ్చా ... తతే త్రేఁ యొఘ విషేక్షింపెప ... సెందక। నివరయాగన్గైత్రి వోలసైగ్సి దు తకాయకుయ। నవాయు గా(శ్రీ)ం తుంబులు ఖ్యునే వులు లనే

వింప వల్లి ... బుగ వయ ... దబు నసు(శ్రీ)ంయుంబు నను నగుగా(త్రు)ంబు నిన ... బొందుదు రు వారిక్కు నేకు న వి ... నా(క్రు)నే త్మెగ ఱుఇం బులు బ్లి నే ... డే త్యలు

గుసు విణ్ణెన కశి తవ ... చు। న జెగ్గే నబై ... దంబులగు పెక్క గుణవులు లయుం ద్విలు వెల్లుంగని యు నసు వు తిం వ్రబుదుడు ... బ్రిన త్మెరూం వంబు నే వింబ్బుం గ సంత్రుత్తి

శ్రీంతు శ్రీ సాంక్రు వే గు చు। వా జ్ఞానే నపుు ... లకం త్మెక్రు త్మెన వూంగ ఱంబు గలుగు నిగుణ జాన్వకర్ష రవాతత్తెనరూ వ ... వు చే రు నత్మె న ష్ణు బు డ్మ వెరు గు వూరు

నేస్మగొలు వ నూ ... చుకొను షు। విను ... చెరలచెవు బాగవు వు త్రైలయువాం డు భేవ ఘ్ను సెందదు నేవాద చెక్కు ... దేగు చూంయకుదరని బూర వుయ్యానెవు।

... వు యూంత నేదు। త్యేయు చేన భేవ క్మె శ్రీకా జ్ఞంబుల(త్రు)త్మన। ధరబియు నాక్రన వు గాడెద వు నికరు గన్దుష్టా యుత్తు ... యు త్మై వె నికక వ త్మె ... (త్రీ) యుంతా

... కత్తి [illegible] వెంట్రుక [illegible] నా [illegible] దశకణ్ఠ [illegible] | శ్రీ రామ నందన [illegible] దాం జయ [illegible] వేసెం [illegible] గా సేనా [illegible] నడ రయ్యి [illegible] బోరెన [illegible] రంయు [illegible]
[illegible] యాం [illegible] ము [illegible] కుసాంతి న మ త్రై జలం [illegible] హాం మ త్రై కోటంబు త్రై [illegible] కేసరి వై భిక్షు [illegible] ద త్రై హం యాం న నుడ త్రై త్రై శ్రీ దేవ తా వతన్ త్రై దెవి సాంత్యుడు [illegible]
[illegible] గ [illegible] ర [illegible] త్రై లోకము [illegible] రక్షించిన నీకు [illegible] కొద మిలాం ఘా రం [illegible] మాకింపు వెలుకలు ము చ్చెవి యాయుండె. న లోకములు నిత్యలు గం సాంద్ర బ్రోలు [illegible]
యయు తెష్టం [illegible] గాం వ [illegible] లు [illegible] ను [illegible] యాయు వయు తల్లికి రుద్ర వెదవి నయుకు తదా [illegible] తల్లి కొకిలకు తల్లి నాయుదరం బులోన [illegible] ధాన ప్రాకుష్యం దున్న సాంటి
[illegible] ఉండి గం నల్ల [illegible] దలచి శుంబ వద్ది కి [illegible] శ్రీ రికి [illegible] ఉడు నెన్నై ని కడ పెట్టు దుం [illegible] న త్రై యా రాధహావ విశం తనం బుస బొంద
గనె [illegible] [illegible] దెవదిదెని నిల్లిం చి దెనన్న [illegible] నల్లి [illegible] రదర నిదర్శ [illegible] నవిరంతా [illegible] పంకజ మొయివ్వని శ్రీగడను శంకరు వదమ్ములు

ల వహానశం బులంనెల్ల [illegible] కడ ఘులుల వేషుల [illegible] పులకనె యనస వృష్టిం [illegible] జాల లా [illegible] వైదే నుకల హోషములనమె షంర
ఋలు రి మె (గ్రే) షా తా [illegible] తో గగనం [illegible] ముదా జనై దిక్కులు పుకితె తెవిదా క్షే కృష్ణ నిచక్కని గాని మెల్ల నవిచె [illegible] తోం షూం నలశు పె నెన్నంది వెలనెగ్గ కొలకుల్ల
తమలా రి వ [illegible] చెనె పై (శ్రీ) విషులు తోయున్నై పౌరెన ఫులు వరవ్రైర (గ్రా) [illegible] పృ ర్యో వ సుధ రాహా ప్పుటివి [illegible] వాంగరవపృ్పుపలవులు వెలనెన వశు
[illegible] నెలుగరి నెరద్యు మరవం రులు దైవ దేవ్యని దైవకీ దెవి గన నాయకులు షాదిరి గంధ రశ్మి తృ వులు లాంద్రి రిర చా దికాం తెల [illegible] నంద వులు నందగూ
[illegible] లు [illegible] రొయుముల్లు వదిరి వారకయు యు మొరనె వెల్లులు చెరులా [illegible] శ్రీరంగ్యువ నరం బునాయకుల నభిగ నె దెవకి నతురె [illegible] నపూనైగ తె [illegible] రలు [illegible]

లు నీ [illegible] ంది తి నీ [illegible] రి స్త్రీ | [illegible] వదనాలంకరిష్ణు జిష్ణు రగ [illegible] సు [illegible] సనాని గన్నని గని కేసు రు గ [illegible] తి కు రు నీ [illegible] రనే | [illegible]
త్నమి పేరం(త్రి)ది చెలువు గరాగ నెరం [illegible] సె|| జిలదర దివాం నా జి [illegible] వచు ఛా ర్వం సరసి రు పా(త్ర)ము విశాల నేత్రు| చోటు గ దానం బు చే(క్ర)పద్మ [illegible] లాం [illegible] కం [illegible]
[illegible] సు(ప్ర)తిష్ఠి వలికొం తి ఖా ను |కే వ [illegible] కమిచ్చా(త్ర)కం కరకె యూర(శ్రీ)వత్సలాం వ్రే సాం చిత [illegible] రు| నరు కళం [illegible] దాయు [illegible] కుంతలలలాం య మై [illegible]
వం తిగణ వర కిరియ [illegible] లు భూ [illegible] దం [illegible] రు చి బ్రూలు [illegible] లు| వాలు సు గు [illegible] లు [illegible] లు గ [illegible] నాలు | బ్రూ చితి [illegible] చి పులు [illegible] చి [illegible] వేంది | రయ [illegible]
లప్రిగనసు దెప్పుద [illegible] చెలు [illegible] సుకా [illegible] సంయు గరా [illegible] నా నంద [illegible] వ గ [illegible] వి [illegible] నీ |దే ను వ్రిలనవ [illegible] దివెలనస వేం నస వు నె దాక [illegible] యి [illegible] పే
[illegible] దె పం [illegible] జాల [illegible] ం చేశా పండ నెలు తెలుగ వు [illegible] పని గని

న వ్యయి యుల నే [illegible] నేను నెల్లో [illegible] కలుగ్రా [illegible] శా కు వెష్ణు దేవ [illegible] గద దానాగె పకేప యెని నన్యని ఖ
అ వశిర జ్ఞానే నం వ న్యరి [illegible] వత నమ [illegible] దాడ్రీ న నిషా యూ దూరతన హూనా నిగాకం [illegible] చోక్ష్య వేయుగల దేయకె॥ అచ్చిక్షే నేషా యుల నమున చై చ్ఛేర [illegible] గుతే
త్రికషు [illegible] (క్రి) యుట [illegible] యూర కటం దష్టశ్రే చో చ్చెయి యుసవెదు వేదు చొరకంం దు [illegible] నూ॥ నె అది యుక్తదెన షుషా గాదులం చో వెది డె వెరవే
ద్రెయు [illegible] వినవెయు [illegible] లగు [illegible] దశవికారవములతో గూడి వరాత్రి నంగ బరవాం త్ము నకు నె కళ్ళుబ ర [illegible] వెన నస్నం పెట్టది చై యుం దు యె బది
యుకూ [illegible] దక యుం దిషు [illegible] నుర [illegible] స్నకార ణా షు న వా నికి [illegible] నైవం బు గలు గ న [illegible] బుద్ధి నై రు గనె సుత్రె నలాగు [illegible] కలు [illegible] (ది) యుషుల కన్నల నసు ది [illegible] ని
[illegible] నే గల యుథ వె వృదు పకేప నవ్వు [illegible] నై లో దిది గా [illegible] వా [illegible] నెం [illegible] దె సర్వ [illegible] దవ గు నె క [illegible] స [illegible]

వెన్నెల [illegible] లు వెవి [illegible] ఉత్త [illegible] నె తిగె యామ [illegible] దేశంబులు దా త్త కంట [illegible] లకి [illegible] చేలు చే వాం [illegible] తపడా గ [illegible] [illegible] వనె కొ వెచు
ఉల [illegible] యుసుంగా కొ ఉసి [illegible] గు రావుని కారంబు గౌరికయు నుతేనివలన జ్జ గంబునై వ్రి జని నం [illegible] దనె గు రా [illegible] చేయు [illegible] లనై [illegible] నకా యు [illegible]
దగా [illegible] బు వ్రెం డగు నం చచ్చి బులి కంటతప్పుగా దేశుండ నై [illegible] వెన్నాని [illegible] నని సు గ్రాశే వ్రి సు రావులు నేరాలి నతులు రాం యు వేయు ల శ్రా ర్యం బులు [illegible] తి
వ వచ్చి నె [illegible] ర క ద త ల నె ల గు [illegible] బులు [illegible] గవుల [illegible] యు గా వ స మ యా [illegible] దనరుటొల్లు నేం దు [illegible] దనల్లు దం రెంవచ్చె ది వి గాం వ న వ త రం చ్చి తి రాం ఉ రాం ఉ [illegible]
తిన [illegible] త దాం వి డు సే [illegible] వంత్రింప ను [illegible] నా యుం ల్లం నచ్చి [illegible] దవం వచ్చి గం సుం డు [illegible] [illegible] [illegible] గూ రు కు వెం దన నె యు వంచా
[illegible] నచ్చి [illegible] వెంగు వెం మ ని సు దావె చెంత [illegible] వ [illegible] వం పురు ష లక్ష ణం ధు నా | నకల కాం ర్య వి చ [illegible] కొండు

సోగుసు మారుస్త్రం డిట్టి [illegible] నెసెం నెలనె [illegible] నెసె నెక్కి [illegible] వెలు దత్తెనెం దత్తా కొందన్నె వెలుగు వుగ నడిగెను వెని
యొక్కె చెందం బు కల్లి రాజులకు దద్దినై లైశె [illegible] యుక్తిరాము లేక చెప్పుదా ని [illegible] నెవ్వ తెవి [illegible] నెను [illegible] పమ గుచు నెధ్యాత్రు దేవ తె [illegible]
వంటు దర్జబు తుది ద్దిగెంబు లాలి రుయుం త్రింగ వెరా తగరా వెను సెరా [illegible] వెం దప్పు చారగె సా [illegible] తెం బు [illegible] కల్లి తిలోను నెం రగ [illegible] క్రుతి తాయు [illegible]
మండు [illegible] రగ త్త్రి క్రెం బు నెం గలు [illegible] చిన్నె నెవ్వె వెలు వవు గు దుల [illegible] వినై వు లెల [illegible] వు నవి క్రుకు ఖుల్లు వుమ్మె న నెకు నెనార్కెత వెల్లన కాల వుదిన ర్కెవుపు వెదబువం
దద [illegible] విక్కె స్త్రేర వెలు కుల్లినేను నె త్తై దుగా రిక్షె జెం నై సాదెశా శాత్త్రి తల భక్త్రి వుద్యత్తి జయు నా బ్బయు ఖుసుం దలె యు [illegible] దరు దంధ నారుల తె [illegible] లఖ్యం [illegible]
[illegible] వుత్తి కాంరొదోసా గులు [illegible] గ వ్వా గదినె సాధు నైకం భల్లి మండప్పరు గా నినికత్తు నా నర కేవ దాకృత్తింబ్ల నెలజ్జి వెరి [illegible] వు గళజ్జి దూ నం [illegible] సోశాలదె [illegible] యుళ్లు దూ వృత్తా

ఋషి తృష్ణ సు తాయా [illegible] (శ్రీ) నైన వేలకేల విలయ కాల తెలం తర్ప వి ష్ణుం బు నే [illegible] ప్రే మ న దా శు (కో)కరి వేదుమి నేడు దేవకి ప్రే నెండా [illegible] ష్ణ ల బు [illegible] ప వరు వు ప్రీ రు సి తె ద
బంబు నొదియు తెరలు॥ నె [illegible] వ నె ప్రే నిశ్రే సు నా తు బు ట్టె దవెంచు నీ ఖలుడు కంసుడు పెద్ద గాల వు గారయిం ఛ్ఛ నగాంచె దు [illegible] చి తత్త్వ వి నా [illegible] యు
సుల వు వృష్ణ గాం ప్రే వు వ్రే [illegible] తలు తెకవ వించే నొం చి న నెలాం ను తెల్ల నెనె వ రెత్రు వు వు అని యిు ష్ణ దెవకీ దె. వి విన్న విం చిన [illegible] రుండి ఇన్ల ని యెన వా [illegible] నె ప్రీ
తాని ష్ణ్యో యిం భువ వ సృష్టి [illegible] ంబు ల- ఋ శ్రీ యిఱ స్మృ పతి త్రుత ప్రవ సు దే వ్రంథు ను సు తప్పుం ఛ సు (త్రి) ఖ్యా పతి యిు నె శ్రీ హరి ఛ్ఛరు [illegible] తాలం బు న (బ్ర) ంప్ప ప.
వృష్ణ నెతం ష్ఠు న [illegible] (ఋ) [illegible] లు జ యి [illegible] ం ఖ్యా [illegible] న గాం తి యియుం డ ష్ం చ్పుల క [illegible] రించి యె [illegible] లం బు [illegible] యిగాం కలం బుల ది ని యొ కలంకం బు నే కు రేం (బ్ర) యి
బుషి గాం బరి [illegible] వ ష్ణ [illegible] బుల నె ప్రం బుల్లి విశాం రపం [illegible] ం పంనె తెల్పు [illegible] హాం శి ఫెచిచె చె చిం దిం ప్ర విరాకు గలరూం ప్ప చాం పి యెను [illegible] ష్ణు

తెలుప [illegible] స్త్రీ (శ్రు) సాదియగొంట సాదన [illegible] నెంయయ్యె నాం చి [illegible] ఉచ్చి నరేంద్ర [illegible] దవేం దవేండ్రనిశ్రు [illegible]
[illegible] దిశ్రు [illegible] నిది యకయప దవులు సంకెల నిర్దుకాని [illegible] అయ్యెన నయ్యె [illegible]
[illegible] గదవిం [illegible] నయకయవ నబాంధు నిదెచ్చెయు అయ్యెను [illegible] తగానిశాం [illegible] రసుతుడు [illegible]
[illegible] నసుధా [illegible] యబియ అంతచాదిక యరాం [illegible] రని [illegible] దప్ప చిరి చెప్పు డాలించి వేన లయలు నసు [illegible]
[illegible] నవచ్చి దివకినిశ్చాదెరవుస్స రస్సు నిభొం [illegible] చెప్పిన నాతండు [illegible] దిపలు దిగొంటు [illegible] షే నాకమై [illegible]

[illegible] ದೆಶ್ಯ ತಾ ಶ್ರೀ ಕೆ ಟಾ ಡ ರೋ ಷಾ ನ್ನ ದ ಪ್ಪ ವಂ ಡ ರ ಶ್ರೀ ರ ತ್ರೈ ರಂ ಬು ಗ ಡ ಪ್ಪ [illegible]

[illegible] ಯುಗ್ಮದಿ ರಿಮ್ಮು ಟಬಂ ನ್ನ ಕ ಷಿಂ ವೃ ಷಂ ನ್ನ ಹ ಗ ನ್ನು ಡು ಗಾಂ ಢಿ ದಿ ಸೆಂ ನ ನೋ ಡ ತಾ ಮ [illegible]

[illegible] ದಂ ನ್ನ ಷ ಷಾ ತ್ರ್ಯು ಲ ಷೋ ವ್ಯ (ಶ್ರೀ) ವ ಚಾ ಶಂ ನ್ನ ಭ ವ ಹ್ವ ದ ರಿ ಗ ನ್ನ ವಿ ನಂ ಶ ರ [illegible]

[illegible] ನ ಜಂ ವ ಗ ವ ಶ ನೆ ಕ ಕ್ಕು ಢ ವಿ ಗ ಢ ನ್ನ ಯು ನ್ನ ಕ ಟು ದಿಂ ಪ್ಪ ಗ ದ್ದು ಕ ಟ್ಟು ಪ್ಪ ತ್ತೈ [illegible]

[illegible] ಯು ವೃ (ಶ್ರೀ) ಚಾ ನಂ ಬು ಚೆ ಶ್ಯ ಪ್ಪ ಶ್ಯೆ ಷು [illegible] ಅ [illegible] ನ ಸ ವ ಅಂ ಮ ಶ್ಯು ಬು ಲ ವ ಶಂ ಪ್ಪ ಷು (ಶ್ರೀ) ಂ ತಿ ಪ ಧಿ ಕ [illegible]

నతిరం బూనితగు వర[illegible] ... మాంసపిండమునకు [illegible] లు వలె కా[illegible] వేంబడిని నవ వగరింబు గొరకనాం ఛయాంతమ కారుడకు నివృత్తి
మురారి వరాళి [illegible] యుతు వ [illegible] చి చిత్తేశాకైన పృథ్విగ ఘుటంద న[illegible] భక్తకాండ [illegible] ప్రతి [illegible] కుకరంపు నసూక్ష్మ అదితిరాయు గన్నీవ్రదన గా| విధితలరగు [illegible]
నగుడు చవేషంబున [illegible] చిత్తి| [illegible] వ నుడనను| త్రిదశేంద్రానుజుండనై దృతి యార్యవ వము [illegible] కేయుయు [illegible] యాంద వశ్వ్రవమునదృష్టక షాయరు పెరకు
నవనయాడనై తి| నెజ్జి [illegible] వము షాయుం దెప్పటికి నిదేడు జన్మమును ప్రేనింక నాం ఋక్షుయ ఋంద నుడనియును బరవరాసందపడు బగు(బ)ంక్షమనియు నమ్మ
బప్పపు| నావెంద దెరుతాబాందవదరు| నాయుందరు (బ్రె)మము నచ్చవము నిందరు షారలూం వలు అనియున్న వలికయుంద [illegible] రుం [illegible] విధిచిప్పకంరం [illegible]
రాస్త్రాలిగకతలిదండ్రుల [illegible] తనుబూంద వారయాత నరిలవితుత్రై| యుక్షుడదల్లు గుంస్థాంపని రావప్పునదేడు కల్లుట్టెనెక కొంత్యి [illegible] వలుతం [illegible] తనతేలంద్రా

ಯ ವಲಕ್ಕೆ ಸನು ಕಿ ... ಗಯ ... ನ ಪಂಕ್ತಿ ವಲನ ಮನ್ನೆ ಕಿಂಗಿನ ನಾಡು ಗಾವ್ಯ ನಾಯಕಯ ಅ ಪ್ರಕಿಯ ... ಲು ವಣಿ ಕಾಂಪನಿ ದರೆ ತಿಂ ಪ್ಪ್ರಕಾ ನ ಮ್ ಬರವಿದನ ಮನೆ ಸ್ವಾ ಪಿಂಕ ನಂ ... ಪ್ರಾ ವ್ಯಕ
ಪಾಲ ಅಕು ಗುವು ಲಾಂ ಗನಾಂ ಯೂಂ ಪ್ರಚವಿಂ ... ಪ್ಪಲ ಯು ನಯ ಅಪ್ಪುದಾಯ ಕಯ ನಂ ಧ್ಯನಿನ ಕಿ ಯುತಾದಕ್ಕ ಖಾಂ ಧ್ಯಗದಗ ಲಾಂಗೆ ... ವಗಾಂ ಯಪ ಪ್ರ ... ಯೂ ಕ್ರಿಂದ ... ನ
ಕಲಾ ಕೈ ಗು ಮಿ ಕ್ರೆಂ ದು ಕ್ರಾ ನಿ ಲಾಸ್ಸಾ ಕಿ ಕ್ ಕಿ ... ಗಾಂ ವಕಿ ... ಸಮಯಂ ಬು ನಾಯಕಯ ಬಿದ್ದಿ ನಿ ಗ್ಗರ ಮುಲ ... ಪ್ಪ್ಯ ನಿ ನತ್ತಂ ಬಿ ... ಗ ಬಪ್ಪ ವದ ... ಲ್ಲಿನ ಯು ದು ಮ ... ನ
ಗಾ ವಕಿ ... ಲ ಲಾ ದಂಗ ದ ... ಕಿ ... ಸಾಲ ... ಲ್ ... ನ ... ಲಂ ವಯ ಅಪ್ಪುದು ವಪ್ಪುದು ಗಾ ಕ್ರುಂ ದಿ ದಪ್ಪು ಯ ದು ಗು ಕಿ ದು ಮ ... ನಿ ನ ವಗಾ ... ನು ಲು ವೆಲ ಲ ... ನ ...
ಲಂ ಬು ಲು ಮ ವೆ ... ತ್ತಾಂ ... ದ ನಿ ಕಿ ... ನತ್ತಂ ಬು ಗಾ ಕ ಕಿ ಯು ದಿ ವದಿ ನ ಅ ಕಿ ಷಂ ಬು ಯ ವಿ ಕ ಷಂ ಬು ಕಿ ನ ರ ಗು ವೆ ಯ ಗ ಪಾಲ ... ಗದಿ ಪಾಂ ವ ಕೆಂ ದು ವಾಂ ಕಿ ... ವಕಲ ...
ಯ ... ಗ ... ಗ ... ಕಾಂ ... ರ ... ತಾ ... ನಿ ನ ... ನ ... ದಂ ... ದ ... ನ ... ಪ್ರೈತ ತಂ ಗ ಪ್ಪಂ ಗ ಕ ವಿ ತ ಧ ರಾ ಪಾ ... ಕಾ ತ ಯು ಗು

కన్న నె వి ... కన్నె నె ... ... వరవ తె ... గదియం. బాడి వాండు పొంది విని దం శ్రీ ...
... పుత్రి వత్తు ... యురో శ్రీం ... వరంబునే నడుగులొడిశి తిగె చివ్వి డిశివ ... డ ... బడ ... శేన చెప్పెల యనే లంబడక శేల నైరసి నవ్వు దిచ్చె మా
వి ... ల మణి బాల గదా ... రమ నేం వోరణి యుగదా కంకటు శంఖచ ... వే వడి చెప్ప ... లధారి నియు నై యెని మిధికరంబులం ... మ
... చారణ ... క్కరే ... గండ ... దినై మాం నే కులు కానుక విచ్చి ... గడనె గడు చు నెప్పి రలయాయి పొయలకు నె చెప్పు మి ... మంది కంయ ... ఉన్న ...
... విను శాం తివ ... కరాలు మాం దే నెప్పించి తివి ని ... ...

నరసనా(బ్జ భంజనిని స్వచ్ఛ పెదవే ప్రాకత దైన సత్పాత్ర సుందరు వాండు దుర్మతి యత్నవర్తిక రక వెం వాని రాజ్య గలనె స్తునిశ్చల వెల్ల(వలవా [illegible] దవి(యగ వేయు వేం [illegible]
చేసు వాడు నివాసంబులు [illegible] నావ [illegible] పేషు లం(జం రించె భద్ర త్మిక రాజ్య [illegible] అంత నా బొంగుని వవికి సకనికిషె [illegible] కలు మలు కులు (త్రి) యసి చేస్త లంబి
లికి స్వచ్ఛ కిరీటరేఖ వు(క్కు [illegible] దరినను [illegible] సంబున నఘ సంబు గ వెరగంది కందికుండ్లె ధై వకీవ సుధావ్రల రాతింప్ప [illegible] సంచాని వింప్లచెరివారి తానిష్ణని యట
[illegible] ప్రతి [illegible] తకట్లు(ద బంధు [illegible] విరక్తు దరు దృష్టి చిత్త [illegible] పను [illegible] ర [illegible] గతాంళ్లరు ధ (త్రా) వచ్చ [illegible] నావాం తత్తృంగి మిం సాపల దంపృథిన
[illegible] వ [illegible] ల [illegible] సాధు [illegible] గ [illegible] కనక్వ సాపరులై క [illegible] రు [illegible] రుంధు రుని భాధ్య తకమునవయు లో శి(ధి) జు గా(నెక [illegible] మె

౧౨

నుతింబొదటషిరాక్షక [illegible] ల బొందెఘంబుదరి [illegible] దేవాం. తమాం శిశువు వెక్కటి మానన్యులు తొరగెని
లుపనయనము [illegible] తలజెరిచితిమని [illegible] రియున్నపగతులచె [illegible] మని [illegible] లపుర్నిపగచ్చెలు ఘులులు వెహాస్తకుపగచెలుములు
కొయుకవుటి బంధ [illegible] సింధువునయ్యని పరికింకన్నెరు. నించిపగచి వెగమషదేవకీ వసుదేవుల పాదంబులు. పట్టుకొని సంకెళ్ళువుచ్చింపి అక్కరగ
[illegible] హాకంబులపైకంబునెరచి [illegible] నందిరి తత్క్షణంబున కంసుని నింధూంచె రాషంబు నంబాకి రంత హా వసుదేవుండు చావకియని [illegible]
[illegible] వసంబు నిక్క [illegible] [illegible] ఉన్నసు త్రైనెవనంచెను శోకమోహంపుదచ్చి నిలిమిని [illegible] హం వెశంభులనెం [illegible] కాకా

స్తోత్రి నవ్వరూపం విష్ణుం దగనేన్నేకుసై దేయ్య రెదన్న న్నే వి(త్రా)ం త్రుస్త్రైవఅగ్నియుష్ణు(త్రు)న న్నాలయి న దివేక్షివేసి దేవ్యరంతు న జున్న వేదశి కం సూం [illegible] యరు
రెయు గదవి మురు నాడు (గు)ద్దేన (త్రా)దట నంద్దకు లరి తం త్యల గు వుం త్యల రావింఛ్వి రెలాం గది(దు) [illegible] వలనం దాః విని న వృత్తాం తం [illegible] యు రుం
ఘనేనం బు నన్నె రింగిం చిన నవ్వ దు వారి ష్ణనిరి యకయ అప్పైనదద రాజు నై లుకి వుద్దురు వృక్షుల [illegible] దలందు బన్నెల నెన్నం వృష్ణైది పెరిగె దెన్నెనవ్వు లబుల్ల
దధి [illegible] పు [illegible] బంత్య మద్దిశాయి మయు వ్వవది రెూన్ని బవిల ఫా స్వాం చరవివల [illegible] దశ్రీ జ్ఞా [illegible] చ్చైగన్నాల్లై దివి జాశ్రీ స్వరవే(క్రి)యుయబది శ్రో రెండెశం
బల [illegible] దా [illegible] జాృష్ణు రా(ప్ర)[illegible] విరిచి రో వెతాన [illegible] తం బుల [illegible] న కాన్నా దిం పండ గునన్నల గుభా యకయనెల ఖి రిశ వృన [illegible] మ న

౪౩

వివ్రులవైదిదిరసగ్గవేలేచట్టివిభ్రాన్యసతలు [illegible] రస్తుబచ్చిన [illegible] గావెళవబ్రాహ్మణ [illegible]

పృత్రసమయములు బ్రాహ్మణకమిత్రనగావె [illegible] మదిపాదబుయింపృక్రియమ [illegible] సావెంబు [illegible] నాదవృక్షములు [illegible]

పస్త్రియకాలుంత్రిసత్త్రిమెయి [illegible] షోదవంబులు [illegible] పాత్రాంతగ్రులు [illegible] నివతియంచిన [illegible] తంచాంతంబు నంచాందడె [illegible]

కంబుదుమెనివేపుబు [illegible] కెలకకె [illegible] బదాపసావలిస్త్రిపుడువేమ్రుతాంతమసి [illegible] పుబతోదమమ్రుల [illegible] పుదులవేదరాములలదోలు [illegible]

బులువ్రిదాకింపుడుమెవనురాదరహాంకి [illegible] బనసాదృవంపుపతాళనవినయ [illegible] నివలుకుచెవృవంత్రలపెంతింబున [illegible]

నితలంపతె [illegible] పాతబద్దంత్రి [illegible] బులవ్రంపుదానవులర్లంపి [illegible] మంతః పలంబృ [illegible] నిరుంబునియుత్రదనర్గతకంబాంయేతాంకసవ [illegible] లుపెనెసంబుల [illegible] గ [illegible]

[illegible]

పొంస్త సెఝ్య నణాసు గాడెవమ్ము అంత మండలా నందుండు నందనుండు [illegible]

లంబులాడి సు వి[illegible] శ్యంగా రించ్చి కానిస్వ సై పృణ్యా [illegible]

గూడత్రై చెశిన పాండి షెుతప్ప్రలను కనకే [illegible] లనమ [illegible]

[illegible]

(శ్రీ) వస్త్రవము ... వల్లి ... దనవసదనరి సువర్ణ బహిర్బవ (ప్ర)
ళ్లిగాని శరత్కాల దిరా మదవృషభంబు
న(బ్ర)తుకు హరికి వేడుక జెరినవారి
నరనభూపాలాంబరవసు యుగళ్లు వె
... లసంచెరు ...

... వాన ...
తాం ప్రనమగవిని వెలుగొందు ... పంక్తులందుమ్ముదల ...
వ్రజ్ఞగవెలుదల్లి తొడుగులు రత్న ... బాలు సంపదవేశనే
... నెలనను గొరకమును సందప్పడిచ్చె గొప్పనవేంచుకములు అభ్యుదయం
రంయుగనె తెంచ్చి రగొవకల అందరపుసంచి వేదార్థములు గోపాలము
... సంతవములు ... తలతో సరస ...

... వాన ... నేకల ... సుప్రీయు ...
... శాయకు ... రికి మన ...
కులత్రేన ... గడెది వారికి విద్యల
బునాయకు ... కములు యుదలె ...
దేవ్రు ... దనేకకు తెంచి చూచి ...
... ఉ ... మును ... ఉంత ...

[illegible] రంజిల్లి మణులు లారత్నం [illegible] యనగారి చెన్నిమ [illegible] గనె నట భూ వివత్త్ [illegible] రాయ [illegible]

[illegible] నె తత్ర రంబులు [illegible] సుడా
జనుగ వలు నైదక [illegible] వలు [illegible]
[illegible] పాకలవాడ కప [illegible] రుచు
[illegible] సూచిసంత [illegible] చెప్పిన [illegible]
[illegible]

రంబులకు శృంగా రంబుల నింద్య [illegible] కడ దగ [illegible] రం
దద బహు మొం వ్ములు [illegible] మరిచి కర [illegible] లునమరనాం [illegible]
[illegible] నొందనం చాండ బటాం వనం బులన [illegible] గసూ [illegible] యుం [illegible] కిం
[illegible] పాపనికినరానె [illegible] పూ [illegible] రుకాం [illegible]
[illegible]

[illegible] కె [illegible] లను [illegible]
[illegible] దల [illegible] దగు [illegible] వ [illegible] రబల
[illegible] యలె [illegible] చిరా గబిస్తు [illegible] నిచి [illegible]
[illegible] పంచ [illegible] బులవలు లాంకకా [illegible] రాబల [illegible]
[illegible] నబో [illegible] నుచు [illegible] బునా ॥ ౯౬ ॥

[illegible]

[illegible] ಸಂಬು ಲ ಸಂ ಬಿ [illegible] ಂ ಚ (ಪ ತ ಲಿ ಚ ಸ ಲ ಬಾ ಲು ನ ರ ಲ ಗ [illegible] ಲ ಚಾ ರ ವ ಯ ಲ ಕ ಗಿ ॥ [illegible]

[illegible] ಮು ಲ ವಾ ಡ ಬಂ ಡೆ (ನೆ ವ ದು ವು ಲ [illegible] ದ ನ ರಾ [illegible] ವ ವ ಯ ವ ವ ಮು ಲ ನಂ ದ ಮು ೦ ದಿ ॥ [illegible] ॥

[illegible] ನ ನ ನು ಪ್ರು ನ ಸ ನು ಮಾ ನಂ ದಂ ಬ [illegible] ಲ ೦ ಬೊ ೦ ದಿ ತ ನೃ [illegible]

[illegible] ಪಾ ೦ [illegible] ದಿ ಮು ದ ಲು [illegible] ನ ಕ ಲ ದಿ [illegible] ವಾ ೦ ತಿ ನಿ ಯ ಲು ಮಿ [illegible]

సందాస్తు తుంటు । కితకం సాలు (స్రిం) [illegible] సంగ [illegible] న [illegible] కంబు [illegible] బుగదని [illegible] నా [illegible] ంచ్చు [illegible] గని [illegible]

పింవ । సంద్దు సకిల్లు వి రాంఉకుసం తతి వేదని [illegible] సం [illegible] ఉవేఉవు [illegible] సాగ వింపకొని సు [illegible] సుపింగా [illegible]

గంధ్రు నిస్స (బ్ర) తి కి తి । దడ చి తి నాం ఘ దలని రమె తి తి న పింత నవులనల తి ములది సి చిక్క న సికు సె సంత తి గ తి కి సె [illegible] సుపసం

కొ సుంతగల కె । [illegible] కగలకాః [illegible] ల । [illegible] వడగు వేని నె [illegible] గాంచ ల వ [illegible] వ రల [illegible] ల

[illegible] సగలి కి వ సు [illegible] కల లం [illegible] । బల [illegible] ల [illegible] గాం క పాం [illegible] కె [illegible]

[illegible] గా దె ఉ కె ఉ [illegible] లు [illegible] సల ల [illegible]

[illegible] ఉ వు ఉ [illegible] గం బు ల బొం ద కం ల సె [illegible] సు [illegible]

[illegible] వులు [illegible] ల [illegible] గ [illegible] రుసె [illegible]

త్రాం తారక నామంబు నేనెఱుఁగ [illegible] తన ప్రే [illegible] వు [illegible] కెరయు [illegible] నీ [illegible] వనము [illegible] వు ను [illegible]
కయితీ క్రాంత [illegible] ప్రసన్న [illegible] నా రత రయు || గారవింప్ర నీవు దేవ్రేగ [illegible] నీ ముందర నుండి నా [illegible] న్నా దల నారం || డు నందా [illegible] వైు అ [illegible] న [illegible]
శాఱక రన్నె వెకి కిన్నె నించి నేను తానీకంబు || దాత్రిద [illegible] మును నిశ్కం సుండు వెంధ్రించె నీను తేఘుది నిం శింప్ర జెత [illegible] నారకాశం || ఘుగ నేం గె రాళ్ళు యు దిద్ [illegible] దెన [illegible]
కం భిం ద్దనె తె బన్ను థూ రడు వు నా నూ ను || రి దెనేనహా ను డు నూ ఁ అనివనుదె వ్వెం డిల్లు ది యెటుఁకబ్జు నవ తి కరిం దితి వివి || మెుగను గెం [illegible] ది వె మెుదిన్న గం [illegible] వి వెల
[illegible] బొందిన్న [illegible] కులవు నను తాల్ప తె వృలుయ దారం [illegible] కౌన వెలంయు నే ఁ వ ఁ అనిపలికె వ [illegible] దె వ్రెంఢు నేంచా దు తై వే [illegible] వెదు కొల్లు నగాడప్లి క వద తెలిపి ఖ్ళీ ||

సిగ్గెన కేళులంబులు బుద్ధకేళులంబులు గా నెన్నైత ము తము షడైల శ్రీహరి వెళ్ళిన రానందిర్యందుష్టైత ప్రతి తెంబుత్రైనె యిబు డాళ్ళు తెంబులు కొదగని నా రిద్దే తెన్నపేబు కలుడే
శ్రీవనిత లంచెళ్ళి మెందె నందాం కెసియకేం సుదతిర్ప్యనె శాలపూ తిని పూతనపత్నెల మందల బుట్టనా వసులయులయు శ్లో డాల హాంస గా వింప్రుచు జను మే నె ప్రిదే
రుత్రవణశేధి బలిని నంయుంధనె నర్య పేరుల ని షాలణా మగు నభుద్దై తాప్యంగ కుద వతరించి యిబు నసనందు ని వున్నైకొరక సాందు నైమరిప్ల వచ్చియుండ్ల మాం
శ్రీత్రిగామరూ పెణి దిప్ల చాప్పతాన కలంశనరిదె యిక్కులు దప్పక నర శికొను చెల నందగర్భవాము లని షా ద మెయి కయి విని ప్రమెం దించి న
యలగు పెరాయు కాళియుల్లొ యుగ న లం గుల్ల పెరన్నల కంచత్ప వంక్షని చదరయ నెన్నా యు నక్కేద్భు పేద నెయిబుద్ది కొ సుసేరా శవెత్ర సిర దదనా వరాం గమశ

కరంబులు నాపేక్షదోక్షిగా [illegible] నెప్పుడు [illegible] వెం [illegible] నాని [illegible] కొంచెన [illegible] కాంతులు గెంద [illegible] గల్గురకెల్గ్ [illegible] ప్రియవ్వినె [illegible]

షుత్రిపుదాకులుంపొంనెప్పు నగానంత్రిప [illegible] నవనెరం కుప్పలు వాడ గల [illegible] పలువంన్నెలనంచెన్నెంచు [illegible] రగనింక్ష నిశ్చా నన యందెగెగుల వారయని యుంద [illegible]

(శ్రీ) తుకంగ ఝూంఘ కొర్తకుం నక్షిలిం గారవేష్టం బు తా నరుదె నాం ప్రన వ్యం చెప్పి గాపికలు జుంపట్లై (శ్రీ) క వెూ శాంంచి త తప్పరుత్రి పూడలతాంగి వోయుకని యెు న్నబ్బిం [illegible]

బునవ్వరవ పొఠ్యునల [illegible] దొబు నవ (శ్రీ) రంపకలం ద్రిం పెకు నెu మక నికదియు వచ్చి సముంయుం బు నా u నా u లత్రి లత్రి తెన్నెరుదావరా వరవిభుంరా భుంఱ గా నో బు [illegible]

తాం లక్ష్మిం [illegible] గాం [illegible] నలిప్పిడి తెన్న నాల్ తెం తేవండదబు వ నాని తింద్య నిషమాని వచ్చేయుమ దినాన్విదింవిలో నవ్వనమ నాల్గుబన్నెలు నెరుంగక్కుం నన్నెనరద్ది శ్రీ [illegible]

[illegible] నాల నెరి నెరుంగ [illegible] కల వాని సాన ఫలు నెర [illegible] కరమలు [illegible] వింపె నుంగనవి షుప్రన్నెమ్నె మ వయు ద్దా త్తిక్కెరమ్మ [illegible] కాన నికవెకె నెuకu [illegible] గుడు

ಒಬ್ಬ ನೆಪ್ಪದ ನೆಲ ನ್ನಾಲುವ ಮೆಯುಗವೆಪ್ಪನು
ಪೈಟುಟುವನೆ ಹಾವೆಯುಳ್ಳು ಕುಮೃತ್ತ ಕೆನ್ನಗುಡ
ವನ್ನೆ ನ್ನಂಬು ಲೋ ಪಾಲು ವೆಯುಳ್ಳ ನೆ ರಾಜ್ಞಿತಿ
ರನಿದು ರಗದಿತಿ ನೆಪ್ಪಣಿ ನೆಪ ಣಿ ಂತು ನಿ ಂಯುಕ್ತೆ
ಗವಡೆರ ವಕ ಮೆರಪ್ಪೆ ವೆರಪ್ಪನೆ ರುಂಗಕೆ ಕಾವ [illegible]

ಶ್ರೀ ಪಲ್ಲ ಶಬ್ದೋ ತನೆ ಗ್ರತ ಮೇಲೆ ನಿನವು ದಯೆ [illegible] ತನೆ ಬುಗಾಡ [illegible] ವಿಷ್ಟರ [illegible] ಗಮನು ನಕುನೆ [illegible]
ಕ ನಕು ನು। ವಿಶೇಕೆ ಬಿ ಬೇನು ವಿಷ್ಣುಶು ಗಾನು [illegible] ವೆ ನತ ಅಂತ ನೇಳು ಅಂತ ನಾ [illegible] ತಯು। ದಿಲಿಕೆ [illegible] ಗಾಡು [illegible] ದಗ್ರ [illegible]
ಗಾಂವಿನ ಮೆಲಿ ಪೆ ನ್ನಾರ ಪಯು ಪ್ರೈ ನಿಬ್ಬಿ ಪಿ (ಶ್ರಿ) [illegible] ಗಾಗ್ಯ ಪಾ [illegible] ನಿ ಷುಯಾಂ ಪ್ರ ವೆ ಮೆ [illegible] ನಿ ನಂ ಸ್ಪ [illegible] ನೈ ಲಾಂ ಗೂಂಲ ವು (ಬಿ) [illegible] ಬ ವು ಜೆ
ಷಯಾ (ಶ್ರ) ಪು ನೆ ಜ್ಜ [illegible] ತ ದಾಶ್ರೀ [illegible] ಂ ಗಂ ಬು ನ ಗಾ ಷುಂ ಯುಂ ಬು ಲ ದಿ ರಾ। ಪಂ ದ್ರೈಂ ಡು ನಾ ಪಂ ಬು ಲ ನೈ। ವು [illegible] ನಂ ತಯಂ ದ ನಿ [illegible] ಕ ಗಾ ಪೆ ಕ ಲಾ ಚ ಪು [illegible] ನಿ। ದಯು
ಪ್ರೈ ಷು ನ ಪ್ರೆ ದ ಪು ಕ ರ [illegible] ಕ ರ [illegible] ಂ ಬು ಲು ಗಾ ವಿ ನ್ನೈ ನಂ ಬು ಯು ಪೆ ನು ಕಾ ನಿ। ಬಿ ಕ್ಕಿ ಯು ನ್ನ ನಿ ಯುಧು ಗು ಲ [illegible] ಯುಂ ಧು ನು। ಜಾ ನು ಪ್ರೈ ಲ ನಿ ಲುಂ ದು ನು। ತಾ ದ ಲು [illegible] ದ
ನಾ। ಕ ಲು ತ ಲಂ ಬ [illegible] ಧುಂ ದು ನು। ಕ ಧ ಪ್ರೆ ಷಂ ಯಾ ನ್ನೈಂ ದು ನು। ಪ್ರೈ ದ ರುಂ ಬು ಕ್ಕೆ ನ ಪ್ರೆಂ ದು ನು। ಪ್ರೆ ರ ನ್ನ ಲುಂ ಬ ನಂ ಷು ರಂ ದು ನು। ಗ ಕ್ಕ ಷು ವಿ ಪ್ಪಾಂ ದು ನು। [illegible]

వేదమున్ నుందు నన్ను యుంబుంబు (శ్రీ) వి(క్ర)మయుండున శిరంబీన్నైరుండునన్ను రక్షించి తూరుకుయుందర చ(క్రి)యయ్యె వేనకనగదాంధరుండైన శాం(తి)యయు నన్ను [illegible] ంబుయ్యు న్ను
వే పరిణ్త్రైన కర్ణయుగ్నవుడు నగధరు చెంత్రైన యుజ్ఞనుండనన్ను కొనంబులశంఖచ(క్రి) [illegible] రుండైన యురగాయుధుండును వేదు వెంత్ర్యంబు నన్ను (శ్రీ)ంద్రు [illegible]
[illegible] అంతర్వేయుపాలదరుండునంగాం తురు యుం(శ్రీ)యుంబులశాఖాపితేశుండనన్ను (శ్రీ)రంబులసారాయణుండు నన్ను చిత్రంబున శ్వైతద్వీపంబు [illegible] నంబున
[illegible] కృష్ణుండు నన్ను బుద్ధి నివృత్తిగ [illegible] దున్ను శాంకారంబున వేగనంతున్ంద్రైన పరుండునన్ను వాలనంబునే యు దురు నేవ(శ్రీ) [illegible] నెద [illegible] ండు నన్ను
కయునింద్యుతేకిమాం దన్నుండు నన్ను కరం వేదింన్నానను యుంబున (శ్రీ) పతియెన్ను కలతుచకాలంబున నన్ను తిరుకు ంత్రైన యుబ్జ్యమ [illegible] ండు [illegible] యు [illegible]
[illegible] దుదురు నేన్నర్కృ చెకొంద్న న దుస వివృష్టి [illegible] (శ్రీ) వాం [illegible] నుకరాం [illegible] తుదా నుయున్ను [illegible] త(పూ)త [illegible] పిశాచ నిశాచ [illegible] కొం బరాదేదన తలు

ಸ್ವಾ[illegible]ಷಂಬುತಾವೆ ಕಟ್ಟಿ ಪ್ರುಥ್ವಿ ದೆಪ್ಪರ ಮಗನಾ ವೆಪ್ಪುಡಿವೆಶ್ರಿದಂಯಮೆಲು । ಚಾಚ್ಚಿನಂದಡಿ ವೆಟ್ಟಿ ಸ್ಮೃಷ್ಟಿರಿ ಗಾನಿ ವಡಿ ರೆಬ ಕಯ ದಪ್ಪಿ ದ್ಯರೆ । ಗಾಣ್ಣ ವೆಲ್ಲ ದಣ್ಣದ ವಡು ಷುನೆ ಟಕಯ ಶ್ರೀ ಜಿರ ವಿರಂದರ ಕ್ಕನ್ನೆ
ವೆರೆರೆಂ ಬುನೆಲನ ವಿಯಂ ಬಡಿನಂಕ್ಷ ತಾರೆಂ ಜನ ಮುನ್ನಿರ ಮೆ ರದ್ಧರಾ ಬಂಬುಲು ನ ಗಲ್ಲ ಲಂತೆಜ್ಯ ರಾ ಜಕುಲೆಂ ದಾಯು ಸಿಯುದಾರು ಣಲಾಂ ಗುಲಿದಂಡ ದಡಂಬುಲು ನ ಗಂಥ್ವರ್ಲ್ಯ ಲ್ಯಾ
ಬು । ಸ್ವಾಮಿ ಕಂಯಯು ನಲು ಗಂಡ ತ್ರೈಲಾ ಕವಿ ತಿಗಲ ಕಲ ಚೆಯಯು ಗ ಷಂಬು ವಿರಿಸಿ ತೂಂಗೆಡ ಪಲ್ಲ ವೆಂಖ್ಯ ಕಲು ನು । ಚೆಂಕ ಟ್ಲಿ ನಾಂ ತುಲ್ಲ ಜಿನೆ ಯಲನೆ ತಂಬುಲು ಪೆನಂದಿ ಜ್ಯ ರ ಮು ಬ
ಪ್ಪೃತಿರುದು । ಬಾಂ ಗ ವೆನ್ನಲ ವಾಲುವೆರಣ ಪಾ ಸ್ತ್ರಂಬುಲು ಯಾಂ ಕಿನ ಚೆರ್ಕ ವ್ಯತಾ ನೆನ ಯಯು ಗಡ ಪ್ರ । ಗ ವಿನಿಷ ಪೂ ದಿ ಪ್ರ[illegible] ಕ ದಿಶಿ ಚೂಂಡೆ ಭೈಂ ಯುಡ ಮ ಗು ಡಾನಿ ಷು ನ
ರಮು । ಮೊಂಬಿಗೆ ವಗೆ ಕೈ ಜನಂ ಬುಲ್ಯು ಗ್ಯಂಡು ಗಾಂ ವಿ । ತೆ ಗ ಡ್ಡ ಬಂಡಿರಿ ಮನ ಮುಲವೆ ಗಡ ಗ ಡಿರಿಯಯುಷ್ಠಿ ಧಂಬು ನಾ । [illegible] ಲರ [illegible] ನ ದಚೆನಲ ನಾಂ ತನ ಪ್ರ[illegible] ಜ್ಞ [illegible]

వేన్నగుడో ప్పమని వేన్నివేప్పినమరిసంబు సా॥ సె॥ మెయ్యెం న్నతెరగున మెల్లనక్కెను విచ్చేశ్రీకంట జూపు మొమ గిదికేనిల్లి ... వించవేష్టి ... బాతరధంబున జూచి రెయు దికెల్లి ...

స్త్రీరెంబి దూంయు। విగిచం న్నగవన్నెలచే దించి కబళించి గృక్కగక్కకు గురుకు గురుకు మనమ్ము నైక ... ల్లకలను విదప్రాణంబులు నేమెని ...

మెల్లిశ్రీ వెనదిరియును గుండెలుదల్లడిల్ల జెప్పదిరుగు చున్నని ఉవకనిరవము శ్రీలు। నితరవాటుర క్రియ గాండవిప్రగాచె। వెన్నవిడుపు వేమువిడువు వేము వాలునన్నా

కు॥ నిబ్బరవపుదప్పి మంటలు ప్రక్షినద్దతిచే కనెత్రిపదవాన్నంబు ల్లాబుచ్చినవికృతవేములు గనాగు బాబ్బుచ్చైనకగాంతచే ... వెనెల నే॥ మ్ము। అదరెం ... ల తొరదమా

శ్రీ ... నకమ్ము ప్రింఇట్టి వై। బెదరెందిక్కులి మారుప్రోత వెగనెన్నిత్తిన్నెలొకంబులు న్నదలించారెను వత్రి భిన్నగిరి రేఖంబూర్హిదేవాంబు తొ(శి) దేశద్వంసెని కోవకుంబుదినతో

వృ దైవజ్ఞాది ప్రా. త సుఖ [illegible] హేం త్వత్కాదధు ఉన్న [illegible] యుండరె [illegible] వరోధంబున్న రుచు [illegible] దంబులు [illegible] తంబులు సత్ [illegible]
దకుం డు [illegible] కరుల నిరుద్ధి చేశిరి విం విరం తత్రయకులు ఆపత్ప్వేదబుంబులు పావనికి జన్మగు ఋషి పాను ప్రశ్నె సం [illegible] పింపె కప్పి కరారక్షు హేం పావదం [illegible]
ఒయ్యన పాదెను‖ శేషు అంత్ర నం దుం [illegible] దత్రైన గావక్కులు మధురనుం క్షివచ్చి రక్కని వెలసుగని వెరనుధరి మున్న వసాదె వృందు [illegible] తంబు వెరిం గెచె [illegible] తండ్రు మవా
ఠెలాం గి యున్న పౌక దికథారంబు గ్గు వ్రా తన దొంబుడలు కుశారంబులు నరికిత్తమ కుఠురరంబులకు దప్పుగవలెం రంబు నవా నంబునం (గ) పిం [illegible]
హారివిహారికమరిమగువెదె హేంబున నగరుప రిమెశేములు శాగటువెడతె దెవాం కల్మషములు (శ్రీ) హాం రిమురి ఖముల న (ద్రావ) బదులు [illegible] భూవరె [illegible] దనవా
సెబదరిశెలులు గరవలు లురిది చేన్నగుదిచి కదిరినమూం (శ్రీ) హాం రిజనని వగిరి [illegible] గతికి నరిరెను దురితముల భా [illegible] ఒయసు రాం గ నయుస్సూ‖ కృషు వెన

సుతన్నిజ్ఞానా వుం వెరంత చెనెనటుదివికి నెన్నిస్వానిగణి చెంప్పు మదన చెన్నిట్టినన్నె తికివురింయు ఇన్నవులుగలదేటకటేవా రిగని వేన్నలుగను ఇవెదితే రేలు
తేయుగ్గదడవన్నవిశ్వవెం వారింయారగిం చెప్పుటకు చాల్లు రిశినదైను భోలు వుక్రికానలబురించుకైకటు ఆప్రాతన నైన్న గంధవ్ను గోపాలు వెరింగి యుల్లకు
వనితర్వెలగలనెన్ని తిపాంతుని సాందుంగంధ వు పింవలనెయను చు బనిరి పన్నైలకది వావువు అంతనందుందున ంబరమానందంబున నింయకింబని ప్రె
తెలచెత రక్కసాచె తల్లిన్నియుటనే రింగి వెరగ్గుపతి పాపని శేపి శిరంబుకూం కాలిని వుచ్చాటి వులు దంబున నుండెన ని చెప్పినపరికుం స్వారెం ద్వేం రిప్పని రాజుకు
రెం రెంటం వచేతా రంభులు రెం రెంక మని వేటులుప్పె నెని వుడు వారిభై ంబ తనవులన్నిరియు వినచారంటుటువి తప్రంబు చెశ్రీల్లు పండువల రొల్లినె కటు ...గారవే

మోహనిద్ర తరణమునకు రాగ్రాహ్య వస్త్రాన్ని జ తరణి ఠమలు [illegible] రామకృష్ణ సంస్మరణంబుల్ [illegible] తన్నిష్ట [illegible]
లదెని చయాన తీర్థమ్మని యెఱిగిన సుకృతం. ప్తని భూమిఁ బన్నిశాల కనకాది కిలబడనే శేనని జన్మనక్షత్రమందాకాదను నం దేహ పాలతి వేదుక తోడ [illegible] లజిర
పాదిత్రుగే తరవంబు చెలగ్గ విష్ణుల తొడగుల దేవద మంత్రంబుల నభిషేచనాదిక మాచరింప్ప వారి దివన చొందివారికి వెయు దవ్వలు నంతోరంబు జోరలు నదిగినల యుచ్చిచా
ఉదియ్యనైన నగభాను వ్యప్పనిడు రవ్వచ్చి గోపనివ వామునకు గోపికలకు బ్రాజకాము రారజె ఠయు చు జననికొ దూ కసు సరవె సం[illegible] మమునా ॥ కళ నిడుదించినది
శుభాంకాని కెడుకుమ జనుగోరికి తెరల కెసలయు విలన స్మరిమ చక్ర చాపకే శాన్వద వదవము గదనెన్నెనుక్క బంత్తినది తినే కః॥ కకమ పాదద్రిన [illegible] యల
కెయురు సుభరవను సంగంత్తు చిలకలవమున్తైనె లంబడెనకటా ఉరుని గోవ వ్యంద వాకృత్య పద నే॥ వ॥ అప్పు డందు న్నరసభా ఘోరంబులు [illegible] లంగారు [illegible] యుకాద

ನಂದವು ಬುಬ್ಬೈ ತ್ರಿನ್ನ ಗ್ರಾಪು ಗಾತಿ ತಾಙ ನಂ ಬುಲ್ಯು ಹನು ಬುಹು ಕರಿ ಕಂಬ್ಯೆಂ ಬು ಮಾ ನಿ ರಾಬು ಬ್ಯು ಪಡಿ ವಕ ವೃಬುದ್ದು ನಂ ಬು ಲ ನ್ಸ್ರ ಮ ನಂ ಬುಲ ರ ಡು॥ ಕ॥ ಮಿ ನ್ನನ ಕಾರಕ ರಸ ಗಂ ರು ಡು ತ ನ್ಸ ನ್ನು ಕು ರಿ ಡು ...

ಥು ಶಬ್ದ ಗಂ ಹುಂ ಡಿ। ಬಿ ನ್ನಿ ಕು ಮಾ ರು ಡು ತೆ ರಿ। ಶಿ ನ್ನ ನು ಪ್ರಿನ ನೆ ಗ ನೆ ಡಿ ನಿ ಥಿ ಥ್ರ ಪೆಂ ಟ್ಟು ದ ರಾಮಾ॥ ಅ ನಿ ಪ ಡಿ ಕಿ ವಿ ತ ತ್ರಿ ಡಿ ಚು ಸ ವು ರು ಯಂ ಬು ನಾ॥ ಕೆ॥ ಶಾ ಲ ಕು ಥಾಂ ಕಾ ನಿ ರಿ ಡು ಮ। ನಾ ತಿ ತ್ರ ನೆ ...

ರಿ ರಾಂ ನ ನೆ ಗಾ ನಿ ಸ್ಕ ಕ ಪ ಪಾ। ವ ರಾಂ ಲ ಮು ನ ನೆ ಗ॥ ರಿ ಯ ದ ನಿ ಕ ದಾ ಬ್ಯೆ ಬು ನಿ ಕ ಡ ನಾ ಡು ಕುಂ ಡಿ ಪ ವಿ ಕಿ ರಿ ನಿ ನ ವು ಲು॥ ಅ ಪ್ಲ ನಿ ಕು ವ್ಯ ಲ ಪ ಲು ಕ ತ॥ ಲು ವಿ ನಿ॥ ಬಾ ಲು ನ್ದಿ ಕ ದ ಬಂ ಡಿ ರಾ ಕ ದ ನ ಲೋ ಬಾ ಗ ...

ಬು ತ್ರಿ। ಬೊ ಲ್ಬು ಗಾಂ ಗಾ ಲ್ಲಿಂ ಧಂ ಸ್ನಾ ಡು ರಿ ಮೆ ತ್ರು ಡಾ॥ ಲ ಪ ತ್ರು ಪು ಲ್ಲ ಪ್ಲಾ ಡಿ ರಿ ಜಿ ತ್ತ್ಯ ಬು ತ್ರೆ ಆ ಕಂ ಬು ನ ತ್ರೈ ನ ಜ ಪ್ರ ಬ್ರ ಡು ರಿ ಮೆ ಪಂ ದ ವಾ ಕಾ ಕ ರು ಯಂ॥ ಛಾ ಲಾಂ ಪೆಂ ವ ಮ ತ್ರಿ ರು ಬು ಬು ತ್ರಿ ಶ ಲು ಪ್ರ ತ್ರ ತಾ ...

ಶ್ರೆ ಶ್ರುಬ್ರೈ ರಂ ದ ಕು ನೆ ಲ ಶ್ರಿ ಪ್ರು ಡು ಶಾ ಲು ನಿ ರಿ। ದ ಕಂ ಬು ಪಿ ಬಿ ರು ಸೆ ದ ಪ್ರ ತ್ರ ತಾಂ ಪ್ರು॥ ನೆ॥ ಅ ಲ ನ್ಸ ತಿ ವಿ ಗ ದಂ ನ್ನ ಆ ಕ್ರಾಂ ದು ವಿ ಗ್ರ ದಂ ನ್ನ ವಂ॥ ವಿ ರು ನ್ನ ರಾ ಡು ಪ್ಲ ವಾ ನು ವು ಗೆ ವ ನ ನ ...

ನ್ನ ನಂ ತ ನ ಪ್ರ ಶುಂ ತ್ತ ರು ಸ್ನ ಮ ಜಂ ನ್ನ ಗು ರಿ ನ ಶ್ರೆ ಶ ಕ ... ಂ ತ ನ ದ ಪ ತ್ರ ಲ ಕ ... ನ ವಾ ಲ ಗ್ರ ಶಾಂ ಬು ಲ್ಬ ನ ಂ ನೆ ಪ್ರ ಗ ದಾ ರು ಪ ... ಕಿಂ ಬಿ ಗೋ ಪ ಕ ಲ ಲ ನೆ ಕ ವ ರಿ ಶಾ ರಂ ಬು ಲ ಗೆ ನೆ ಕ ರಿ ಶಾಂ ವ ಲ್ಲಾ॥

ఓ దధికి శాస్త్ర[illegible] మొల నే నవంబులా చేరింపి[illegible] [illegible] చనంబునెయుంబ్రప్ర[illegible] నంబులు చేదివిద్యాక్షా
డు కునేక శృతిదయాంతర్గంబు నంద్వందల ం కెరిం చిన స్థాది తెలుదప్పక నే శిష్య జ్ఞ నంబులకి బ్రి వారింయూ శరవ్యదంబులు
త్రినిదెలుకుకౌదు కునైకనాడు తొడత్రైని డ్వానిము ద్రాక్షి తలి ంచలబి నిశ్రురుక్షునే కడు ద్రాక్షకాం డశిఖకపుదలువ్ర [illegible] నినిచె ప్రైకుకంత్రి
స్త్రైన కాదుకకొవెం వనువెరవరింయులబిందచె డ్రి శెరవి బునెనిద్రాం దరగావె బుట్టినపు వాంప్రరుచుదు గాసెం వ్రన పు సుకంగ రొచ్చినదద్దనసుదాధి శాఖకులుబరు
ంద్వుది పంత్రనసరిని తృణ్ణా వతుబి దేవసంయు ఉచా స్త్రీవయు శా సుకకరు వతి చెల్ల వినవినేనరుదరుపునెముసరిదిదిశాంరిగో బుద్ధిదలుం నేయ [illegible] దాంకుపదుద
రసుడవదపుగశాం విరకైసు దు వినరెదిదయా నుదిగాదిచూతికం నన్నలుసుదినేనగౌపకులు చెగదిసుదివదిరది పాయుప్యుపరింయుమ [illegible] వనదసుగాంధు విలయవె వసునిపకం

గుణకళిమను సంగీ[illegible] మునకు ధనకవిషి విసాదిం[illegible]
గరాకగోకులం [illegible] కు[illegible] భునం [illegible] ల్లుం దారుల నేరులం గక [illegible]
[illegible] బ్బలదిగతం బులు చెప్పె [illegible] పతివర [illegible] తం బులు గా [illegible]
గానక విపక్షనై సుంధికలంగి తల్లి [illegible] షా పత [illegible]
తాపము లొంది [illegible] నె [illegible] గలుతరయ్యి మగ్గె [illegible] రయ్యి [illegible]
నామములు [illegible] కాం[illegible] [illegible]

ంనన్నపొత్తిసాంత్యవది [illegible] అంతనెకన్న [illegible] నగకంతను [illegible] నసంధరా [illegible] గనొంగొవి [illegible]
రిభేదించెనసంధుడు సారగుణా [illegible] మారుతిసం [illegible] సగంరింగ [illegible] తచ్చెగులిచ్చతిధూరితహృదయగుణ [illegible] గులనెగగులినెతు [illegible] నివనన్న [illegible]
రంబువెశిచియుత్తని చెయికంశపొంరకక [illegible] సొంత్త ఉపొరిధఘులయియంతకదకు [illegible] కారణమువులంగళఘులుకలనిరాకై షుశ్రంబురాంక్రనిజషియు సొంత్తు [illegible]
బెపొతినాశ్లె (శ్రీ) వులందునెతరిరివెజో [illegible] తిరిషాశాంతవిశ్వాసినెసాప్పతి [illegible] (బి) త్త్వ బొధనుదశాకనిరింప్పుసాపల్లునిది తుంత్తెనపురుందుశనానవులు [illegible] (శ్రీ) త్రీ
షుండంచుచ్చెనిచ్ఛా తుర్యంబుజన్నెకరుపొంగుల రనంస్కారంబుగాదింప్పవెదకు [illegible] నిరాపు [illegible] లంబూపినగనులిందెపులుం నగరంసునిచెవ (శ్రీ) యువదిదివికైగనిపొయు [illegible]
నతెరవచెప్పినతెరంగున్తెలుపొరచిదెన్నకిదెకొంజు కని కల్లోలంతు [illegible] గాశ్రీన రపొంస్వంబునసంస్కారంబునెంయుత గాశ్యంబునెసందాను పులంతెం బునవనెకొంబునాపొంది

రుసు గణు తిం చెనెఱ పొఁ ఉవే ఉపు రి దాయు ప్రమారునకు దె శిం ల్లుకుఁ జ న లు రఖింషం ది రి నె ఠి అను వ్రీక లిఖి రా షు తని యుటు చయుదు నం నె షుం బు నె నంకయుద్ధము డ నిదుయు నా షు న బ [illegible] న బు [illegible] న ని
డ జ ద్రిం ఖి న కార ణం బు న శా సు దె ల్లిం ఘు న ద్రై శిం [illegible] తొల్లి యూం శి షు వ్రీ ద వ శా రు ణ్ణ శీ త వ ర్ణం త్రై యుత్సు ఘు న ల్ల గ్గై న తం బు నం గ్ర [illegible] డ రెప్పి క సు దే ప్ర [illegible] రు
బు లు త్రి రి తుగ్గ యూ యు ర్గ కు నె త రె ప్పి [illegible] పొ వ్ని కి గు ణా రూ పె క వర్ణం బు లె నెకం బు లు గు ళం జే శి నా వం బు ల [illegible] కం బు ల గు [illegible] శా బ కు ని వ ల న ఖి రా క [illegible] బు
ప్ర రు ం డట్ట చ ని యు నం ద బం డు ప ర హా ఘు జె నె శి ర్ప ణం బు సు న జ ల్ల ర [illegible] ంబు న గు నీ కు షూ రు ం డు నా రా ం రు ణ [illegible] షు ం ద ని చ [illegible] త న ర్గ వ ం బు న [illegible]
ద లం ట్టి జ వ్రా ళు దు ర లక్రె వ్రు ల తో క నం దేం బు న నె ం డె నే [illegible] యు సి జా న సు ఖ గ ము లు శా స్రం బు లు వి శ్ర డ ని ధు షు ది గ [illegible] బ [illegible] రిం త నం త్ర [illegible]
[illegible] బు ల్లి వి షు వ శె ర క షా శ్రీ [illegible] సు [illegible] ప క వు లు ల వ్ర డు క డ వ త్రా తు [illegible] రై త్రి చ ని [illegible] నీ గ్లు ద సు [illegible] [illegible] బు [illegible]

యొనైనైనకెడె వొత్తు నం చ్చేగవతవేచ్చు ణ్రై వ్యదో [illegible] స్థవిశానె దేరంజ [illegible] ॥ క ॥ శ్రీ శాంపని కృపాస్త బుపునా పాపనిశ్చిత బ [illegible] రియాంర్భ ౨౨
షుషున్నగో పాలనతులు బ్రా కృష్ణబలాకృారి త వదన తేత్రి రా తిరింబడల వే ॥ శా ॥ అల జ [illegible] నభిరా రత్నై తన్చుడు షుషో షాం కారుణ్య ఖింటుకి నె భూలుం దొకాని పోయి
పోయితు దితద్వారంబు వెడా వినె బల [illegible] నబరి హొంతి [illegible] తగుమ నె చెప్పింప గావేక షున్నిలాంగ వె [illegible] గానె నం షు నిటషిూ చెప్పంపు జింతింప గనె ॥ క ॥ బాల బ్బిరదకరం
బులు బొపెడు కరకులు లసుద నంబు బొండు గ విని యం గె లించి చిత్తలబడి యును బాలకు డాకక్రాంత ఘంగి బరత్రై యుది పొం కట్టు ఘుడ బిగియు బట్టు కాని దిగ బడి [illegible] దు
బాలకు నిచెత బర్వతవి భూచెనిది బడజ్ఞాల క వాండురి బడి వెగడె దిఖ్ఘగతు ఘుంగె ఘుంయి షుం బొంది నా ॥ క ॥ శా రికరె తలబ దన షున్నప్పకవషుత్రీ రాలనివాదష్ట గాం
గనుత్రై మరతైరిల్డ ఘుఘు నరాతి న్యుత్రీ కఘంజ ను కోలగూలు ఘృత షు ను బోవై నా ॥ వ ॥ అంత గోప కాంతలంత యుంగని రోదనంబులు వూని నం పెప్పాదంబుల వ్ర [illegible] రినిదక్కనయు

రవణునెమ్ము రత్నగతిగి విరు శ్రీశైల [illegible] బాలుం గానివచ్చి [illegible]

లందునే రత్నమ్ములు వెయి గలిగి నశెట్టిను [illegible]

[illegible]

వేంపృగలుగ్గవేంటుదక్షుడ్కక్రనిగ్రక్షదా వేగా ... నేయుగకర్రవుల్లన్నాకేనిర్కొరికక్ష్మదలుకొలువరా ... స్టేయుతెనెవ ... ద్దెనివిడకుతద్రా
తరబలకృష్ణుల్ తడకాదిరివారిజూవి తెగరంభాదులు ... దికొడులు శ్రయువునతరవాదిరి వంత్రనవేయుచుత ... సుయుకెడ ... తలప్రతిమెల్లన ...
యూడెడపెశవంక్షిగాంధేమలరగిదిదా ఉుశంగసంతృప్తిషుడుంకాంగరా ... ంబులరొమలికకుస్నలరెమెతుర్రవత్తుర సమంబుప్రెనభి వాతిరెకంబులసింగంపు
గాదశులనిరితపాంతుర్బరాంనసంబు నరాంతుడుంతాంతనెకనుభాలాంకర్రిచుంద్లలపనిదిదోంతుగ్రెలఖిదయు లచనృచాపె ... ద్రాగిపరశురామం గద్దెవాం
నృత్యతపానకిలునా ... యుకుగనివిదకలు నసాంవృగదురనా కడవ్వాంరలుజనవనాంవేరిగులగుడాలుఅంర్డా ... ఓకేఓచాం ... వాలర ... నెత్తుడుడు ... కలి
... యులుమనూగదు చొంవ్యలదిరుగసిచూరగనెలెనవలంకచూచా తుదిజనులనెరిగిచూడగన్నా వెలినేఓకేఓ నగట్టెలనవిద్యశాదిజ ... నచా ... రంగ ... ళగ

ತ್ತಿರಂತಿಂತಿಗನ್ನ ಬೆಯಗವೆಯ ಪಾಳ ಶುಭ್ರನಗನ್ನ ತೆಂಬು ಗನೆಯಲ ಅ ನವ ತ್ತುಲ್ಲ ಪ್ರಾ ಶಿ ನ ನ ನೆ ತ್ತೆ ನೈ ಪಾ ಲ ಕ ಲ ಅಷ್ಟೈಲ ನೆ ರ ಗ ಕ ಕಲ ಶ್ಯೈ ರ ಯ ಷ್ಟೈಲ ನೆ ಲ ಗಾಂ ಧಷ್ಟೈ ಪ ರ ನ್ವ ಯ ಶ್ರೀ ದೇವ ಕು ಶೆಂ ಮ
ದಿಷ್ಟೈಲಕು ನಂತನಂ ಬುಗೆ ನವಾಳೆ ಘುವಾಳೈ ಯ ನಂ ಗ ನೆಲ್ಲ ನ ನೆ ಚೆ ನಿ ನೈ ನ ಲ ಅ ಶು ಗ ಲ ಬು ವೆ ಲ ಯ ನ ಗ್ಗಿ ಂ ತ ಲ ರೆಂ ಡ ಧ ಲ ಗ ಲ ಲ ನೆ ಷ ನ್ನ ಳಿ — ಷ್ಟು ನೆ ಲ ಬಿ ನ ಬಾ ಲ ಯಂ ದ ಪ್ತು ನಿ ಶಿ ದಾ ದ ನ
ನಾ ತ್ರಶ್ರೀ ಅ ರು ಗ ಲ ಬ್ಬ ನ ಶು ಗ ಲ ಲ ನು ಪ ದ ರಿ ಂ ಲ ತ ಲ ಗ ವ ನಿ ಬ ತ ನೈ ಷ ರಿ ಂ ರ ಯ ನ ಲಾ ಂ ಸಿ ಲ ತ ನ ವೈ ನ ನಂ ಳ್ಳಿ ನ ಥ ರ ಶೆ ಪ ರಾ ಗಂ ಬು ಶ್ರಾಂ ಶಿ ನ ನೆ ರ ಪ್ರಾಂ ತ ಘ ರಾ ತಿ ಗಾಂ ಗ ಮೆ
ದ ಲ ತ್ತೆ ಲ ಗಾಂ ಧ್ದು ಶು ತ್ತಾ ಲ ಲಾ ಷಂ ಬು ತಿ ಗ ಲ ಪ ಂ ಗ ತಿ ಶ್ರಾ ನಿ ಷ್ಟು ನು ಕ ಗಾಂ ಗ ಪಾ ಲ ಶ್ರಾ ಗಂ ಬು ಸ್ಪ್ರಂ ಬ ರ ಗ ಸು ಶ್ರಾ ಪಿ ಚಾ ಳ್ಳಿ ಶ್ರಾ ಷ್ಟು ತಿ ಗೆ ರಿ ವಿ ನ ಕಂ ನ್ನ ಗಾ ರಂ ಗ ಕಂ
ಶ್ರೀ ಷ್ಟಾ ಶಿ ಕೆ ಲಾ ನಿ ಷು ನ ನೆ ಲ ರ ಪ್ತಂ ಬು ಕ ಷು ನಿ ಂ ಯ ಷ್ಟ ನ ಗ ಸೆ ತಿ ಲ ತ ಕ ಷ್ಟು ಶಾಂ ಗ ಪಾ ರ ಷ್ಟು ಲ ರ ಗ ಪ್ಪಾ ರ ಪ್ಪು ಲ ಗಾಂ ಗ ಷ್ಪಾ ಲ ಶಿ ಲ ಪ್ರಾ ಶ ಷ್ಟು ಲ ಕ ಲಂ ದ್ರ ನಿ ವೈ ನಿ ಶ ನ ದಿ ತೆ ಲ
ಷು ಶಿ ಶಿ ಶಿ ಧ ನ ಕು ನ ನ್ವೆ ಶಿ ತ್ರ ಬಿ ಧ ಶಿ ಪಿ ವೆ ಲ ಯ ನ ಮೂ ಲ ಕಿ ನ ಶ್ರೀ ಪಾ ಪಿ ಲ ತಿ ಪಾ ರ ಜ ಯ ಲ ತಿ ಪ ಲ ಷ್ಟು ಪ್ಪಂ ಪ ವೆ ಲ ರಿ ನಿ ಶಂ ಕ ಲ ವ ಶ ಕಾ ದೇ ಗಾಂ ಸ ಕ ಲ ಬ್ರ ನೈ ಪ ಸ ಲ ನ ಮ ದ ವಿ ಂ ಯಂ

దిరత్తు గొపెరుమాళ్ళు నవుల్లూరి నరసింహయ్యను కోలకెల తలు బుక్కరెగారు కప్పం కొత్తము గెడి చెంత ప్రభవారు సెమ్మరన కట్టిన దేవున కందెళ్ళ కేదాల యొదిమెగూపు పాకచే ల సంచరక్కువం
బునెంయుచు నల్లంబుల మొల్లంబుప్పై నన్నె పెంబులు బీరామం బులుగ వివేరింపు చెందిరి ఒకలఒతన యొందు గొ పచాంలుకసుత సుగాలునవగర సుగ్గా
దితనుసపై గలుగపు మొంగ్తను గమునం బునగ్నక్షతతవ పత్ద్యలయమెచ్చి నెలతనురుచి నమరెనుఒవఒమరి యయు నాంకు వ్యారుం దున్ని దివిధం బునకు
నం చాళిదనం చారి వణ దత్తు ద్రుఒఊఒ చకు దున్నె యుకుండు మునజంత్రి ంయెచు నవి నవిభాంవగాం నట్టు డుచా రచాం చి తన నశ్రైలి వింబుయువర్ణి ం మన్నన
మాళ్ళ గళ్ళరదళ్ళి దిసకాత్రి వికళ్ళ దురం తుస్నెం యమం మెం నృషెబు వచ్చి చనఁ దుమ్మ నవ్వెల ంన్నె సెల్లఁజు రల్లుప్రమాం యగన ఒకయవల్లు వర్గీ శాం నవ
నతనమె ద్వానుచుద్దెం చివచ్చి యొందుగ నిత్యంగ్గి ప్రత్తిగద్దిసి చిత్యాదుచు నల్లు నవను బుప్పై వెళ్ళు మవాంయమ నేచు నేఒమరియు గోవృత్తెమారు ఖంగాదేకొం విక్ష్మీ స్వందోఒ

గోవల్లవులైతేనను గోవ్రేలు మీాఁకనివదిరంత్రైమే మే వంగెయాంధ్రు రాజనేభటులు వీరాకలు గండు రంత్నుని శ్రీ వివంబున పెక్కువే మలువను మం నేడన్న రుండ్ల వ్యారర

ఖీపారిని నిద్రవ్ర్తి నింష్మలు గోనిష్టా యుడాగు నేస్వాత్రధారి మోరింద రుబివ్ముకూళ్లని వెలంగుమే నాథులాడబెఢ్ల మూకలురుకను దాకి

గెలివమూతలాడ్నను యిచ్చెలల నాం గువెబంతుల్లొనరత్తైమ జారు జిరుతలమే గులను నాలుబినెగుడశా రిభాలురత నాదన షడ్గుయుషుంధద్రాక

వలరింయు నాకుమూరశ్శెబరుండుతైన వంబున దోచజ్ఞా దల(గ్రే) దింఫ్ఫు గోపికలాపికలు వేకరియుశోదకేదకు వచ్చియుత్తి నిరియుకులబా లులకు [illegible] యులే

వని శావింత్రులు వెక్కు పకపకననెయా బ్రాల్లుదాలెవు నెరగుమ నాలక్ష(త్రి)పోలను విధివేనంచా భూత్రము కలుపద తిని చిద్ద డవ [illegible] కడవ లెంతె సా

నన్నిషుంచకానినే పాలా. పడుపుల్లన [illegible] నెదవె నాబి కల్ల [illegible] దాయ కల్ల నెపా వ [illegible] వాం మ్ము న నా షోవళ్లే

౭౧

పాలు ద్రావనగనె డక్కుండ నేగా వెంట్ని చెన్నిదై పెరుగు వా(ర్తై)వ గద్దెం పెట్టు కొను జున్ను వెన్న నెయ్యి ॥ పదార్థ కోటి లను పట్టు వ్వట్టి రు నేడు దాం గచ్చేయుమాయలు బూ వ్రతా వ్రు
పలుకు నెక (శ్రీ)విదియుం శ్రీ పెట్టు బాలు కనుండదెం దొక వెత్తి తూరా తూనిరించి నివెట్టు మాడ షాలు వాక్కుబి శ్రీ (శ్రీ)నె తెల్లిదరి ॥ (శ్రీ)కంబు నిచేకలవె కుగాడనె నెసంతుడు (శ్రీ)గియుక్కేయుండద
మూతింపుడి వినగొడయుచెయుష్కు సుకుని త్రిగొ ॥ శ్రీలతాంగి ॥ వారిక్కు బాల్యి కదవల తొరంబగు నెయ్యి (ద్రా)గి తుదినాక్కడు వచ్చిరింక్కు ను తుండిదె వారికి కెరికెని దొడ్డ వాదింపు నతి ॥
కంటి వేలు పలు నాకెం టదె నుంటుంత్తెను శి ॥ యుష్పైదను మువికవికనెగి మూ వేలుచెలగొ దృష్టా వెం లాం వతినితె సాం బుండె నెవివెనెనుక ఉచె నృది నగ బాడ గనిమూ పిన్న
దియుడం బువచ్చి కెరిదికెదివియు ఌ చెన్న దశిపట్టి చెరను ॥ వి క్నకుమూ రుండె లు తదు నితాం నుమశ్రీ ॥ కొత్త యుష్మ గు వతన్నావా కియు ॥ గొప్పరు చెట్టిరి నివి పికొ జెడు
నడు నెక్కు (కె)మార్చు వి గకచివది జనెనె మొన్న నెమకుత్తు గుండ్రదత్తు దెచెత్తు మూ ॥ కదెబంతి దప్పి వడెనని (శ్రీ)ఖ ఌ మూతా దవచ్చి ఖడనమ కెనుకయ్యమూ చిడ్డె జలక మూ వగ ॥ నెబిడ్డ దువ ॥

ననదెమ్మెన్నెల్ల [illegible] దగునెను కొంటయు ప్రెలువతూం వి వర్త వృత్తియు వృత్తిగను రిశేంవృత్తి కొను ఘనెరినెద నాతోశ చ్చెద వాం [illegible] ని [illegible] తసహ సు [illegible] వి చిత్ర [illegible] లకొంటకొ

కకటయు వేరని [illegible] కెనతిక్రడు వగవెగదత్న
న తలగక నాశె తికె నాం న తళ [illegible] తె న
దలగుతు నుడు చెలాంలగ్గు టకు నై వుటూం
న్యబుటూం బి వేలంత నవుటూ కుటు తగ జత రిశాం

షు గని గాంన్త్ర కొ నినన్నో [illegible] కులు గశి నెదరని [illegible] ంబడి నాఇ డెవి సు వతు శిను
నె తల గినె చొలు [illegible] వి యు ని తెలంయూం చెంన్నె నెల తుండు తగవె వృత్తి గాం
లం బుచె కు మునె [illegible] వాలు డు చెక్షు దు రెన తు లు వ వెదెంద్దు [illegible] కనుమ
దనంతి నెసు [illegible] గవులు లవు న్ని [illegible] శిశు [illegible] వదు వం [illegible] ను [illegible] దు రవె

[illegible] పను [illegible] తళ్లి కటు తల్లి [illegible] నె తాం నెందలకు
[illegible] కటు వాంలగ వచ్చెన నెన తి వాం లాం లం
గ వాం నెక్కొ మ రతు వాం మ గ వాం రయ వా
వ నాషట్లి వుం చు వూం [illegible] గ [illegible]

[illegible] లగష్టి వీధులుంధృతో షె నైలదినిఖష్ట దురాం వ [illegible] పురు [illegible] నరవ్య [illegible] సాం వట్టు పొట్టు నింతగ [illegible] పొట్టు [illegible] వాం నెంతి [illegible] శి రి వెదల దు వాం నిం బ [illegible]

పాలు (ద్రా) వననగవడక్కుండ నేరా నెఱ్ఱి చిన్నవదే మను వారల్లి వగ [illegible] కోను చు వచ్చె [illegible] మత్త కో కెలుపు [illegible] నేడు దాం [illegible] యు సా యెులు బా చ్చి తాం [illegible]

పలునెక (తా) విడి యుని [illegible] బాలక కుండకిం
మూ తిం డుడ వినకొ డలు పయిశ్య నుమునకెత్త గొం
కంచు వేలు వ్రులటు నాకెం తుకే సు [illegible] తిమరి
దియుడం బువడ్జిపిరి దికెది రియుల్ల చెన్న

దొక పెత్తి తూరా తాకిరిం చని వెల్లి మా డ పాలు వారి ఖి [illegible] (తా) వి తల్ల దరి [illegible] (త) డం బు నవీకలవె
[illegible] లతాం గి॥ నారిత్తు వాల్లికడవల తొరం బగు నె య్యి (ద్రో) గి తుది నా కథ వల్లి రింత్రు
యు వ్వె దను మువి కవికనే గి మా వేలు చ్చెల గొడ్డ [illegible] వం లాం వతిని తనాం ఖుండె
దని పళ్లు వ్వెర నా॥ బిన్ని కుమా కుండె లుతడు [illegible] తాం నుము [illegible] యుత్తిగ

కు గోడనె నేనంతుడు (తా) గి యుక్క యుండ [illegible]
నుతుంది దడ తారికి కెరి కి ని దొడ్డ వా దం యున్న నత॥
ని లి వె తె నే నుక॥ లె న్న ది నగ ఖా డ గని మా పిన్న
వతన్న వా కియ॥ గ్గె మ్మరు పొ ఖ్లిరి ని రి పి కా నిడు

[illegible] గ్గ తాన్న తిగ కచివ తిజనెనె వన్నానె తుల్లు గుల్ర దల్లు దె పెప్తి మా కయిచె బంతి దప్పి పడెనని (తా) బల్లి వమత్తా తవచ్చి ఖ్లత నమలు తెనా కల్లు మాఖి జలకమా డగ నె పొట్టడు వరు

౩

సం చెప్పు శుభాంగ నేఁటికి తెరవరయుక తె నె(శ్రీ) స్నగ నెరిగెల్లన వలుభ వళ్లిడిచె నెంతొకె తెలుం గరపెంచె నికు మారుడు వీర భు భువెదివెర శనేగ రెతెల వివ్రొతవు సొద్దిపుడు నీ క్ర నకు నను
సాకొదలు నెకతమున వెనగ భూవమునేత తుప్రెప్పెగె గౌకవెరుంగకె పరవగ భూంకవిడెం నెసుతు కూర్చ గూడాపెలగు సాక్షి ఘనిఘ తరు నిరొయుకతెపెరుగ(ధ)ప్పనతుదివ
గి వెంప్పదియప్పె సె దినె వెనకగది కిమగువ సేనల్లిన్మి వరిగ సొగములను నెయుబాంగి నాంధు తగుద జంటె శౌరంపాదు సేక కలకెంతి తూవాదగతి తపెల్లని వద్ధిరొ
లదకి పొయ్సెరుగుఱయుంన్న తోతలనిది రొపె పెల్లడన(శ్రీ)వ మూంచు వారొ నెప్పుడు చూచ్చి సాదొ తెలుప్లెలు వటు(ద)లు తా. శంబులు లను వె క్రొయు న్నచెందంబున నస్త
వరయు సెకయింప్లు లొసొడ సెన్నయు రిక్తి లొప్పాడు సెకయుంప్లు లొనప్లి నెంకలు విప్పు సాకలు నెకె రించప్లి నెక్కొక్ర్తని గవక్కు పాపు మొప్పాదవలెలబరగబెయు
నిక్కు జెతి వెనక నెప్పద బో ప్రిమొ కొన రాదు తిత్తు రదవ లుందాంగకె గకదులప్పిగవిని నెతిరయు కు దాతురు కళ్లుదురు గాక కొడుకలు నెను తునె బదుగులు వాంధలె ప్రెంబు ద వి ద్రో చెంచాం

తెవెం జ్జ విషి వెందు నే యొ్బి॥ కే॥ వారె అయంత్ర నే కు వారు దు ధ్యు వా రుయంత్ర నె చె రు గు పాం లు మ న ఫింయ దం మ్హా శో యు ద నె క ది క్రై ధ నం హా యంత్ర ల సు ర భు ల కనె ... భు

శ్రీ॥ దే॥ అ నిమ రియు సానె క వి దం బు వె నహా లక్ష్మీ ష్ణ ని వి నె లాం ధం బులు త మ యుం ద్యం శె రుబు త్రు సౌ దం భు ల న్ని రు రుం గ కై న్న గో షి క ల క త రు మ శో దయు ల్లు ని రు మె॥ కె॥ వె న్న

వి ధి వి రుఖ త్తు భు వ న దె న్నదు బొ ర్లు ని శ్చి త్రి వ వె రు గ డు నె డు నా గ న్న లు దె ర వ డు వా యూ చిం న్ని కా వ లా రు నిం ఢ ళ వ్వే నె రు ం డ గు నే॥ గి॥ అ న్న మె రు గ డు శ న యు కి

నా డు వం డు॥ మం చి వాం ధి త దె గ ల్లు వ హా న రం హ్హ రా మ లా ర తి లా కా బి రాం మా ల్లీ త ల్లు లా ర గు జా వ తి మ త ల్లు లా కా॥ వ॥ అ ని వా ర ల నె ర్రం బ ర చి పం పి కా

దు కం ం గ వి ం పం జూ ల క ం రు యు ం డె నే యూ॥ అ త్తె తెం త లు త రి షో త ఛ త్రు కా ర మ వె ల్ల గ శిం క శీ త ప్రా నాం తు ని శాం ప్పు న ం బ క వ సా దు ని పె ం ప్పు నే ల హా ది వి ర

శ్రీ ం మ న్నై వ ది న్న డు ని భం గి గం మా ర్క దూ ర కృ ం దె నె వి ... యు లె క త ల్లి క్క చ వె ది క శ్శా ల్లు వె రాం పి ం మా దు చ న నా॥ వెు॥ అం తె నా క్ష న్నా డు బ ల భ ద్రు పు ము ఖు లు లు యు న గో ప క లు వా

ములు వెంన్నండ[illegible]న్నెదినెననిచెప్పెనేడం శోదెవెం లు [illegible] యుటల్లని [illegible] వేదమన్నియుమె మువెలనివెప్ప [illegible] నెయున్నయు నభులు [illegible] దరన్న
మున్నెలమురివరాధగ్గేదెuవేu(శ్రీ)నివతినిన ము [illegible] నెరదూటరాన్న నకొడుకిల్లనిరుమెu శాu(శ్రీ)మూర్తి మంన్నదినంగనె [illegible] నెరా యుగంబు [illegible] నెరా
న్నన్నులకువిరివగాంటులు మదింన్నంనివ్వ గోంట్లంగ దారివన్న గనింబు ఘుటుంన్నిచెప్పెదరుకాదె నీ ముదిరియాన్న గందమ్మా (శ్రీ)ంగమమన్నెశిసావచేనమున్నెప్పనదండింప
వేuవu(శ్రీ)నివతికినెంరాన్నింబునన యెన్నెప్పె నియ్యేకొ (శ్రీ) మనుజు బాలుకుంత్రెన యాన్నెమంధునెరాతుదెరచెతనేమ జంబు నాu(శ్రీ)లవితాంగి గన్నంగానిచూ
లునివయుఖవంబున్న లభ్దకళ్ళత వనమ్మా గోళనిభితరణిచెకిదిన్నాలాదిన చండమయిన(బ్రా)ంపన్మాండ[illegible] నెంగానిu కలరమోన్నన్న వపాయయెూయుతరి
నరాన్ను ధరిమెూన త్యమోతల్లపన్నెశకె యున్నదానవెంయుశోచాదెవిగానెూuవరనేలమెూ చాలకు డెంత్ర యూతనిమున్న న్నెప్పెం ఒయజాండం బు(త్రు)బలియమంన్నంధుయన్న

ಬಿಸೋಂ ಧುನಾ ಮತ್ತಾಃ ಸ್ತ್ರೀಶ್ವೋಂ ಬುಬಿಂತ್ರಿಂಪ ಸ್ಯನೈ॥ ೬॥ ಹೊ ಲ ಸೋಂ(ತ್ರ) ಷ್ಟ್ರೆನೆ ಬಾಲು ನಿ ಪೆಂಗ ವಂದ್ಯ ವಿಸ್ತೈ ಮಲ್ಲಿ ನಿಲ್ಲ ವೆ ಶಿಂಯು ರಡ್ಡ ಚಾಲು ಷ್ಠಂ ಗಿಂಯು ಧುಷ್ಟ ಷ್ಟಾ ನಿ ತ್ತೆ ರ್ಸ್ಲೆ

ತ್ಸ್ಯ ಡಾ ದಿ ವಿಸ್ಸೃಕೆ ಗುಢ ನಿಜ ಷ್ಯು॥ (ಅ) ನಿ॥
ರ್ಕಾರಂ ಕುನಾ ಥಣೆನ್ನ ಬಾಯೆ ನಾ(ತ್ರ)ಯಂ
ಸ್ಥಾ ಧ ತಡಾ ಚೂಾ ಕೈ॥ ತು॥ (ಅ) ನಿ ತಂಸ್ಯಂ ಬರ

ಸ್ತ್ರೀಯುಂ ಶ್ರೀ॥ ಗಿ॥ (ಧ)ಯು ಮ ವಾ ತ್ಸ್ಯ ವಲನ ನೆ ವಿ ಸ್ತ್ರೈ ಕಾ ವಂ ಬು ತೆ ನ ಬ ಡುಲು ಖುದ್ದಿ ಕಂ
ತ್ಸು॥ ಕೆ॥ ನಾ ಮ ಗ ಡು ನೆ ಸ್ಸೆ ಗಾ ತ್ರೈ ಯು॥ ನೆ ವಂ ದಲು ನೆ ತುಲು ನಂ ತು ಯು ನೆ ಭೈನೆ ನಂ ಬುಲ್ಗಾ ।
ಪೆ ಸ್ತ್ರೈ ಕುಂ ಕ್ಷ ನಿ ತಲಂ ಷ್ಪು ಚು ಸ್ತ್ರ ಂಯು ನಾದ ಂಯುಂದ್ವ ವಿಷ್ಣುಂ ಧು ತ್ರೈ ಷ್ಠ ವ ವಾ ಂಯುಂ ಬಾಂ

ಪ್ರುಸು ರಸ್ತೈ ನಾ ಮ ವಾ ತ್ಸ್ಯ ನ ತನಿ ನೆ ಲ ಬ್ಬ
ಷಂ ಮುನ್ನಿ ದ್ವ ವು ಗನಿ ಂಯು ನುಶಿ ತಿರಗಾನಿ ಂಯಾ
ದಿ ನಾ॥ ಕ॥ ಬ ಥನು ಪದ್ಧಿ ಮೋ ವಾ ಷು ನ ನಾ ಷಡ

ತಂಕ ಸರ್ಕ್ಯೆ ತ್ಸ್ಮ ಥನು ಷು ಬ ಬು ಕಕ ಂಯ ತ್ತನಿತ್ತೆ॥ ಗೆ ಸ್ತ್ರೈ ನಿ ತ್ತು ಕಾಂ ನಿ॥ ಕಥ ಷೆಂಕ ತೋ ಪುಂ ಪ್ಪ ತ ಗಾ ಂವೆ ಸ್ತ್ರೈ ಷಾ॥ (ಅ) ನಿ ನ ವಿ ನಿ ರಾ ಜೆಲ್ಲ ನಿ ಂ ತು॥ ಜ ಗ ದ ಧಿ ಸ್ತ್ರೈ ಕುಂ ಡ ಜ ಶ್ರಿಂ ಸ್ವೈ ದಕ್ಷಿ ಗಾ ನೆ ಮಿ ನೆ ಂ ಯ

೩೮

ನೊಂಚೆನೆ [illegible]

ದಂಪ್ಷಿದೆ ವೆ ಟು ಕಯ್ಯೆದು ಲೆ ಹುದಿನೆ॥ ವೆ॥ [illegible]

[illegible]

ಕಂಕ ಬಸ್ಸಿಗಾಸೆ ಮೆಸಕ ಹ ಯ ಮು ಬಿಗೆ ಕ ಕ ಕ ಡಿ ರಿ ಂ ಶ್ಯೆ ಹುಲು ನೈ ರಂಗ ಬಾ ಬು ತಂ ಕಿಂ ಬಿ ಶಂ ಡು ಮು ಪಾ ಉ ವಾ ಡ ದ ಕು ವ್ರಿ ವಿ ಗು ಕಾ ತ್ರ ವೆ ಲು ಗ್ರಿಂ ತ್ರಿ ದ ಯು ವ ಜಾ ವ್ಯೆ ॥ ಶ್ರೀ ಸ ಮ ಂ ಬು ಸಾ ಕ ಕು ಹು ಬ್ರ

ಜು ಶ್ರೀ ಬು ಜು ನಿ ಜಾ ಕು ಜು ನ ಡಿ ಗು ಸ್ತು ಜು ಸತ್ಯ ರತ್ನ ಬಿ ಸ್ಸಿ ವಸ್ತ್ರ ಸು ಶು ಸ್ತ್ರೀ ಡ ವೆ ಡ ಗಂ ತು ಯು ವಂ ಯು ಜು ಕ ಡು ವ ಗ ದಿ ಶಿ ಬಾ ಲ ಕ್ಷಂ ಡು ಕ ತ್ರೈ ಕು ಕಸ್ತ್ರ ಸೆ ॥ ಕ ಟ ತ್ರೈ ಮು ಕ ಸ್ತ್ರ ಸ ಶ್ರೀ ಂ

ಸತ್ಯೈ ಬು ಶಾ ಸೆ (ಶ್ರೀ) ದಿ ಗಿ ಬಿಂ ಪ ಕ ತ ಲ ಮು ನೆ ಸ್ನ ಶ್ರೀ ಮ ನಿ ಡು ಕಾ ನಿ ಕಾ ಕು ಲ ॥ ದ್ರವ್ಯ ಮು ಬ ನ್ನಿ ಬ್ಬೆ ನ ತ ದು ದ ರಾಂ ಯು ಮು ಗು ದ ವ ನೆ ॥ ಶ್ರೀ ಸ ಮ ಯು ಂ ಬು ಸಾ ॥ ಕ್ಕು ॥ ಕ ಡು ಪಾ ರಂ ಬಾ ಸ ಪ್ರೋ ಯು

ಶ್ರೀ ನ ಸ ತು ಂ ಗಂ ಬಾ ತ್ರಿ ವೇ ಶಂ ಬು ಪ್ತ್ರೈ ॥ ನಿ ದಿ ಶಾ ಂ ಗಾ ರೆ ದು ಶಾ ಲು ದಿ ಂ ವ್ಯೆ ಲ ಕ ಲ ನ್ನೈ ಯೆ ಗಂ ಗ ನ ಬಾ ಶೆ ಲು ಡ ಕ್ಕ ದು ಗೋ ಪ ಂ ಬು ನ ವಾ ದಿ ರಾ ಕ ದ ದಿ ಶು ಕ್ಷ ರಿ ಬೆ ಂ ಬು ಶೋ ಂ ಗೋ ಯ್ಯ ಬೆ ಪ್ರ ದ ರ

ನ ಂ ಫ ಮು ಲೋ ನಿ ವೆ ಸ್ನ ದಿ ನೆ ಮು ಧ್ಯಾ ಸೆ ಸಂ ಕ ಲ ಲ ದ್ವಾ ಶ್ವ ಫ್ರೆ ॥ ಮ ॥ ಅ ಂ ತ ನಾ ಲ ಶ್ರೀ ಲ ಲೋ ಚ ನ ಶಾ ಲು ಧಿ ಂ ಬಿ ವ ಶ್ರೀ ವಿ ಕ ಲ ಂ ಬು ತ್ರೈ ನ ದ ದಿ ಕು ಂ ಚ ನ ಕ ಲ ಂ ಬು ಲ ಸ್ತ್ರ ಶಾ ತ ಗ ನಿ ದ ಂ ಪ ಕಾ ಡು ಕ ಲ ॥

ವಸ್ತ್ರ ದಿ ಂ ಯ (ಶ್ರೀ) ದಿ ಂ ಶ್ರೀ ಸ ಗು ಪ್ನ ನಾ ಗ ರ ಶ್ರೈ ಕಾ ಕ ಶ ನಿ ಪ್ನ ನಿ ॥ ಕ ಪ್ಯ ಕು ಲ ನೆ (ಶ್ರೀ) ವೆ ರೋ ಕ ದೃ ಂ ಯು ಲೋ ವೆ ಲ ಯು ರೋ ಲು ದಿ ರ್ಕು ಗ ॥ ವೆ ಶಿ ಯೆ ಕ್ರಿ ರಾ ಯು ಟ್ಟು ವಿ ರಾ ದ ವೆ ಂ ಸ್ನ ಯು ಯು ॥ ರು ಕ ಮ ॥

೩
೭

ನೆಲ (ಶ್ರೀ) [illegible] ದಿರು ವೆರ [illegible] ನ ಸ್ವಾತ [illegible] ಕಾ ಸ್ವಾ [illegible] ಮ್ಮ ಕಾ ನಪ್ಪ ರಾತನ ಯಾರು ಯೆ ಪ್ರಿರಿ ಯುಂದ ಸ್ಥಳ ಕಥೆ ದಂಡಂಬು ನ ರಂಗಾ ನ ವೆ। ವಿನಿ ನಾ ಕಂಬು ನ

ಶಿಂದವೆ ವೆರೆವೆನಿ (ಶ್ರೀ) ತಿ ಯುನೆ [illegible] ದಿ ಯು [illegible] ನ ಸ್ಸ [illegible] ದಾಶಿತಿ ಕದ್ದಿ ನೆ॥ ವೆ॥ ಅತಿ ಮುದಲ ಕಿಂಪ್ಪೆ ಬು ಕಾ ಷಡುಕ ನವದಿ ದಲಂಪ್ರಿತ ನಮ ಮು ದ್ವಿ ಥ ನ್ನಸ ನಂ

ಬುನಾ॥ ನೆ॥ ಶಾಲ ದಿ ತಂದನಿ ಶ್ರೀ ವಿಂದು ನ ಂದು ನಾ ರಿವೆ ವೆದ್ದಲು ನ ನೆರಕಿ (ಶ್ರೀ) ಮಂಬು। ವೆರವೆರುಂಗ್ಗ ದ ಕ್ರಿ ಲ ನೆ ವೆರಪಿಂತು ನಂದಬ ನಾ ಕಿತಿಗಿ ತೆನೆ ನ್ನದು ಗಾನಿ ಕಂಡ। ವೆರಪ್ರ ಹಾದು

ತ ಬುದ್ಧಿ ವಿನು ಶಿಂತು ನಂದು ನಾ ತದ ದಾನ ದು ದಿ ದ್ದಿ ನ ದಪ್ಪ ಕುಂದ [illegible] ನೆಂದೆ ಕುಂಗಕ ಯುಂತ್ರು ನುಂದೆದು ನಂದ ನಾ ದ್ದಿ ಬ್ರಿ ದಾದನಿ ದಾಕ ಪಕಯ ಕೆದು। ತನ್ನನೆ ಪ್ರಿರ ಯುನ ದಲ ಶ್ರೀ

ಯು ಶಾರಿದು ನೆಪಾ ಜ ವೆದ್ದು ಭೆತಿ ಯು ಕಂಬ ರ ಂ ಕ [illegible] ನಿ ನಾ ಕ್ರ ಪ್ಪಂ ದ ಶಿತ್ತಿ ನರಗುಲ ವಾಂಡು। ಶ್ರೀ ಪ್ಪಿ ನಾ ನ್ನಿ ಶಿಯು ಚೆದ್ದಿ ಯು ಪ್ಲಾ॥ ಅನಿವಿತ ಕ್ಕಂ ಪಿ ಟಕ॥ ಲ್ರಿ ಲನ ವಯು

ಬಪಾಯ ದಾಷ ನು॥ ಬಶಿನೆ (ಶ್ರೀ) ಮಿಂ ಶ್ರೀ ದಾಂಡ ನೆಂ ನಾ ಯು ಪು ನೆಂ ಶಿ ಜಾ ಲ ನು ಗಾರಿ ಬುಲು ಗಲ್ಲು ನೆಂ ಬಂ ಯು ಕರು ನು ದಾಂತ ನಂ ಬು ಪ ದ್ವಿಂಬರ ಯು ನೆ॥ ಶು॥ ಅನಿ ನಿಶ್ವ ಯುಂಪ್ರಿ ಕಲನ ನ್ನ

రేఖ్యకోద్యం [illegible] యుగ స్న [illegible] | [illegible] నమ్మ [illegible] స్నన [illegible] వెలమ కొనిన చల్లు [illegible] పవుల వదలెంచ్చ వల్ల వల్ల కోన నాకు గాక

పశులకును వెనుక [illegible] కదనె నందిరికెద
యుంబు తివియ నీతాల గత్రి చాప్పెదు
గంగబారెదు రాచవేంట్లల జాల [illegible]
నముసేల [illegible] వాళ్ళునె నెరను

౮౨ :

[illegible] గుణములు [illegible] చేసి తిరిగి [illegible] మల రచిన జ
తల చెదుమె [illegible] నచ [illegible] నాంలు మా [illegible]
దెప్పె దలంచు [illegible] నంబు గల్పైమే ముసవి [illegible]
నియునె [illegible] మాందు నెరనెగ [illegible] ॥ అని మ [illegible] ॥ క ॥

[illegible] నె బా యుచె [illegible] దలబు [illegible] ॥
[illegible] బుయాం [illegible] నెల్లుంబు లదు
దెంబ రంబు [illegible] నగె [illegible] చిం [illegible]
న [illegible]

[illegible] లు [illegible] చాలు నాల్గు సా ॥ క ॥ [illegible] వది [illegible] నాంచాలు [illegible] వరతం [illegible] చెవి [illegible] కల

ಬಸೆಂದರು ಶಿವಧಿಷ್ಠಾಯಕನ್ ಎಲ್ಲಿಲ್ಲಾ ನೆಲೆ ವೆಂಬ ಪದ್ಮ ಮಧ್ಯದ ನೆಲ ಮುಳು ಏಕ ಶಿಖೆ ಸಂಬು ಕ್ಷುದಿಯು ವೊಂದೆರ ನೆಲ ನಡೆ ಮನೆತ್ತಿ ಶಿಯು ನೆಲ ಲೋಕ ಗುಣ ನಿತ್ಯರು ನೆಲ ಮೇಲೆ ನೆಲೆಯ (ಬ್ರ) ಲ ತನು ಅಗ್ನಿ ಕಲಸ್ಥೆ ನಿಗ ಪದ್ಮ ಯಾವ ಭಕ್ತಿ
ಚೋದಿ ಪಟ್ಟ ಯಾಂ ತಂದನಿ। ಗಣ್ಣಿ ತಲೆಪ್ರೆ ತೋದಗ ಷ್ಟೆ ಗಾಕ ಪಂಕ್ತ ಕದ ಪ್ರ ಪೆಕ್ಷ (ಬ್ರ) ಪ್ರಾಂ ಧವುಲು ಪಟ್ಟ ಅ ಕಿಗಿ ನೆನಿ ತಳ್ಳಿಯಾಂಲ ಕಷ್ಟ ಲಕ॥ ಚಿತ್ರ ಧು ಕ್ಷಿರಿ ಕಾಂ ನಿ ಲ್ಲಲೋ ಜಿಕ್ಕದು ನ ನ ಕಾಂದಿ ಕ್ಷೇ
ಗಿ। ಚಿತ್ರ ಜ್ಞ ಮುಲ। ನ್ನಿಕ್ಷ ಕ್ಷ ಶ್ರೀ ಲ ವಿ ಕಾವಳಿ ಚಿತ್ರ ತಡು ಶಿಲ ತಳಿ ಚಾ ತ (ಗಾ) ಲ ನೆ॥ ವ॥ ಯಿಪ್ಪ ಗಳ್ಳಿನ ನಾವುದ್ಧಿಯು ವೆಮುಕ್ಷ ಕೊಕ್ಷನಿಯು ದರಂ ಬು ಗಳ್ಳ ನದರು ಪ್ರ ಚಿಕ್ಕ ನೆಕ್ಕ (ಪ್ರ) ದು ಚು ಕ್ಷ ನ ನ
ದಿ ಕೆಂಡಂ ಗು ಶ್ರಂಬು ಲಂ ಕಡ ಷು ವದಿ ಯೊ। ವು ರಿಯು ನೆಲಕ್ಕ ಬಂಧಂ ಬು ನೆಂಧಿ ಸ್ವಿ ವಲ ಗಾನಿನ ನಂ ತಿಯು ಕಾರಂತ್ರ ಯೆ ರಪ್ಪೆ ವೆಂದಿಯು ನೆಲ್ಕ ಪಾ ಶಂ ಬು ಗಾಂ ಬಿ ನಿ ಪರಿ ಮಕ್ಷ ಶ್ರೀ ನ ವಿ ವಿ ತಿ ಚಾಂ ಬಿ॥ ಕ॥
ತಿ ಜ್ಞನ ನೆ ಲೋಂಗಿಲ ಗಲರ ಖ್ಯ ಪರಂಪರಲ (ಗ) ಪ್ಪರಂ ಸ ಪ್ರತು ಗಳ್ಳ ನೆಪ್ಪ ತಜ್ಜ ದಿ ಕೆಗಿ ರಾದ ರಪ್ಪೆ ಭ ಗ ಬ್ಜಾಲ ಮುಲು ನ್ಯ ಬಾಶಿಜ್ಞ ಗ ಪ್ಪ ಸ್ವ ಶ ಮೆ॥ ವುಲ್ಲಿ ಪ್ಪು ದಾಂ ಯು ಪ್ಪೆಯು ನ ವೆ ಗು ಪ ದಿ ತ ದ ನಂ ತ ರಂ ಚಾ॥
ನಿ॥ ಶ ದು ಜಮ ಲ ರಮ ಗೆ ಯು ನ ತ್ರ ರಿಯಪ್ಪೆ ಮು ಪ್ರಾಂ ಶ ಕೆ ಶಿ ಯು ಕ್ತ ತು ರ ಮ್ಮ ವಿ ಕ್ಷು ಲ್ಲು ದಾಲ ಗ ಪ್ರ ಕಾನಿ ಪ ನ ನ್ಯ ಗ ಪ್ಪ ದೆ ನೆ ನ ಬಿಂ ತ ಗ ಪ್ಪ ಕಾಂ ನ್ನ ಪೆ ನಿ ಗ ರು ನ ವೆ ಶಿ॥ ಕಂ ದ ಮ ನ ರಾ॥ (ಶ್ರೀ) ರಾ ಮು ಲು ನೆ ವೆ ತಲ ಪ್ರಾ॥

బంధకమెరాం వస్సరి స్ఫుడు బంధిపగవెన నోజనని చప్పలా చ్చి॥ ... ఖన నెభకచ్చ బెచె నాకుత్తు వ ... పాడుటం చెన్న వెపా॥క॥ సంగె డాదిరిగెడు శం భృదనం గా(శ) యు వేత్ర నశిరి ...
ఘుత్రె యుపెబు రగద్దుళుళు ఝుడున గోపాం గన(శ్రి) యుగరు దేవడ యూరఖ వెశ్శరు చెనె॥క॥ ... నులచె పాసులచె॥ దాసులచె రెసా గిసంప్రిద్ధా నులచాతనెసూళ్ని నిబంధు డగనె (శ్రి)
నాడుదు భక్తి యు తులచె ఠ నెచ్చె నె॥వ॥అ ం తనయ్యిశోద యుంయ్యుకడపనల వెంయ దిరుగ గృష్ణంటు దొత్తినారదు శ్రాపంబున నెరువుడప్పళ్ళె యుక్తనల కూబర మణి (గ్రీ)వుల
ను గుంపశ్చికులనిద్రరింగ నిరోకదచ్చి కానిచ ని యెన్నని చెక్కిన యెంగి వరునక్కు భూవరుంది ద్విని యెను॥క॥ నారదవడెలక్షెకించెను. పారిశ్వ(క్రు)త్తివులనక్కవచ్చినపనికింగార ణెవెలది॥ ౮ యచ్చె
డూరాజ కులారాధ్యక్రియు కుంగబుద్ధవయుచ్చి నియుదనే॥అ నినశుకుండిద్లనియెమి॥వ॥వయు నక్కవిరునికాడుకులిరువురుశంకరుకింకరు లయచ్చు వారించి పెండికొ... విరాదవిరులలబోపుల్లం
బాడెదిదియులం గూడుకా నికరె గునుంగెకం బుత్రెన యెనుంగలబ్భం గ్గిసుర ంగం బుత్రెనవుం డా కి శితరం గ్గం జ్జలం (గ్రో)డికొ నిచ్చుకుండె నారదుండద్ద వచ్చిన నచ్చెలు వలు వ(ప్రి)ం చ్చయుద్రకిం యెం.

చిరిగుడిరాం తాంనవరవన్గులు గొంత్తినవాంరవిరు శ్రీరు వివ (శ్రీ) శ్రీ చెలం గున్నం న్నినాంషు శ్రీ రుండు షాం శ్రి శెహిం పు వాం శ్రీ శ్రీ తేథం బు గహాక్ష నేథం బు వాదవిసు షు కొం [illegible]
గ్గానెవెండు తనవ్వున్నం సొంరషున్న శ్రీ శ్రీ రం సెం వ్వజాం షుశరి శ్రీ శ్రీ వశిశు శ్రీ వాం ష్రై చిశిషిం సెం ఘ్రం ఈ నవ్విల నాం శ్రీ నవ్వి షు షు గొరశ్రీం తిం శ్రీ నశ్రీ ఉ తె శ్రీం సంశ్రీం
ధ్ధనకం బజ్ఞ నం బువిజ్ఞ విస్వాదాం రి (శ్రీ) షురా హాం వగనే (శ్రీ) నశే తంబు వాంతి తన మ నం బు నాం కళకల వాం ని సొం తులమ సు శ్రీ కలకం తునిశ్రీ ఢగొండి నా నశు పరులం కల శ్రీ న
గ్రైన విరలకల (శ్రీ) శ్రీ గొగిం చిబు దెల్లుగలవ్వ లంరా శ్రీ నక శ్రీ (శ్రీ) నిచిం తిం చి వి శ్రీ నవి శాం రశ్రీ ం డగు శ్రీ రశ్రీ ం డ నెల శ్రీ బురవు శిశ్రీ (శ్రీ) శ్రీ లం బ్జా శ్రీ విహాం రు (శ్రీ) షు దాంబ్లం
లకుశాం శ్రీ న్న శ్రీరాం లోకం బునన జ్ఞసొత రుశ్రీ శ్రీ సూం రుచి శ్రీ శ్రీ ం బు లుం శం ండని శాం డ సిశంద చరణాం శ్రీ ంచ వరిశ్రీం దెంబు నాం కళ వు కృ లశ్రీ నాం రాం యుగ శ్రీ
లప్త కరమ సొద్ధు శాం వ (శ్రీ) నం యు కృ లశ్రీ నేర లోక శ్రీ లరయ్ద్వ శ్రీ [illegible] వాం [illegible] వి (శ్రీ) నియు శ్రీ షరికె నాం శడుంధ [illegible] రాంయుగ (శ్రీ) షుం బు నకం ంజ ని యు వారి రు శ్రీ యు నాం

೮೬

[illegible] ಸಂಸಾರದು [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ స్తుతి నట్టువకార తమ్ములు ప్రాంచేక పూర్వక వడువగు నిన్న జెంతకాం యొగ్గు గుణకౌ నుతిపై నెగుబవాన నె యుండుకలసినా మములు నీవ కల్పు బడదుర్గ్గ మైనం ... నియం
వతారకములు శెరిగు లుండ్డు సతిదాడ్డు తేని శీక్ష్యములదనువృత్తులదర జెన్నించి వాతల యుండద్దు జెక్కనప్పి పర మైన త్రైనై దమ యొగ్గి నీకు ... వనే మములు ... వజ్రా
యుగనవతీ గూడద్రై తిగాడె యుల్లి తే శ్వర ఇంకా నివశేద్వి విశ్వమంగళకవి నన్నతవాసుదేవ కశ్శోగ నిర్భ్రుయ కేంద్ర పత్రంగ తవస్వివాక్యంబులు దత్త్వ శయ్యాద్రిపంబు నేం
గంభ్యది ని స్న భా ద్యన వంబు లోక్తిన్నము దావక్రి యశ్శ(ఫ) వన్నలం నేగ్గు యులము వక్త్ర ...లు న్నాయునే పదక్య వలుల్లాలకింవ్వు చేవేలు న్నిన్నా తమవాక్యం బులు న్ని పేరంబతి
నె యుల్లు వాస్త్ర యులు గమున్నె మూ తిగిప్రు చేపూవలు న్ని పాదంబుల్లు పొంత మెయు కన్నెన్నిరుములు నేకనెవప్పు చిత్రములు నేకన్నె బుద్ధు లు మా ... వ్య కేళు గా న్నెరెజ పత్రిక్రు సౌఖ
తలుత్తు నిశేత్రం చేనమ్మ స్త్రీం చి గుం పాకులం ఘూర ... వనెలు ... యు ... యుకలు తను తమద్ద తుగేయు ... వ ప్పుక నముత్తైనన్న నం మ్మిత రగు నద్దలకనన

బంధవంతసంబ్రా[illegible] నవితిలయమున్న వెనులాపృ దు [illegible] తనువు [illegible] నవులు [illegible] నమున నవైకి నసుఖాధగినా [illegible] ముఖుద్యులే

ప్రతిశి చెరినసనా [illegible] వలయస్థేమ హాసు నెల [illegible] అనిరిహా [illegible] యహా [illegible] పనినవులు [illegible] నవితి నంతు దించుని వలగాన [illegible] ల్లు [illegible]

నసలకాలం బరశతంలి గిర్తిలుతారదిగాల్యం బు లకుంజ జనిరంత నందాదు పైనగోపకం లానమునాలింబు త్రైవడిన సాలంబుల వెపుడుపి డిగాం గొల్పధని శంకించి చుహామి

కలయా పాదవమలు గూలగ నేవాంపడు లూన్కలమున నిలుబంధుం గ్రయిమెపగిడి బ తికే గంటురెష్ణా ష్టోవడు వెరవదెష్టి వాంతాయితము నెలనే పిడుగులవతురు గాంక

వెనుగాతివిసరదుర్భుంది తెంబుగులుగానరా దుబాలుడి తడుపడ్డి పడ దౌవబాలడు తెరువు వేలకూరవే ధరణి విహాంధు వ అనివెక్కంధ్రుపైవెక్క విద్యంబులనర్యగొవెవెననితం

[illegible] నక్కన స్వబాలకుల విఘ్నని రియిక నందునికొనురుమ విన [illegible] సంధ్యు నవును దూరరోలుసరిపత్రమగా వుుంచ [illegible] కెం [illegible] నము చుట్టలు [illegible] ందు కొనం గు [illegible] ములగంట్లు [illegible] నా

ವು॥ ಆನಿಂಯುಘ್ನವತಿಕಿನ ಪಾಲಕಲೊಪಂ ಬುಲು ಮಿಷ್ಟ್ರಾರಂ ಪಂ ಬುಲನಿಕಾಧರುನೆಂಢಕಿಂತಿರಂಧ್ವುನಂಧ್ವಂ ಡಿವಿಕಣಿ ತೆವು ಶ್ವಾರ ತಿಂಶ್ವು ರಿತ್ರಿ

ವಜ್ರಕಣ್ಣಿನಿಧವೆನಪ್ಪ ಯುಧಂಧನ ತರಂಗೆವ್ರೈರ ನೆರುಂ ಗಕುಂಡವ್ವಲಂಯುನನಿಕ್ರಾವಲರುಂಡಾ॥ ಶಾ॥ ಪೊಡುಂ ನಪ್ರ ಗಟ್ಟನಿ ಪ್ಪಂಗೆಗೊಪವನತೆಳ್ಳ ನಿಪ್ಪೆ

ತ್ರಿಪಾಸ್ತ್ರ ಮು ಲೆ (ದಿ)ಶ್ವುಚುನಸ್ಟಾ ಡೆನ್ನೆ ಕಶಿ ಶಾನಿ ಪ್ಪಂ ಗಿನಗು ಮುನಸ್ಟ ಶುನ್ಯಗಿನಪ್ಪಿಲುರನಾಂಡಂ ಪ್ಪೆ ದ್ರ ಲ ಕಂಪ್ಪು ನೆಂಯುಜನುಡಾಂ ಗುಣಿದ್ದಾ ಗೊಷ್ಮೆ ಯುಗಾ ಪ್ಪಾಡು ನ್ಪ್ಟಂ (ತ್ರ) ಮುಪ್ರ್ಪೆ ವಿ ನ್ಪ್ರಿ ರವನ್ನಾಂ

ದಂತಿ ಪವುಗ(ಡಾ)ವ್ರ ಮುನಂಡು॥(ದ್ರಾ) ವಿಜನನಿತಿ ಶ್ವೆ ಂ ಪೆಡುಗಡನುಷು ವಿಲಾ॥ ಮುಂಮುಂಡ್ರ ಯುತಡು ಮುಂ ಮು ಚೂಪನರಂ (ದ್ರಾ)॥ ಕ॥ ನಲ [illegible] ಕಾ ಗುಜಿಕ್ವಾಡು ಮುನೆ॥ತ್ತೆ॥ಕುಂ ದೆಡುಗು ಪಾಲುಗಡಿಪಿತಿ

ಗಾಲ ಶಾಂ ಸ್ವರ ಕತಿ ದು ತಲ ಚೆಶ್ವನು ಗಾ ಷ್ರ ನಸು ಮುತಿಶ್ಚಿತಿ ಬೆ ಪ್ರೆ ನೆ॥ ಕ॥ ಭಿಕ್ಷು ಲುವ ಚ್ಛಿ ದರೆ ಶ್ಚಿನ॥ ಬಿಡಿ ಶಾಂ (ತ್ರ) ಮು ನ ಶಿ ಶಿ ಬೆ ಗ ತಿಂ ಚ ನ ಸು ನಿ ಜಲ ಕಲ ನ ಪುಲೋ ನಿ ದ ವ [illegible] ಚಿ ಕಲ ನ ಸ ತು ಂಡ್ರೆ ಶಲ

ಶ್ರೀತಿಶ್ವೆ ನಲ ಶಾ॥ ಕ್ವಕ್ಕು ಬುಷ್ಣ ಕಲ್ಗೃಂ ಧು ಬಪಾ ಲು ವಿದ್ದಂ ಬುಲ ಕ ಪ ಪ ಬಾಲ ಕಿಲಲ ವಿ ನೊಂ ದಿಂ ಪ ಬ್ರೃಕ್ಷಾಂ ಪ್ವಿ ನಂ ಬು ನ ನಧ್ವಾಂ ದು ಪ್ರೈ ನ ಗ ಪೃತ್ತೈ ದ್ಧ ಲು ಪ್ಪು ಪೋ ತಾ ಬ್ರ ತಂ ಬು ಲು ನ ಸು ಲು ಂ ಯು ಶಾ ನಿ ವ ಲ ನ ಪ್ರಾ ಲ [illegible] ಂ ಶಿ ಕ್ರಿಂ ಚೆ ದ ಶ ನಿ ಚೆ ಪ್ಪ ನೆ॥ ವಿ ಕ್ರು ಲ ಲ ಗ ನಿ ತ ಶ್ವೆ ನೆ ಶ್ರಿ ತಿ ಗಿ

నైకనారదుఁ డిచ్చా రింతె నువనెరి దనుం డనె
దివెరాలపయి నన్నె దిగా విపయి పదె నె(శ్రీ)కి రింయుండరు
రవ్వెవ సులకు లనచ(ది) న దిమువి రిచాలతిక్కా వరి సొంతె
పకు విదిరియు కార్యంబు వెంచల లయని కొండలుపడకే
రువెక్కిన వేరులు సాగించి తన(త్రా)గా చాగ తూగ నెరదరు
కార్యత్ర విశే విశేత నె వెంతురై వెడుకలు గానలయని గుత వెయ

సర్వలాంఛితయున్ సర్వకర్ము కట్టి వేతకన శోభితు త్రైలో సత్కీన నక్షత్ర కవచేంద్ర శుంభత్కటకహాటక సతురంగాభట్టైపట్టుంచి వలందలకాంతా (శ్రీ)ల చవరీ దేరలల పాంవ చెంచ్చినగ పాదితెత్త్రె తె

లాం వారి వేంల వింజమగ తీలలనైయవేయు (శ్రీ)ప్రు
బునకుల (శ్రీ) హోదంబు నొందు చుండిరి శ్రీ
చెందిరి బలవరాధ్యవైల ఖిసందింబు సృష్టి
ప్పు చెందింయుండ్రా గాతె త్తు గాలంబుటె గా
(శ్రీ) దలక్షుంబా ... వే గుప్తులాంఢ్రు

దు శోభాలింయు శోభలు ఠెంకరద్దంబు నంబరిపూంతో మనోరధ్రు పై కాంక్షు కళ్ళ
గోపకులు బృందావనంబు నొందె యిద్దరివం(శ్రీ) కారంబుగ శకలసంధావాంబు
రమ పావన సము సంచిత కా ఖండేసం జీవన నమునను బృందావన నము నెంసృష్ట నెం(శ్రీ)
వేకళ్ళలు సమాన వయస్సులై గోపకుమారులు గూండుకొని వెడలకలుండు

వ్వాల వముంధలుని దుకొని వారల వినోదం
లనిల్లి ముందల విడియుం చేని వనిపృష్టిరేయక
బృందావనము నేయవయ్యుష్ణ బృందావనం
కాని దూడలం గాచుచున్న నేకవిధంబుల

ఖె. ద్ర రహి పద్మిబ్బులోగంతములుసై తుకు కొ ... కపసినగుర్లకం ... యగోష్టసుం బులు ... పరిత్యెషంబుల వంని (శ్రీ) తి ...

ష్యేయుం పృథ్వీ తగ్గెన్గజులు మొరయుచున్నదు [illegible] వేన్నదవె [illegible] త్రైవపలి వంద్యు [illegible] పొందు దుర (ప్ర)విద్ధ్వమ్ముప్పు। వన్యజంతు వేయుంబుల వారి వారి [illegible]
సహించింపవట్టు బో[illegible]రంబు శ్రీకర మహాలక్ష్మీ [illegible] ల్లొండజు సడు। గాకుమారులు భావ్యధివారలగుమ్మ॥ వాదు దురగి కురుశా [illegible] మ మహా॥ తూరుదురుచెయుంచు వేక॥ తోకత్పది [illegible]
వస్తున్నరుదురుకులశిలాతతి॥ [illegible] దు రం స్కంగ్రరాని మెలకువలు నవ్వి వా॥ వ॥ అం తనుకునాడు యువ్వను నాతిరంబున నా కలమారు బుట్ట బోవక్కు మారులుం దారలను (త్రై)ల్లో
మొ[illegible]నకసుండు (త్రై)పురాపంబున వచ్చివా రలవాం నింపందలంచియుక (త్రై)పులయుర(త్రై)ల నాకుచు(త్రై)పులలోనిది యువుం(క్షి)(త్రై) వనగగనము నీ। ఝూ వృష్టి వత్రు సంగతి (త్రై)పై చేసు
వాని మేలు(త్రై)పై తిరిగెను॥ శ్రీ నెరింనె వల్లె [illegible] దురామునికింపై శ్రీ॥ వ॥ యుదియొక మంచి వేగ వినుమెంతయు నెంప్పు నంప్పె దాచిత తత్తద మహులు దొలకంగాయుచ్చి గాయు బట్టువ
బగినె వెత[illegible] (వ్రు) నిజాశ్రే జుది యుగనొక్క మెట్టు గోని చంప్పకుమారుడు వేంగరక్తను స్నగదితకొం నంగ బాలకలు కోయునియూవత్తు ఖర్వ్వల తోను॥ యుజ్జురక్తసుండు త్రైయు వడి విశాలంబగు సా

లభించె [illegible] గూడెన [illegible] గాంగ [illegible] నైమహా [illegible] చెప్పి [illegible] ని దానగద [illegible] గిన దత్త [illegible] కొమరు [illegible] సమయం [illegible]

బున వేల్పులు విరుల వానను రియుంచ్చిరి [illegible] వేలుల వనిదిజగములు వత్నెల తన్నను వజ్రాయుధ [illegible] రయు [illegible] వత్సవులలెంపు [illegible] రియు వత్సాని [illegible]

ష్ప భేర్య వత్సలుడదితి పుత్రుల కు [illegible] రియు నెల [illegible] సాధురే వనడగౌవకుల వారెల [illegible] గాం [illegible] నడవిక్రిం జనిరయుం దంబది మెమె [illegible] దుకొని నదక్షి [illegible] కరదు

ల వెలవరించు కొని కలంకెంబు వేనిరెయు [illegible] లంకన్న నెరు [illegible] వించ్చి [illegible] దనునెరు పానంబు చెశివచ్చి నెదనందు [illegible] కలంకములు [illegible] బురు నదిరగుముల దం [illegible] సి

ఖరరూపకేవయు నేపా [illegible] సారంభేకమ్ము నాగుచు [illegible] దాంబకేవయు [illegible] దానిరెయు [illegible] తనకువెరగు [illegible] వది వెలాచ [illegible] డాయిరి [illegible] తెల్ల [illegible] సలు వా

శి [illegible] కొం [illegible] చెంతాని [illegible] వత్సువులు [illegible] నవులు లోన [illegible] జాత్రి [illegible] బకృష్ణు [illegible] ధపత్నిచెల్లు [illegible] యుర్ధంబు నసెదుగు వెష్టు కొని రయుండె [illegible] చంచ్చి వదిందె

శ్రీయుం పల్లె అగ్రజులు మెురయుదెన్నదు దీవులు ... పెన్నదవా ... త్రైచివలి వంద్యు కుబేర ... పొందుడు రత్నవిద్యు మెుప్పు । వన్యజుం తమచేయుంబుల వానివాని । వృద్ధులు రుమతు ...
నుతం చింపి వత్తు బాణరంబు గ్రాక్ర రమ్యులజ్జ ... లాండజు సుడు । గాకుమారులు భాగ్యవి వారుల గుణములకు । వారు వలరు గినుకంతా ... చుమ్మ । తూరుడు రుచియుంబు వెకట । తోరక్ష్ప్రదిర
మలక్ష్మి రుదురు కులశిలా తయి । ... గా ... సంస్కృతరా నిషెలకువల నవిహా । మత్ప్రం తనుక్రతాడు యుమ్ము నాతిశరంబున సా ... కళమాలలు గోష్ఠకు మారకులుం దారల నుత్రైలీ
మెువ సుకరక సుండు త్రి ప్రరూపంబున వెన్నెవా ... రల వాం నింవందలంచియుక । త్రైవ్యుల యుత్రుల నాకుచు త్రైవ్యుల లోనిదియవుం క్ష్మి త్రై ... వనగగమనై । భూపష్ఠి ఛత్ర సంగతి । త్రైవై చనను
వానిమ్ముల త్రైతిరిగెనే । శా నినెరింన వెల్లి ... డురాపునికింశై శ్రీ । వె । యుదియెుక మంచి వేగవినుమెుంత్ర యుమునెుప్పుశ నంప్పే । దాశితత్పుదమలు దొరకంయు న్వేగయు బచ్చువ
। ఆగి నెర త్నమప్ప నితో । జాతియుతనెుక్క మెుప్పుగోనివంప్పు కు మారుడు వేంగరక్షను స్గదితికాం నంగ బాలకలు కోయునియూవష్టనభక్రివేల తోను । యుష్ణరక్షనుండు త్రైలుపద విశాలంబగు సా

౮౯

ము యుద్ధ జ్ఞాన విద్య పదంబు వైత్రి సప్పంప్ప నా సదా వై నా ఖీ సా షా కా త్రితృ భ్రాతృ పద్యం పంప్ప గదా ... స్వము ద్రి తరు లాతి గూ ల గా పుంప్పి బకా సల రఘుం ధార్త్రిని శ్రీం గ్న నక్షా ష్ణ ని

జి న్నికల్పి ష్ణ ని నిఽకఽసంగతి లోకవు లంజ్ఞా యు శ్రీం గు చు గా కృ సున బలియు లమె లగెం పవ్విషు న శ్రీం గెడి వేడుక కాండ లః శ్రీం గ్న ఫ పడి బకల నిచెత శ్రీ ధారిని నెవ్వె పాఽకఽదసు

జుడ శ్రీం గిన కృష్ణు ని గన వేకబలాది చాలక శ్రీ ము ఖులచెత సుప్తైవెర గంధిరి। న యుప్ప న శ్రీ గ పుష్పి ని యుం శ్రీ యుం ఖులభ్రు ౯ఽ యుఽప్న శ్రీం సంబడి రానికింబ నెక్క ... ౯ఽ కం

తా పొంతషు దాడలం స్త్రైర యుచె నాల లా గ్ని భం దెంబు నం న్నుంకి ఖ్యాతుడు గాక వెం శ్రీ పు గు నా గ్నె శాల బాలు న్న ౦తెవా త్రీం ఫ స్త్రీం వృ్త గురు స్మ శా షు శ్రీ వు భ్రాక్తం శ్రీం

గతాధం వ్వే నెం ఽజ్ఞం తే న్నాభిధమ పాంద శ్రీ స్త్రైవెడ శ్రీ లప్పేం కంబ లోకంబు గ్నె ౯ఽక। శ్రీ షు పాఽ ఖా మంబు తొ జిత్త న రిను త్ర దెవ ధాంగ్న ఖుం చు లు రెంఢుసన వ్రె కుబట్టి

పుతా వ్రు శ్రీ యు శ్రీ ష్ణసవా ఽరే బకుని గలవై శుభముని నె౯ఽ శ్రీ ప్రైపుదానంద నంద నా దిశాంధవెలు వృలు సా లు స్ఫలు గెనందన పు త్రిక్త్రి ది పెను మ వష్ణంబులు గురు యుం క్షిదెవ తా పాం ధ్యం బులు

ಮೆಚಿಕ್ಕೆ ರಾ ರಾ ವರಾದಿಗೆ ವಕಲ ವರಾರಲು [illegible]
ಮಂದಗಳು ನೆಂಬುಲ ಷಂದಕೆ ರಿತಿವಾರಲವೆ [illegible]
[illegible] ದಿನಬಲುಲು ದವಾನನಿ [illegible]
[illegible] ಕಲ್ಪ ದುರತ್ತಂಬು ರಾಲುವಲಕು [illegible]
[illegible] ರಕ್ತು [illegible] ನುಲ [illegible] ದವಾ
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గానివద [illegible] దండధర [illegible] ఫలంబ [illegible] నసర్గ [illegible] సుదర్శనాదిపుష్పకలుల [illegible]
ల్లకవల్లకులతోడ వ్రేలిడుగాన కోంత్సులయ్యెం మ్ము లబ్ధోయింపు మేవేగు వ్రేలు పూరించుచు తత్తద్వేలంగూడి పాడుచు ముదంబు లయాంకంబుల తోడ నాడుచు పిక్కటిల్లుచుం
దిశకూయుచు శుకంబుల నెట్టరి గోడదెయు చు వ్రేలుగుల నీడల న్నాటిరుచు హంసదకినిద్దూరుచు సరాళంబులగుద్దాంగు లుగడచుచు మరాళంబుల వెర్రితనంబు
సుబకేకులంగలశనిలుచు చు సారసంబు లం జూంచి తోలుచు పుష్పనవీజులంబుల దోంగుచు తీగె రయు రాళ్లలల నొం గుచు పల్లంబుల దాంగుచు చుక్కలసంగతిం
దకవృదెక్కతెస్పు తీలంబులు మెక్కుచు నెరం బులకుం జొక్కుచు నింగికెగిసి క్కచు నీడలం జూచి నవ్వుచు [illegible] కయ్యంబులకుం గాలుద్రువ్వుచు జిలుగుచు చుంగవ [illegible]
[illegible] కారంబులు [illegible] కారంబులు చెయుచు మరియు సర్వకర్మ నెయ్యం [illegible] కిం [illegible] దాంచు నైక [illegible] నెయ్యం [illegible]

[illegible]

లు నను గోపాలురెల్లస వంశిన వారలు (అనె నిశ్చయించి [illegible] జనకుడు నిదలచు ను మహావిష్ణు

[illegible] నయె నస్లి నడుబు లనను। నంద్రకారబం

[illegible] నాయుక వెరవెనకొని పైం రంబ.

॥౬౪॥ పాలుర (శ్రీ) నంబులు గోపాలుర కనువ [illegible]

తంబు పొందవైన కొండ తుదల వింత నికార

ధురంబైన వదనాంతరాళంబు నుదయాన [illegible]

గన నజ్జ నరాకారంబు నా॥ మయూర వన్నెల

[illegible]

యుద్ధకా [illegible] గుడు [illegible] వెంట్ల [illegible]
అక్షీణకు వెళ్ళి [illegible] మదివి [illegible] తకుడా [illegible]
[illegible] రసతత్వ [illegible]
[illegible]
[illegible]
[illegible]

వసుంధుడునిష్ఠు తని మొ వనుండు నన్నే తం కుత్తెరవలప వెంపరవి రక్ష సు కళ్ళ వగులల క్ష్మిసంఘుగనభాగరంబు కను త్తు కకుంభా త్తుగాంధి వేదు త్తె ంబు వెంట నరిలుంబ్యాని
తత్త్వ సందరంబు ండరవేండదచేసి ంగనగ్గలం శ్లోకజీ గశుకంత్యావ్వేరంబున నవా రంబు తెడలకుండరంద నకశరంబు పెంచి గక్ష్మన ఖుద్దిచరచి నల్గుండ కకఫ్పాపిని సేదలక
కడుకల్లు సాదవిన పాకుగావాతంబు లుసంతాపెంభిశ్చిరవు క్కలు వాడికాసు చు వెడరికని (బు)లు రొశమున నే కవాక క్రార వ్యాళ విశాలకు వా తులనే
వవత్తంబు త్రి గారు బ్యాం వృత్త శ్శిష్టిచే తము కంగా ఘూ చివత్సం బులనా వ్వరు స్థానుద దాన్య విధి దిరుగన వ్వె న్నె నైసాన్న కు త్రె తా రానేకము తోడనె భైన ను
కాకశిను వరదంబున నేకనిశ్చ ఆ మరవరు లకొరకు గమలభా ండంబెల్ల బలిదిరక్ష రించి బలు వదు సు గో వసు తలి కారక శాంపవృ వెను బా శు గశ్లు తుంబు
శ్ర బవి పోకై ఆ పెను చావలు నన్నె దియు చ్ఛిత పైన వెలుంగు దిక్కు గో భి త్ర క పైవే ది న్నిద విదేవ ష్ఫంబు నె శ్శెధ్ర ఫృబు బాంలు రు శ్శెదర కళ్లే

[illegible] (శ్రీ)గ్నములు పొంకైన అంబ నను ష్టన ష్మాత్రు॥ కే॥ తనరుచు శాకహాంత్వ ననత మనను నని దుర్గా నిన శా వ్వ [illegible] దనన తి కి ల్లు గాని వ న [illegible] రి త ను (శ్రీ)ంగిన వనను బు
[illegible] నాగ్ని ప కి కి నే॥ శు॥ త ద్ర [illegible] సరంబు న సురలుకు సుమ వర్షంబులు వెషింబి రి మునులు శాంతి షింబి రి రం ఖాపులాంతిరి గంధర్వులు పాంతిరి మెఘంబు
[illegible] దంగంబు [illegible]ంగి పైరా షంబు చె నె సి [illegible] గగంబుల్లు జయబయ ఘాషగంబుల ఘాషించె దం [illegible]॥ కా॥ (శ్రీ) వాద్యంబు లు సాంపవెజయరవంబా షాయలాంయా
ఉ [illegible] ద వ బొలి ష్ము డు పద్మ బుం డు వి కి (శ్రీ) [illegible] స్తూల్లి కిపె తెం [illegible] వ తాప త్రికల ల [illegible] జంగమునతి నిశాంసెం పు సే బాలకు రదే వెంయం (శ్రీ) తికింబె క్షిలలను చునరా శిం
చె నర్తు ఖిల్లరు॥ [illegible] (శ్రీ)ం త న ంబ్బి బు గ ర [illegible] వ వం బుకా న్ని [illegible] నంబుల కొంచి [illegible] గా లంబు [illegible] లకు కేళిబిలం క్రైయు ండె నిష్ఠుకా వలం రవి షాం రంబుల్ల [illegible] ద వ (శ్రీ)ం
ఉ కృష్ణుం డు [illegible] సురందె గం బూ ఘు యంయు త [illegible] చు యుల్లు నా [illegible] వ యం తెంయు శ్రీ [illegible]ం తెం బులని చి [illegible]ం బుల్లు గో వకల వారులు దంఱం చు చుం డు దుర కని చెప్పిన నప్పుడ ఖిరెం డు పరఘు

హా ఋషి హా ఋషికి శ్రీ ఋషి వసిష్ఠ [illegible] యహాకిన్వచు, నా రుగాం యులు దినము చుండనెకె, దాకని కంచముల లోనె దొ[illegible]నె నరొన్న నశ్రీంగి చూడ వేదని నారాయణ చూహ్వనెక! దేగరు రాంరగ్గరు చెప్పు వెల విల్లు
న్నిద మూడి వేలాకొ౧నికలా కొ[illegible]న కుడు చుమై [illegible] శ్రీ దిన్నినయు బొ[illegible] మ కుడు మనెచ్చెవి తనము నంబ[illegible] నంగడిలాండునెకడ్డు శ్రీ క్షు భూడ్డు మనమ్ము నికలరించి పరుమెం[illegible]
మొలు శ్రీ క్షేరాశి మెఋక్షనై కడు నష్ట్రెనెకక్కు దశనఖులనష్టి[illegible] చునెకడు ముచ్చెలూడు నెకడు మ[illegible]యనెకడూయు అయ్యెవ నరంబునాగనె కడుప్పెన దిండుగా గత్తినవ
లువ లోలాయతవంశ నా ళంబు జొనిమ్మవి మలశ్యంగంబు నవైత్తి దండంబుల జొరిరానికేతో వెంకనిరికి విరాగదవెరు గునమైశ్వరించిన చత్రి ము క్రుదాన విశే దె మెలు
యుమనవివి, చెలరెంగికాసరితెశ్చిన యుం. కుగాయులు త్రిక్ష నందులనిరికివెర యిగి నివి, నంగడిలనడుమ ఇక్కనగా చుని ందిన ఘటిచా ష గామలు లనగచ్చెనెరకృత్యయాంగచొ
శ్రీకృష్ణ ధమరమ్ములు వెరగం డ్రిత్రైన వంబు మెగశిశ్చ ద్రిగం [illegible] మెవయుఘ్న కృష్ణ నలుయు లయునగొడకటూరులు చెప్పులు గుడుము చు। నె కృష్ణ చె లు మెచ్చెల కుంభా ప్రైన మృద్ద మచ్చికభూం ష్ఫుంచులగు [illegible]

[illegible] కరుబ గల వేసం బరసం [illegible] కరంబు జగదీ[illegible]రంబు ఖని నెవాంఛింగాం [illegible] [illegible] లకసానె [illegible] [illegible] దనం [illegible] నుదాం [illegible] లకులూర [illegible] ల

య [illegible] అప్పూన [illegible] దనేక తో తాన్నపాం [illegible] బుత్ర [illegible] డువో [illegible] నెం [illegible] వల [illegible] [illegible] [illegible] సెత్తు నర్తు దల వం [illegible] చత్రి

రళ [illegible] ంద [illegible] రంద [illegible] నూ [illegible] వెప్పి కనాగ్దలంబి తనా నెపత్తు కపులు తో [illegible] వేయు వ [illegible] [illegible] దంకక వయుత [illegible] దా వంబు [illegible]

[illegible] వయతో [illegible] నక్కకెబ [illegible] బవాస్త్రం బుతో తలా [illegible] ంబు నసేగ [illegible] గలక [illegible] దాం రాంయ విదిదిక [illegible] [illegible] చేయ [illegible] చెప్పి బ [illegible]

తో ంయ వెంగినవి చెప్పి నిచెప్పి రుపటం దగా నన్నవి [illegible] సెదితా [illegible] ంయదె [illegible] ంయ నపనలాం [illegible] ంబు ద [illegible] దలవెదన [illegible] కాం [illegible] లన [illegible] దలకు [illegible]

బుంబుల లక్షికరవర్త్రిగక్కలం బిల్లం బులదరులనిరు [illegible] లక్కుల నదుల [illegible] చా యుంద్రెంయతదాం యుపూ [illegible] సురుదు [illegible] ంపనాల్లె లయుర [illegible] పు ల [illegible] [illegible] దినంగదల చే

ధ్రువంం చా లోనం బుబు [illegible] వెంరుచని వ [illegible] యు [illegible] వా లోక్కం పదలంబి దా చెనక చో నా వేగ ల నచ్చి లురళి [illegible] వంబింపం బని వె దల [illegible] [illegible] చ మ నల్లి పెంబుల నత్తి

ంబొగికిల్లని యొహొనా [illegible] యుదంద్ర కొ వహారకము టక్షెం దన్ని వేదట్ల పో గందవుని యేంధి [illegible] యుమేందు ప్రదంద పాంరైన యచ్చ [illegible] వేశ [illegible] గందవుని గొప బ్చంలు వెళ్ళి వెల తు రం ట్ర
విడుఘ్నదల తురు [illegible] లు నిరుడు షిదినవని నెటుదన గన వన్నెనె యుదినాకుల వల [illegible] నెరింగిత్తలు వనడు నతిం (ద్రి) యుంద్రై నను [illegible] యోగ (శ్రీ) [illegible] వి యొ [illegible]
వివి [illegible] రాజ్ఞ వర్యవిన యుధుర్యవరకుగు ష్వమను మబలకదెరాద్యలు [illegible] లకెవ్వనె [illegible] తలవ్వుకు (శ్రీ) యురావివ లని వాతనిలు (శ్రీ) యుదివ మలకులనె [illegible]
[illegible] గు [illegible] (శ్రీ) యదు దగు వారిచెరితం బులు (శ్రీ) యుత క్రూలకెన్ని యుడల (శ్రీ) యుడయులు [illegible] వివికియొహొనె [illegible] రాజ [illegible] సబి (ద్రి) [illegible] ముం [illegible]
[illegible] వేంగ కాంపరుల (శ్రీ) తి కింజ్వి వారుమచాంనుము జ్ఞనిచేసిగమగకనియం [illegible] సాం [illegible] ముసాం గంటీదమునవ్వ కౌకనదా సెప్పదవి సెంద వెం
[illegible] మ నప్పనెనక [illegible] లల వాం వివాంన వివం త్వా [illegible] బకాం [illegible] లనన్నె నవి [illegible] రకము మంచవాం యుజనవమునెన్న రంబు గాం [illegible] రకము నవాంక వేవనం (శ్రీ) రాం

[illegible] నం [illegible] గా బంక్ష నస్త్ర [illegible] చేప్పెరం గాధినేనా వింగ దేవ దిక్కర [illegible] తం ప్రు రు జిల్లు [illegible] దవం గా లం కచకెలంక్ష [illegible] గాం యు భ

లల (శ్రీ) ం గు నర [illegible] గల చిక్కు తుకు — ష్టు నీ చల్లకొం ప్పు చేంస్న ఇసన తి ప్పు [illegible] ష్టు సూం చి వేదున [illegible] వింప నై — బులకిష్టే నిరెబు [illegible] గిత రాం

ప్రాంక యం బది దిక్కం ల రాధిడం బిం ఖ్యగా — రాష్ట్ర వ్రాలకుల్ [illegible] ర చట్టి గుడువంనేర వ్వు [illegible] లం చికదం దంతం [illegible] ంగలు నీరు (శ్రీ) — వియురు త్రాం తేం ప్రచ్చి [illegible] యు భు నే

తతం (శ్రీ) వి వా ఇ ఆ ఈ భం దనవ వలంద (శ్రీ) — తి తంం జిం తమ [illegible] (శ్రీ) నిన నగుం గాం కదురు ని [illegible] ల నుదాన్న వాం బు నే (శ్రీ) — కృ గిల్బం బులు సు జాలం బులు (శ్రీ) గిం చి వస్తి

[illegible] ల్లం బులు గల వ [illegible] బుల సి రి దిరాక — రబుత్తైన చెల్లు [illegible] క్రం బుల వ్యక్తిరం వి [illegible] ల జా [illegible] తి కశికం ది రి గిరానం — [illegible] ం బు తే యుం న్నె రకుల వేం దం బు న గ్రి

గ్ల ని ంది రి గి రా. గరా షు రిం తి విప్రం ప్ప ష బ్రష బుంసెబ గ్లవ ము బుద్ధిరం బులు అ త క్షి త్రం బులు స్వ (శ్రీ) లాం కంలు గ క్వాం బు లు గా షు జిం చి రచలు సౌ [illegible] వా [illegible] కు బుద్ధి వరాను సిసం

లర ... వర్ణించు ... [illegible] ... పెద్ద ... నాతూలు ... నుంచి సద్వంచు ... వన్నెంద వెలుగు ... చెంత ... వారి ... నర్తించు ... శిలా స్తంభ
... పూర్వక ... [illegible] ... నుల ... కలక ... లకను లక్నో శ్రీ ... నల రత్నా లుర ... పుల ... వలల నేఘురిం చెదనను చెను ... కర వన్నెల ప్రదవ ... ...
... బులు వెలుగు ... బంగారు ... [illegible] ... అంతర వలల ... నగనల ... వనావలు ల్లిం ... దులు సందంద కాంబర ... [illegible] ... ఘ ... శ్రీ
... [illegible] ... దదా ... తె ... కలక ... వలలు కైక రూపంబు ... నగుబవా ... కుత్తలు బాలు ... రూపంబులు ...
... [illegible] ... సురలు ... రాజిత ... నమగల దెక్కు సురల ప్రేమ దివ్యమదిక ... [illegible] ... ఉపుజు రికిం ... ప్రాపంచ ... శిల
... [illegible] ... బంగారు ... నత్ప్రరూపంబుల నిపారించు చుటమందక ... శ్రీ హరి హరి ... నత్తుంబు ... వలుంది ... పుంజ వలల ... రూపంబుల నం
... [illegible] ... దృశ్యంబు ... నానా వర్ణ కుసుమ ... నాదివ్య ... గాబన్నిన ... సుల ... బంగారు ... దివ్య ... తెల్లులు గాంగ

...వేస్తుల రాణా దక్ష సుధ్ధాసనంతుం బున్నై వెడ వెడ సాంబు నిష్ఠా కొనే వేడుక నిమ్మర తెత్తు ... వేమరి యుండ ఝల్లు బుఝ్ఝుంబుల వెన్నెలా సు వేడుక...
... నలరెం వినలు గుడిది మజ్జనంబులు గాంచి గంధంబులలంది తోడ వ్రేలు దాదిగ నిలుల వలకంబు ... ఆకంబులు ... వదార్భనం పంపంబు...
... బుల ... నంగి నస్నంబులు గాచి వసనలు చేసి ... తల్లులకె బాలకు త్రిరగి (శ్రీ) ... తురమ సన్న తల్లుల కొం బాలకు ...
న(శ్రీ) ... రవనా ధ్యాన ... బునా ... ఓను ... వ్రక్కలకుంజు నిగాత్రి ... సంబాయెన ... పేరశాయు ... నికుం చెదిన్ని
... యుక్త కన్న సాదు గుల్లడిదవేక(న)రం ... మున్ను సెలంగుడ నాడు సన్న సను మున్ను తెంగని ... నక్కూడి ... స్రి తెలకనసె ... వైమున్నాల
... రిపోంధ్ర ప్రైశ ... లనిహారి యుని ... లకా ... కుంజులప్రైవేడు ... వెలమి ... కెరింపై ని (గ్రి) తే యుగ

షు నేర భూ ధ్రుమి మిసౌద [illegible] కుకను నెలంగా [illegible] యుష్టు కృష్ణుండు బాల [illegible] పంచులు దాన్ని ఈ నిష్ఠా నసం రక్షింప కానుషు పంచను వనంబు [illegible]
తెలుగోళ్ళలని నన వ[illegible] దను కావంబు నదెన్న [illegible] యెడు (కి) [illegible] ంచె నారయమంటుకి లై దారు దినంబులు కడను వడియుండ నందొక నాండు బల [illegible] ంచుననుగానెను వనంబున కుటుంబని మం[illegible]
[illegible] గా [illegible] దన్రేరు వశెంగల మేవనతి దూరంబున గో [illegible] వద్దినెన్నెలిశిఖరంబున పూనంబు గానను మన్న గోవ్వల వేంగలంగనిచి చెవుద [illegible] పను నకాంక రింప్పెను నమూంప్పలలై చెందవెన [illegible]
[illegible] మను ంప్పవదనులు నాల్గు రెండ్రయు [illegible] నచాగెన [illegible] గ వెళ్ళి దాలుచు పనెనములు న్నిత్రాల తర వాలములు నవ్వి [illegible] నైత్రి పారియాం దప్పలు నవన్న [illegible]
[illegible] ంగద్దు శంకినొక్కు మనూ॥వ॥౨. అంత గాంపకుక్కను [illegible] లయంగ గు(రు)ల నై నయ్యినదాని [illegible] కొని సంతి [illegible] నకుండు మశాంగ నింపు తారయ్యిదనాదల [illegible]
[illegible] గప్పూ కాలి [illegible] వను కట్టనె యుచేష్టం యుద్దె వెరుంగు గోపకులు తప్పయు నుద్దిరియు ద్దిరంబున నై [illegible] యుడ్డి [illegible] కారిరగన నిబుల నానందరా [illegible] పూరకతెనయు సు త్రై [illegible]

ಕಲ ಯು ಗ [illegible] ವಿ ಬಲ ಕೆಸ್ತ್ರಂ ದಿಷ್ಣ ನಿ ಶಿಂ ಶಿಂ ಚಿ ೞ ನಿ ಚೆ ಸ್ನ ವ [illegible] ನಿ ನ ಯ ಷ್ಟ [illegible] ಚ ಕ [illegible] ನ ತ್ರಿ ಗ [illegible] ಸುಬಲಕ್ತು ಗರಿವ ಕು ಲ ಕ್ಕು ವಿಭಂಗಿ ವಾ ಶ್ರುಲ್ಯ ಮೆ ಚೆ ಶ ಗ ಸು ದ ರು ಯು
[illegible] ವಸ್ನಿ ಂ ಕ ತ್ರ ಪ್ರ [illegible] ನ್ನಿಕು ವ ಶು ತ ನಿ ಂ ಯು ಚು ಶ್ರೀ ತಿ ನ ಂ ಬು ಜಾ ತ್ರ ನಿ ಗ ನ ಯ ಲ್ಲ ನಾ ಕು ಪ್ರ ವ ಲ ಪ ಯ ಡಿ ಡಿ ಂ ಪೈ ಭ್ರ ದ್ದಂ ಬು ಗ ನು ಗಾ ನ್ನ ನ ದಿ ಪ ವ ಶಿ ದ್ದ್ವ ತ ಮ ಂ ದ್ದಿ
ನಿ ರು ಗ [illegible] ಕ ಂ ನು ಜಾ ದಾ ನ ಪ ದ್ರಿ ವ ತ ಪ ಂ ಯು ಯು ಕ್ರೋ ಕಾ ಕ ನಾ ಪ ತ್ರ ಯು ಗು ಮ ಂ ಸ್ನ ಕ ವ ಲ ನ ಯ ನು ಹಾ ಯು ಯಿ ರಾ ಕಾ ಕ ಯ ತ ಕ ಲ ಪ ಹಾ ಂ ಯ ನ ನ್ನ ಗ ಲಿ ಪ ನ ಂ ಪ ದ ವ ವೃ ತ ಂ ಯ
ಗಾಂಗ ನ ಂ ಕು ೞ ಕೆ ಯು ಶ್ರಿ ಪ ಂ ದು ಡ ಯು ನ್ರ ನ ಂ ತ್ರ ತ ತ ನ ಯ ರ ದ ಲ ದಿ ವ್ಯ ದ್ರ ಪ್ತಿ ದ ಪ್ರ ಕ ಬು ದ್ದಿ ಯ ತ ನ ಚೆ ವಿ ಕಾ ಂ ತ್ರ ನು ತ್ರ ಪ್ರ ಲ ವ ನ ಜಾ ತ್ರ ಡ ಯ ಸ್ವ ಪ ಜಾ ವಿ ವ ಸು ಧಾ ಶೆ ಕಾ ೞ ವ ೞ ಯ ಪ್ಪ ಜಾ ನೆ
ಶ್ರೀ ಪ್ತಿ ಂ ಜಾ ಶಿ ಯು ಶಿ ಂ ಗಿ ಯು ನ ಂ ಕ ಪ್ಪ ಕ ಕ್ಷ ಪ್ಪ ನ ಂ ಜಾ ಚಿ ಪ ಪ ತಿ ತ್ವಾ ತಿ ಪ್ತಿ ಯ ಲ್ಲ ತ್ರ ಪ್ರ ಯು ನ ಕ ಪ್ತ ಲ ಯ ನ ಂ ಬು ಲ ನಿ ಯ ಗ ರಿ ಪ ಪಾ ಲ ಕ ಶ್ರೀ ಬ್ಬ ರು ನ ಂ ಬು ಲು ನೆ ನಿ ತಾ ಂ ಮು ನಿ ಪ ದು ವ ತ್ತಿ
ಬಾ ಲ ಕ ರೂ ಪ ನ ಂ ದ ಪ ಂ ಬು ಪ್ಪೆ ಕ ನ ವ ಯು ನಿ ಪ್ತ ಂ ಮೆ ಪ ಂ ನ್ನ ಯ [illegible] ದಿ ರು ದಿ ಯು ಖ ಯು ನಿ ಯು ಡಿ ಗಿ ನ ನ ಸ್ನ ಕ ನ ಂ ನ್ನ ರ ರಾ ಪ್ರ ವೆ ಂ ನ್ನ ಂ ಡು ಮ ನ್ನ ನ ಚೆ ಶಿ ಶ್ರೀ ನ್ನ ನ ನೆ ರಿ ಗಿ ಂ ಚೆ ನಿ ಪ್ಪ ದ ಂ ಬು ನ

(ఆ)రణ్య
(ఆ)శ్వాసము
౧౧౧

శేషశషంబులకంబు మెలంగుచు వేడుం శ్రీకరత దళత్త్రయుగ (శు) శృంగాదికేదారం బేరలతా విరాల (శ్రీ) డితమోదివము శా శంబులు నసత్ర తరంగ (ప) వలు వ్యంబులగలస్త్రేశలు లు నవునాం దాని చేతు విగింశతి
తత్త్వంబులునత్కృ గయ్రైకాలవరిగా మేశ తు సంసారకాను కవుగింగుగ బులు నేపనే వింపవేంచా తత్తేశ్వలత్రైననెరుంగ రాని తేరంగుల న మేరయ్యు వేగా నేంబడిన వా
రలంగ సుంగానిఱ ఆఱ ఖాలు రగంయనా వు తికిబాంకెన వాకిని వు న్నవారి నే బోలగబూంను నంతలన్వ భూంని సిరగనిక ను గనిమ (ప) బ్బాబాల ఘుశోదు చూప్పలకు బూ
లయిదెశ్శ్మెచు ను నృ్వాతే వుయా సుయ్యిదిదయా వూనవు వళ్లీగదావిద్యా తకలసేఱవుఱ అనానకవే (బి) యిత్ర బులకు వెత్త్నసంబైన న్వల్సిఱ ఆఱ ఎవరమె శంతి
జ వును త్ఫ్వవ రామ త్వనలొక వున్న వి కే వు యిత్వెనఖ్షి వ్మ విఠెజ వును కన్నుల ఙక్కఖాంఢ గాసెూంషక పాంరవళ్ళివును న్నెం ఢువు సంశిత్రిను తాం ఖ్వేం (బ్రి) యియుగ్యాశ వరమ
త్వి త్విలవ కరనెయుచి (బి) తరూంప్తే త్తెవిథసిఱవుఱయి ఘ్లు వూయుం తీతుంథు వు వేంచాం తెజ్యాన్నే త్వలస్పుం ఢుసు శ్రీశుం ఢుసు న్వ (వ) కాంశ నెండుం ఢుసు న్వై నెతన వూంయూ చాం వాం యశ్శ్రీం బు లూ

రిపె ఘడగా [illegible] ము నగ [illegible] రుండగా॥ శాంతా లుంణ్త్రి వతలు రానను ండు తనయు రా (బి) [illegible] నం బిత న [illegible] లోకుం [illegible] సు తిడ [illegible] నా [illegible] ము వింతు నా లోకిం చె నె తెం [illegible] ఘం నం లోకిం

శ్రీరామ వగనెం తేవ [illegible] న [illegible] పేరా [illegible] బు [illegible] శ్రీ॥ వ [illegible] లాఠలాం వవు వెళ్లి దాం చె నిడు కె వా తలకి ధృ రవ్య [illegible] నేలు అంవ హేన ని [illegible] నిర్వంచు సజీ [illegible] తె రవి గం కె తె [illegible] ధగంన

శ్రీరామ అగల వెల్పులగళి కొం [illegible] తె [illegible] గా లు కేలు గదళ్ళి చె [illegible] రం గస్న విచ్చి మొా ఠ నవు ధృ [illegible] ముం [illegible] రగని వెను ఠ [illegible] వి దివి వి లోకింపు దివ్యలు [illegible] వి యుళ్లం కలు దయ గళ

౧౧౨ లు

యుచశిరించి తనవ్రలో ప్రాగం బు న [illegible] రిగం వరిం చుట [illegible] నిభా తిత్ర్రైరం బులు కేనిన రతు [illegible] గాడులకు నాటు [illegible] శిరి గ శిగె కాడ (శ్రీ) ధాం భిరవా తం లకు జీవనం ప్రై న [illegible] దా వనం లు

శాంత గని యుంచు [illegible] నకన్వె. మ [illegible] తనరా రిపు పుయాల విపు త యుళ్లి [illegible] వెదకు వా ని॥ అభి లశ్న [illegible] యెఱ కదయుళ్ళి నాం [illegible] నకవ్వి తి బెఱికా (డు) జేరు వాని॥ బహి రం తరా [illegible]

తభా తనం [illegible] ద యుళ్ళి నం తం [illegible] గ [illegible] యుళ్ళ వా నె [illegible] గ చె రం ఠ యుళ్ళి గుణు వ్రైలు వాం రు చు న [illegible] తు రు లా దూ వా ని॥ భా తీక్ష్ణాం తంద యుళ్ళి [illegible] రన [illegible] కభా వె ము [illegible]

భాలవత్తి రూపంబులు [illegible] సంచారిం [illegible]
రగుపడియు [illegible] పెం [illegible]
నేరలవిదాంతనె బరులు [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] వరించి చెడఁ వగ దరం[illegible] ఎసంగమే విశేషము వింనవే [illegible] పురాణ [illegible] గరిమంబు చెరువు గాంగా॥ వలరిపుని [illegible]॥

[illegible] గనుం [illegible] తన [illegible] :: [illegible] బాంధవులు [illegible] నిర్మలు [illegible]

[illegible] నగరా [illegible] మునంబునె [illegible] విచారం [illegible] పృథ్వి నెడనతండు గనుంగొను [illegible]

[illegible] శతముగా [illegible] కలుతలను [illegible] శౌచాదులను [illegible] కనవ

[illegible] మానసులును [illegible] నులును

[illegible] కుంభకరుం [illegible]

[illegible]

యు నెల మోదం బా నిలం బడి ఘనిగ గాసం (ప) [illegible] కాశం బులయిన తన కీర్తి [illegible] దేశంబులాకు [illegible] శాదంబులు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

కరుణ కట్టలు గాని నే దే కలిమి వాని గో పాలు పాలు

సానందంబు గాం విం చు, నే తె న రూ పం బి

నే ధు త్రై భ వ ము వం దం బె ళ్ళి డో లి యా న్వి రా॥

జి తే న యు నే ఉ కు శ్రీ లి య ము ల గు ఠి లు

ని జ పు గ తే న్నె కు గ క ము సు ని జ వాం ఛ లు

లిసు ష్టి వు న్నే తే ని వ గు చు నా [illegible] నే

ఘం క్రి బ తె గు వాం ని నే న గు మే యు నం బు వా న్ని నే నే గం న్న తే [illegible] నే న్ని జి లి తే [illegible] నే క్షాం

దె సాం తే నం బు న క చిం త్యం బ లి త్యే నే లి యు ల్లి నే క్షా నే వి నా భి తృ తి నే ళ్ళి తే శ్వే నే రు

కు వి జ్ఞా న వి ద ము వే రు గ కు త జ్ఞ లు నే వా త లి చే ళ్ళ ద నే తా జ్ఞా నే వు ల్లి జ్ఞె తే స్వి

భ క్రి ని జె లి య క కే వ ల లి యు బో ధ కి త్రి కి వ ద వే యు నే లి యు లు వి త్ర ల వు లు తొ ల్లిం దా

ని నే త్ర జే వి నే క ధ వి ను ము కే ని జ క క్ష ల బ్బ భ త్రి ని సు జ్ఞ సు లు నే మె లు ద వి పం కి చా

నే తం క్ర ర గా పె యు కే లి యు ధి కే సం ప్రో త్రా ర వి జ్ఞా నే వు న భు ష్టి తే రా రు ల కు నే రు గ రో న తాం ని కే

ప్రా ణ తే ను తే నే వు ం న్ని ం వి వ వ జ్ఞ నం బు లు కు

గ త్రై తే వ ల్యే త్రై లి యాం ని నాం, త్రి ని తే ధ్యం బ గు

కు ని చ్చి నే, లి తు జ్ఞ లు ని నే బ ఖ్లి నె లు తు ర

లి యు వు వె క ల ర నె ద ప్ర నే ధి కం త్రి నే నే లి య లు

త్రై ద రి తాం ను సి ను వి క్రి లి యూ సూం న్న మె ల్లి వి

లి మె పా రి [illegible] ం ధు లు జె వి నే నే గు లి గా [illegible] వి

శ్రీ తిబి శా ధంగ వేదుల శ్రీకరశరే [illegible] న్ని. [illegible] చేసుల సేంద్రి ంరవుల చేత నైష్ఠికలన్నె నదరు గొంగ నగల గాని గుల్ల విలాసినవ గల [illegible] గో పరు కుసుల నీ గలా ప్రి భంబు నై రంపు
వా వెరు గంగ శాన్త్రి తషు వేంకట యింటెందు శేశా. కట తారతు షారశేకర భ్రూరజిపులన్నైన వెళ్ల బుద్ధ శదుదురు భ్రూ భా రవతిణి వారలను నేరప్ప గుణంబు నే.
న్నై నెరగజా ప్రి. శా. ఆ వెళ్లంత్య్రవ భూం చు నెన్నడు వారి శివ త్రిమ నం స్థా దృశ్యిత్రే. నే వెటంబతి తొంతుకతుని వధియవ్పు న్ని షుూ వల పుంరం భి యియు మం. నే వాంత్ర
బిను శ్రా తన్నె నెూ గతుల నినె వింశు వి న్నిత శోన్త్రెవ లాశేద్రి పలక్ష్మి. నంప్రవిది తొంన్త్రె త్రాంన్నశాం శేన్నే రా. ఆఁ. వన్నా. యిలలు గట్ల వారలును మాయిలలు వె త్త
ఉ త్రి దనిన్ని నా షూ యిరు గేలంది నేషు శాంష శూనషు. మా వెదెవుంచు నేరణం జేయిరు గబునా నిలిం గేరుడు నేయియు మ కాం త్రి షు యెూ నిరాంజ వానేంయు దేవా న్ని ద
దిజా నే తతి లి తేను నెశ్శైవెలుంగనె వనెనె. సె. నత్నే నతేతజ్ఞా జి సుతప్పద్ధమూడుంద త్రి మ్మ ద నిూం యేని శ్రీ త్రి న్ని దేవుని గళ్లింబి నా దతను గర్బాంధకారాం

౩౪ల

ల మున నే యమునై నెన్నే దయూ కృష్ణ స్త్రీ హారదలంబు వేరిత్రైన నయను నుందకృత భూపాను నమ(వు)స్థా న్న మువా ధవాం కృత మా మన నృత్తైల భూ హి మూ యి రిత్తి హారో దకలం పంబు లో న్న నేమ భూన
నయాయు మున్నవి నె నిన్నెడం తకెం హా౦టరల నం బ్లై తాయుంగ రాని వినం తె తంబు। నైరా రిబ రి మలా యు వ్రైల భంగి నె తవి రాక్షు। తి వర వయల యుండు వ తిరిం పవి వృల ప్రా తిన
తక నైన యూ వకలంబు నేకదు వ్రైలొనిది కదు వృలోనైనుం న్నహాం పడు కాల దక్షిన గిన త్రా నదువ భాయ నైకాంగి తల్లికి నాంద సేన ముల తొ ద్రున్నె దుదుద తినాంర దానాక్ష్య రహ
బుత్త్రి న నుభ నిజ్జ షేరాం రాంజే వాడ్రు శ్రీ గాం దె పాంవ ద గాంక నేమ తియుల వ్రైత నైకనీ భూం తిల యు బుళు ద్రిత(డి)త నారాం యుడు నాం తిరి మల నాం శవయు నశ బుం దారాకగ
తియుం దవి యయుంబుకలు నార్యాంయార్యబుంతన నైరాయు దలంపనలాంగశినవి నాంక్షునే వాం దినారాం యుబుయుం ద శ్రీ బు గము నార మయ బ్రిశవ యుమ నార్గ మందు నే ప్రై
నర్యా న్నయుబ్బి। నకల భూం తమలకు నాంక్రువ దేశ పధవ బ్లి ని (డి)ం మ నారాం యుణుదవ్వి యూం తియుదినకని శుప్రూ తిగిం యుణ నకాం చే నతిన

సాంకేతము శ్రీవనదచికము న్యాక గానే సాం రెండ్లు వేదేకే [illegible] ఏమునెడ సాండ్లు నేలాగే [illegible] దునేపాం యెయు యుట్టెనన గుసుసు నండ్లు [illegible]
వినుమా యాజ్ఞీర వెయ్యిలనేల గుణకి విష్ణుం — బునిమా యుగాకనిజరట్టెన యనాద రెముల్లు గనిరెమెన నార్పర నేకర్మిలోగ నే [illegible] మ్మరగాం ఛెనె చెపదపాంగ శ్రీ [illegible] పంచే
వేకనెలో నాం వెరి యూగాడి పరియుంగా — దాతదన్యం బాగునే మునాకదంయ్యుం యరిచాలవన్న పలులతో నెంతప్పు రితేవంత — ఉనేనకటో పాం నీ తుమై కే తుపు [illegible] నం
శ్రీ తివెనెగాల్లిగా శ్రీ కే యు శ్రీ గలపా దరైతిరి — పురి శ్రీ ం పన్నాండ పులుల్నా యుయెల్లెన యుత్త్రా కద త్రితి వివిధకలిల వ్యంబు — గరతాన్న దాకుయెరగని పారికి దోంపు
వ్యేవరి శ్రీ కృలి [illegible] రిశాగపు నిపిలింవగనా — తెరగునరదొంపగనే తెరగు నశ్రీ పాంరింపరు శ్రీ తెరగునేనే శాయతిదియు సేం — గాంతెం [illegible] లుల చరకన్లే గనురకుని నకలం
మునవెరి [illegible] కృ నసులపురుపనే కేవి విలనిస్మాజనల మసువనే కలపాం యగా దునే విధపుల నేః నంతాయగి మన్ని గవి నిరె యెం గావ్వ పాం య శ్రీ తెం చెదకే పరాత్మ భ్రావ యెరాగొరా

ఇ యు ష్టరం పు వెం స్వరూపం తవె చెప్పి యుతిని శ్రీ ప్రాప్త దరుగు నే స్వరే శా॥ సీ॥ అదిగా నని జరూ వే మెన్నో రా డు కలవే యుత్రిడ వా ధుళ్ళ స్వ వివిశా న॥ నంద్యానెత్రి రాయుంగ జగను నుభుక ప్రా ప్తన

ద త్రి తు ది తే కత నే దే నే దు॥ వా రాకు చె బుట్టు
ద వద్దిరాయుండ దైను న్వరుం ప్రొ హి వా ది
ఘు వం యుత్త నింస్వ జ్జీ వా త్మ స్వ రూ ప్పిండవ
వల న (శ్రీ) త్రుంబు త్రైన రాయు ప ని షదద్దీ లెబ

షు మ నుమ మ లేకరండు మ నె నృ తం దం బు న నృ దు ముండు॥ నెకడనా త్త్ర వదిరా
ప్రా గుడ దశ్రుర వా గా వ్రు రుషు దశ్రీను॥ సా న్న్వైని ధ్విని త్యైస త్స్వయా తిరి దిని రం
నక నకలా త్మలకు నా త్మం త్రైన పరవ రా త్మ స్వరూ పకుండ వని రామెప్రె రుం
జైత్ర నం బు లు ను ను నే (త్రు) ం బులజెళి సంసారవిధ్యాసా గరంబు తరింప్చున.

షా దిశా స్వదు వా దృద వ వల్లె తుండ న స్త్ర రం
జనుద వివ్రి తలర జను నెని న్యూ॥ వ॥ దె ణాయి
గుదు రు॥ వా రుగదా గురువ ని రాయడిది నకరు
చం దం బు న నుండు దుర్ల॥ రజస్స వంద్ర రం

జ్ఞా వని రాజ రంగాది రాయి రశకవే కృండు॥ న్వ రాయి వీరి॥ ంగ్లే మే॥ జైనే॥ అదినస్వ రూపం బై తో ంమ పెదతో నెమంగిన వా తివల నర జున్న పై ర జిష్టవని రా ఘుంగు మండ సవదిరూపం బు లే కుండి తో ప్త వది

ಕೆರಿಷ್ಟಾ ವು ನೆಟಿಕಟಿ ಗವೆಾ ವುಟಿ ತೆ ರಾ [illegible] ಷ ಕೆ ವುಟಿ ಕೆಂಬು ರಾಂ ಗಷ್ಟುಬ್ಬರ ಮುಲು ರವ್ಯವ್ಯಾ ವಾ ಷುಟಿ ಲುಶ್ರೀತ್ರ ತಾ ನರ ನೆಾ ವಿ ಾ ವ ವಿ
ಯುಂ ತದದವ್ಯ ನಾಕ್ಷಮ ಲಾ ಫ್ರೆ ಟಿ ನೆಟಿ (ಅಶ್ರ) ಯುಂ ಛು ಜ ನುಲ ತಾ ನಂದ ನಂ ದೋ ಷಾ ಷಾ ದಲಂ ವಿ ವಿ ವಿ ಧ ಯಿಮೆ ಲ ತೋಧ ನೆ (ಪ್ರ) ಪಂ ಛ ಕಲ
ದ ಷಯ್ಯ (ಬ) ಷಂ ಪಂಬು ವೆಲ ಯುಜ್ಜೆ ಯು ದೆವ್ಯ ವಿಶ್ವೆಷ್ಯಾ ತಿ ಟಿ ಕಟಿ ಯೆುಲು ಗನಿ ವಾರ ಲ ತೆ ಷ ಷು ಯಂ ರು ಗ ಷು ಬ ಷಾ ಛಾ ಷ [illegible]
ಯಾ ಶ್ರೀರ ನೆ ಪಂ ಷ ರ ಗು ವು ನೆಾ ವಾ ಕ್ಯಲು ಕು ನು ಗುರಿ ನೆ ಯುಂ ಗಾಲ ದಿ ಗಾ ಢು ಗುಣ ರ ಷ ನಿ ಧಿ ಟಿ ಕಟಿ ಸ ರ್ವ ಷು ನೆ ವ ಯಮು ಕುಂ ಗುರು [illegible]
ಕ್ಷಿ ವಿ ಲಾಕ ನು ದ ಷೆ ವ ಜಗ ದ ಧಿ ಪ ತಿ ವಿ ನ್ನು ರಾಷ್ಟ್ರ ವಾಂ ಧಿ ನೆ ನ್ಯೆ ನು ಸತ್ತ್ವ ಯು ನು (ಶ್ರೀ) ತಾಂ ವ್ಯ ವ ನಿ ಯೆ ದ ನಿಂ ಕಟಿ ಧಿ ಶ್ರೀ ನೆ ವಾ ಟಿ ವಿ ಷಾ ಟಿ ನೆ ಷ್ಟ್ರಿ
ಕು ಲಾಂ ಬೊಜ್ಜ ನಾ ಕೃ ವಿ (ವಾ) ಷು ರ ಗೋತ್ರಿ ನ್ನ ವ ನಾಂ ಗ ರ ತಾ ಷು ಕರು ಕೃ ನ್ನಾ ಪಾ ಷಂ ಡ ಧ ರ್ಮ ನೃ ಷಾ ದಾ ತಾ ಗ್ನಿ ಟಿ ವಟಿ ದೆ ವಾ ನೆ ಕು ಕ್ಷ್ಮಿ ಷ ರ್ಯಂ : ತೆಂಬು ನೆ ಷು

స్త్రీలం చేదన నిరయుచ్చితంబు నస్ప తిరయంచ్చీవు మృతుని వెలగాని వెదంబుల ప్రెంబడి నేయ్యాని (బ్ర)హ్మ తనేనులపైన కలంబ్బ దియొనె తన బు
ప్పించ్చె భగవంతు వ్రాసె పాలితొళ్లి పెదితిరిగివచ్చినతప్పు ఖాలకులం (గ) త్వరం స్త్రకాశి తుపు దినంబుకదనె చెనయూఉకందె వుఉ
(త్రి)ం చెప్పిదనంబునె విధితసు వంచించిన యెుండుగోపవరనందను లోకించుక కాలంబు గవిత్రియచితరా జెం(డ) చాల
ప్పునెవరాయనెఉమఉయెుషుశా తప్పు మాయునేవిశ్చేమంత యుక్షెరా వి ఈత్రయుగుషుపుదినెయుందువె
ప్పువరాయనవ్రేకులోకెయెండుు యిరుగకుందిరనుఉ యుడిదెవెరగుఉ(అ) ప్పురకాఉచెవికాండా చను చెంచ్చిపెయ
ఋకిస్తైవంబుల(స్తే)తుబుసెస్తి నరగ్ర్యప్రాబివలనన్నివమ్మనందాంక్ష ప్పుల పెరించుకె యుష్ప్రిదంగుడు వరా

౧౨౩

యుక్తిర నాత్మని రమంకరం గృహే [illegible] వారికే యున్ని సంకవలన బ్రహ్మంబు నేకుండుట అబ్జానస్వరూ[illegible] తే నామకంబునైన సంసారబంధమో[illegible]ంబుల బన్నినవిపన్నానంబుల లో నిర్దోషనంజాత్మనవిపత్తి

నికి నవోరాత్రంబులు లేని తెరంగు న నాత్మజ్ఞం. దెబన్న నంబు నేము మోక్షంబు నేందు ఆత్మవియున నిత్యదేశాదికము నితలంబ్బియుండె. వాదికంబు నిన్నగాదలంబు వియునాత్మకే విసుర

మనంచు మూఢులు మూఢత్వంబున వేద కేమమందు లందురు. వారి మూఢత్వంబు చెప్పనేల. బుద్ధిమంతులు పరతత్వంబు గాఢతత్వంబు నిష్టిద్ధింపు చున్నది తత్వము మ

లు తమ తమ శరీరంబుల యందు నిన్నరణ యుంటుండు రదిగాన్నె నాయశా. దెవానీ చరణ (త్రి) సాదకరు లబ్ధింగా కవేకుంన నెలంచెదెవెంఱ నెట్టునుం నే మమ్మవాము కామము మూలావింం

వంగనె నష్టై రికిని నే వార్త్రై ఎను వారిలోనెను కడని నెగాల్బై భాగ్యంబు నాకి పెయు భుయిం ఇన్న మందయున నెసుంద్రెంద్రె నసా నే త్రైరా. తరలు (కే) తె కతంబుల బూను పెరిగిను

విగా నినే విలున్నె నైలుం నేమ తులు నై చను శాలు (ఈశ్వ)వే గజ్ఞాక్రి యుండు మే గాతుక న్నెతి బెరింప గవేళ్ల నై విల సించు గోపై ఇగో పిన్నా న తులదన్నైత తెళ్ల చెప్పు గబ్బాలు వాందే నైహా వేదియ వేఖ

పతివ్ర శా ౦ బు వృ రకగాని పరమా నందంబున్నేన (బి) ప్త్మమ చెలికాండరు దరుడు నంద గోవిన్దర జనములు ప్రాణ్య రెత్తు చింతింపగ నగా ఉసిఉ యొకాడనే (బి) యా ధిష్ణు ఉనే (దా) యుత్తే నుపా
రాత్రి షంకు నిష్ఠ గోపాలు వదేవ ప్రిర షుసె దవదకయు (బి) యు వా (తు) షులని వదాం భో భు షులఖరం ద్య వృ తంబు గా (దా) వి యు షు కన్ప్రే (బి) యా ంభి షాసు
లవుంగుబిన తికప్ర తాం ద్రగి ప్రాప్తుల వు యుతి షివరగనస్రేం (బి) యు స్వాప్రు ఉ నేమాద (పా) ఖ్యి తిరుగుగోవగోపే ఙ నంబులు నురు తితిష్ఠ ప్రాష్య నం పి దయ పో యు (బు) బ్బు
తింపు నలవి గాదె ఖ్యరికి నైన నంబు ఖా త్రు ల త్రి వత్నుల నప్రత్నపర మహ్యరు ష్యాంశాయెలాం (బిం) వ్రా వదంబు వేదములకు స్సి ప్రమం వగా రాం నిని త్రి లో కంబు నరవే పాం ౧
తర ష్మలనత్యదేవం దలా కృష్ణవం వాలూ పోం ఆనమన్న భో వ ము ఉ నేయుం దెన ను పి ిరిచి నెత్తు లం దా ప్త న పా ద రే బా వు లుం బ్రే స్పష్టం వి నం ఖా ఉ దే ము ని సు వాం వినే తా లో ౨౦౭
దు లకు మున్నె ము ణా ను పు ర బాప్త వృ (త్ర) (సు) వా గో (త్రి) (పా) గా దెవాం దువెన్ల నేమం ఖో వకయు స్న్య గో వకులకు నే (యొ) వనే దో యు నిసందేవాం వు దొం షు మ (తు) నం చాలే

రంత్నం వునా జలజా[illegible]యుం[illegible]నగనై భుశ్రం న్నార వట్న్నం భా పుబన్ద్రం వ్రకులు ఉరవు యొన్ను [illegible] డరంజిట్టి గుడివి వారల వనె నజగోర చక్రంబు వూ ప్రవునోబు ననుండి విద్దినే [illegible]
రత్నత్రం ఉ (వ) సూనకిరిచ వూవిశ్రా (వ్ర) భా వి చి (త్ర) తాంగుడు (శు) నెద్దవేగు శ్రైం గె నాండ పూ నబద్ధ లోకులు డు (న్య) నకృగోవ భా ల గెత భా వం వ రశ్మిదయిభ్యు సుశ్నిం చె [illegible]
గోపికన్తై లంగి పాండమండకు కై ఉ అ నవ్వ [illegible] ం బు నకు కెను భా వు తన్యు (ఖ) ంగిన మన నందన సు తండు పా ఘు మ దిగ్ంవి షు షుం మ నివెన రంణ్యై ము [illegible]
షుంబి రిక అపూరుబా చైూ సేమ్ము [illegible] (అ) నిధిని నరేంద్ర్యం దిప్సని యొం ఉ కు ఉ క నిషు నిచి యొత్రి పెంచిన తనుబ స్మ్య ర కం బతె నం ద తన యుం దార్ఫైం షని వా సులకు [illegible]
రం [illegible] సు పెళ్ళ రాప్ని సు బుద్ది (శ్రీ) సు నె రిశ్రి వనే ఉ (అ) నిన స్నకుం దిశ్చని రొం ఉ వి ఉ (అ) ఖిలజం తుప్రాలకు నాత్మ పల్లన చె పెన్న నచేం నిచిత్తలునింద్మ బనెంది వెుదల్య్ళ వస్తు వ్రల
[illegible] రియు వల్ల నేం బుడు [illegible] కలం [illegible] ఖిలజనే త్సే దిఖిలజం తు ప్రాలకు నాత్మ గావ్రనై పూంషు వాసులకెల్ల న్సవల్ల నచ్చ త్రైవమునె భా ఉ నెప్పను షూ [illegible] కవులకు పాంతషునె యు

గజేంద్రమోక్షము శేషనిద్రాంగకుతోవ్వశరాంశకులనేంతమ్ము రంపతప్పళ్లు కలతతంఢ నెఖిల గోరాపాలుండు చేవతిఖం పుఖ్యెళ్యాఖాప పాంధ్రి నెల్పనిర్పి ధ్రా తేం గుణావులుండు దేవిసనేఘ్నుకఅంవతివను
మునినా వంద్యోవెంబుచేవే బ్రిక్షత్రుపదేశుగ ధీరుఉగ్రోవింపిదాంరతిచేరుదురాపికృతదర్శంతులగుచునశృతితమందంబునే విశిఖఅఘులనిజంతికృష్ణధ్రాత్రుయుదానునే
వేద్రినంతివిఖలఖ్యనంభవ్రితి వేద్ర్యలంసౌ నవెలుప్రేమాపినకద్దచదువవిన్నగోక్కిసంభేవించుమాయఅనివెర్శుపరిందయుళ్లా పనందనుంతిల్లనిరెంకేరాగంబునబలకన్నెక్సె
లుకాంగండవందుస్వాల గుఖుఖుస్సుం బాలకస్థా రాగంబునబ్రింగావనచాగంబునేగావిరంతవక్షోప్రిలనదిపాయమేయుఅరత్పిది ంక్రిష్ణంరాప్రీకకదవేవివేగుప్రిపూరింబు
లబ్ధిసహం తుంత్రైగోపకుమారులుకృష్ణ పాంపానరంబుయుక్తైపారంబులుగేయుగ్రోలనాలకదుప్రలునిదకానినరంతర కులకినలయకునసుపంబులునకునమను
కరందవిష్ణుందపాదసందదిర్ఘంబుదరకదంబంబుసై కందప్రాదినానాతరులతాగుల్మవల్లీకబ్బసై కులవిరోధ్రకపాతవేప్రీగవక్షిప్రరితంబునప్రితసంతోసరువాంపించుపుటంతిదప

౬౩

వేనంబున్నైన వనంబున్నని యుంధమున్నై దేవేంద్ర (గ) దేవ నన్నియుంచ్చి వెంటన్నంటి నెన్నితే నిత్త నియుంటకా [illegible] (ప్ర) న్నపల (శ్రీ) ఘోర నాకత్త్రై పెచ్చెరించి వనన్ దేవ వరా కాంతి తల్లింబు వారించు వరం న్నెల్లి తున నా

మన్నిని కెరుంగింపు చుంనైకాం భావనన్నవులు౦ (వ) సహం నే వల తను కల్లిన్ని నేను పదించు మన్నా భి (శె) గాలులు నేవ దాంట్ల వలు (కొత్త) న్నైనె (వెం) కట దుస్సాం వి వె గ నిలు నిభి లి న్నా వ వృన్న

నేకితిరె పాడుచు నే తుత్తెన్నదలు వెంటు నేంగు దెంవె। నడవిలో గూంధ్యంం తప్తైన నేకు దవని చెలు నేన్నికాల్లిగవ వెన్నై వలు నిగలాంబు। నే లాంంబర వను తోడి నేన్నృత్తి కూరావ తన వనిన లు

కంఠంబు లాతదానాగె। (ప్రి) యుతమెతో భావా చు గొంతి కలవంతంబు నని నెబ్బురాంవె నేన్నైరా రి గ వెంటు వులు। నేన్నిమెంద నినుచు ని తనిల తూరా కాలు లువ లు కట తుంత్తి చెల ననిర

న్నైత వలు లు। నే తువ్వెన నవరు లు నేన్నిమిచ్చై నిన్న తన్నైతయిల్తి గాదెదలు చిహారాంటు। నేటి న్నైవాం దవలు లు నాలన్నైనే దాయాం న్నైమ న్నైరాత్రుంభంబు తోడె వరుంబుత్రుల్తితె ద్విగుణ్యిని

వ్వంబులు డాంంకి నేను నాంనాంలతా తేళ్ళనంఘ్ని వలులుక్కొ తా ధనంబుల దెవ్వి। నేక్కొ వాంచ్చిన్న చే నేడున దెత్రైలు భుగత్యిల్లి గంబులు న్నెకాం ంతి బెంటిదె। నేనే న్నరవు వేంతదా [illegible] గాంధార నంగాంజనె వుల బి

ష్వొసప్తలమయ్యెశ్రీనసోవ్తరంబ్బుభూమిసనిరికెంచిపేస్తలసమిత్రజ్ఞసముయుధానసమృత్యంబని నవినభూతినమంద్మనేమలంద్యగిరులందులంతం దనంబువెలరంయుసం ద్ధంబుచిరియునె
యిన్రశ్రీరుండూ॥ వీకెకాకెభూయవుశ్రీవి ంయూర్ధంబురమ్యంమ్మనిత్రిరంయురగరమ్యంమ్మని త్రిరంయుమంది॥ సెకపోలగ లవోంనెంయూర్ధంబున్రితిగూందికెంర్ర్రి
వృత్తెంరవనెర్రితుయుసెంయుగ్గెలక్కభూయకుద కేంనెంయూరంబులంరంగణంహెంబ్బవుయు(ద్రి)ప్లెంయూరదారంతోసు॥నెకభూయవు దగళ్ళంయులార్ధంబునదవంగనంయువుధా
మస్తననదవణ్ణూంమ్మశ్రీరవెవుబ్రరవేక్ర ‐బ్గగరయుల్లోక్కకనోయు॥బయుక్తవాని ంయుల్గ్గరయుకుగదిసి॥వులులసింహా క్షులసు॥ బాదగనింరెయుక్రేహో॥బరవుమృశ్రిసకులులం ॥
ద్రొబరవుగూంది॥ వేర్రి ంయునెం॥సి॥రా పూరాదిచెంద్రికారాగాతవిలంగంగరంవృయ్యవనేరధ్రరాజ్ఞతనంయు॥ క్షా॥సు దాజలరాసిరాంవెంబువూంరిక్కరంవృయ్యు
వెంతామురిరవృయ్యసు రమ్మ॥రా వృ॥నెంహరి ॥దిరంవెవృవంగవరాభ్రారతీదేవిరాదరి(త్రి)॥ రా(త్రి)వసోంలక్రేరాషుండవరాశేతిరంయవృయ్య షం దాంకినిరాంసంక్షాంతి॥ యంసు షేతా రింయం

౩౬

నెలు గుసా త్సుల గలుగోపు లదమిస్కనే దూకొనె వెంట దేవుం యు। పున నచేరుపూం ఘనెదో సాం న్నె ఘెరు హచిం ఝ సు లువాగే ద వెం పునే సాదాు కుకాం డ ఠాం ర వి వాం రంబుల ... ం మండ్లె గొప

కాంకనేం యుథ గునేన్నినే న్నం తుప్లై శాం దజెయునిరంతరకెర చరణ వుశరి నాదులలనది పాుకేుు పాండువునాంథు మే వుుందలు లాతు మునెుంథా రు దాంకు సాప్రు

లన సేబిద్దా దుష్లైతులు ... యు చు ... తురుగను మబలు తూకృష్ణుడు దవు లోనెుయు ప్రిద్ధంబు నాంుసూ వెందాం తవిల దులవివాం రించు వి న్నా ఔ వి వారించు కాం తా

రతి తేత్తుల్లంగ్గు ప్రదిరాజ్ఞనె యుప్తైవునె కింమో నుఖ భో నిపల్లవనె యుప్పుల బట్టింపూ। గురుయాం గి పూం నెసె ... వాం ల ... కృష్ణ రుమే యుక్కృష్ణు రునే ... సువాం ల లోనెయు

నళ్లా గంబులా ప్వారం ము మ వాం తృష్ణ దదవి లోపల పులనారు వాంరిం మ్ము। క మ్ములతాడబెన గుకెరుదయుప్పు వెతురుథా। చెర జనుల తోడ బెన గిద యు న్నె నఖి లలోక వయులకు

నా ... రేయుం బగేసు శేరుదలకి తరులనేద నాం ... యుం పూం। అన మంయుంబు నాంుసూ అలసిన బోగాంద రతి వెూం తాం పు న పెంపు వెన్నైం ... ము కాని పోడు వెలపు మెరకిం సాంలసి ని ... ంచిన టనూరు

తల్పంబు విడు దురు గొందరేని వాతేషు గల్లిపె పారం బి యున్న జోగి గురు కూకటుల గొందరాయ్యన వినరు మరు త్పనం చిచ్చెగిని లుచు చూదరయక కొందరు పేర్షు లాతూ కేల బెపాం
ధవవయునగొవవరు లుషు రియు గొందేరు హూధ శ్రీనికెని చెక్కె హూగని నిలింపు పులనుతనులు చెనికెళ్ల శైవ పులి కేశినకే హాప్పె సంచయు పులు లు పొయునె ప్పు వుఆ
యొప్పెవన రంబు న్న త్రి దూవు నా పు రెయుంత్రె న గొప్ప బాల కుండా రాజకే షుప్పులంబూ వియుష్ణనియుకు దూరంబు నె తా వతరేన్ను రంబగన వసపుఁ డిగెలపు పుడ తాపు క వభూద్రి
తప్పలసవాతమ్మ రెత్తి దెరులు వొన్నె రవురం డింద్రనుక్కంరుంత్తి నెకవక ధైను కారను రుండు పు పాశూరుండు బ్ర రాకారుండును న్నెనె పూనె న శ్లిన వు తులయుఁ రెప్పాతుఉ రెం
హారు నవునుష్పల ఘ్రు పు ప్రంజు నదవి అనెన బరి పెళ్లికొప్పె దంబు త్రె నూతనవ్వల ప్రతంబులు సంబ్బాలితం బులు గల వ్వివిను దూయకవ్వల గంధవులు నా సొప్పలవులు చెం
యుంబా శ్రీ చిత్రవయు లగాని స్వాంతిపె న్న వ్వల వులు దినపింప్పడు వుషుబవియు రకునవి రాక్కురు త్రి తల్లియు డ్రెడు రగు నే అవ అనిపవిరెనె నై వి కాం త్రు పలుకులాదరింబి విని నగు నూ రు న స్సెదాఁ కో

నమశ్శివత్రాలంబగు తా శశనేతమును నేకలంబజశ శరంపుకేల తత్త్రరవము నెచల శైశ్శిత తత్త్ర నెకర్ణా పుదనే శ్రుతి బతి ... గెద లక్ష్మి గ్ర కన్నె వేత్రె బెపు ...
రాత్రైనవేళ అక్షునకేశండ్లు రాత్రైన వచ్చుడు వెళ్లకు దెప్పరంబైన నదరి పదిరి పృషు దినెక్కు తూపాలంబున గద్దరి ఘాంకారం బ్రోనదె వేగ్గూ సురుండు ...
లన్ని వేశ్యధరణి ఘాంగంబు నెందింప గారద షుట్టియు మగతెరింపిన చెవులా జెల్లి వాలంబుకే తిదశ్శ తేరాంగె గారవంబు ననవుద్రెంప్లి గోరాలు కు వైదర గ్ర ...
రావత్తు దన్నె వెనన్నె భేరంబు తోరణంబు గనేచు షరియు నుదనుఝ ఘాడెను నగరవనగవు శించి తెరవిగానే కరియు దనిశేమర మురభూ మ్మ మ్మ శార్యివు ...
తవనము లదెన్నె నేళవేళ అంతబలచ్చద్రొండు కా త్రంబు నెగచె బ్రాను గు పదంబులు నాలుగు మొక్కెకేలంబత్తు చిప్పుదెప్పించి త్రిప్పి విక్క దజోస్త్రనింపుశిల్లువాకతాం గ వుదాం
కైవన దికెంశో ది కెశ్రై త్రిప్పవేరాకతా కాగ్రతు ప్రెంబదె శ్వది యున యుత్రి గా వారతి నిష్టి కొంగాక తా కాత్రి ప్రెంబదెంచే విరిని

మె చు చు రాతిరి యం దింత యు బొట్టి నట్టి ... సం తం డు ... దాం ట్టి పెం దా ... కేక చు లూ రెప్ర వం త మా రు త వ చ దాం కం గూ లు వెం దం చు న నె ... తం తు వ్వే లం దు వెల చు వి ... న నె వ తె
త సి బం ధు లు గ ద రి వెం బు త్రై ... లు బ లి ... సం తు డు ... న్ను సిగ్గం త చు నె యు లు ఎం త వ నె యు ... త వే వి ను చుం ... తె లొ న వా రి దం త ము భొం దు ... గ ని యూ
... డూ ... ల ము న నె ... గూ ... న ... ల త్రం ద వి శి న బ వి యు క ... న ... ల వ ... పొ దం బు లు వ ... ల ద శి ఖ ర కె ... బు ల కె గ ర ... చి వా రిం ... రి నా రి రి న ... వా
న నె చు రి రి చూ న వ్వె లా ... త్రా ... వ ల ఖం ద ... త సు ఖం ద ము లు ... ర జు ల దే ర వూ లా ... తె ప్ర ... న న ప్ర చు ... వె ల ... ను క వ న ము
సు వ ల వు లు ... సు ప్పె లు ... న గ ను ప్పె లు ... ద న క వా ర చ ... ద సు ప్పే గ యు ... ను ... ఆ న ... యు ... లు న ... వి రు ల వా
న లు గ న ... యుం ... తి దెం ... ఘు ము లు ... యుం చి రి అం త క ము ల ... సుం డు ... వ ... యుం దం ... ను ను ... గం బు లు ... దం తుం

ఊ ౩౮

కంబు నా లక్ష్మీశ్రీ ధ్రువునకు తేరించిన ప్రహ్లాదుడా శ్రీశా మిమ్ము భుజగశయన వందిమ్ము దోషంబు బాపియట్టి [illegible] గావి చరితా నది [illegible] సుమ కృత నిశ్చయుడాం [illegible]
బున దన చరణ సన్నిధి నంబు నకు రెపాంత్రి తరంప్పై తత్త్వవిచారంబున విశాలమియ్యక దంబంబు తోనున్నకె [illegible] పుంబు నెక్కు [illegible] సుమకయు [illegible]
ప్రబంధించి దొర్త్రియ సంశయ్యన వహించి చరణద్వంద్వంబు గీకించి తతుల శాస్త్రములు [illegible] యుండి [illegible] నె గోపాలశిం [illegible]
సుభగుభద్ర పినంబు నాం నరెబు గనికి [illegible] భూరిషురా [illegible] తాపమరి ప్రాణి బీయంకరి గోప బాలకం [illegible] తందవేగ [illegible] ఉం కృతదు [illegible]
వదిరనలక్షణం గిద సుశ్రుత షరాత్రు బాగవి నారదషు [illegible] నెమ్ము దుష్టి తత్త్వవయ్యరికరాబు దుష్టి దొరు [illegible] నాం కృతి [illegible] యలరాం [illegible]
నారు [illegible] యుకక దునెమ్మ దనక [illegible] భుజం [illegible] రాం త్రిం బున [illegible] గంబు [illegible] బంబు గాం [illegible] తరంగ [illegible]

శ్రీ రత్నవసన రమ్యస్సనా॥ కా॥ ఘటేలుండొర క్షుభింద తనవదగతవిస్ఫ్రాంశిత్తైష్ప్రల త్రినరకల లక్ష్మీకలగంజరింప్పనియునెలసినుంప్పి ... లవి ... సవరవిష్ణేస్ను జొప్పిలలన్నత్త
పెట్టకూలంబె శెదనెండులారిలుకునాక్రో సంబుదేశింపదనే॥ అనివిభ్రేంభిందివి॥ ॥ స్పైరారవిహానలు(శ్రీ)భలుగాబ్బ్యన(గ)ష్కగ నవత్రిస్పైవిస్నప్పద్యదు కాశి ... యూంరగులులుపారి
వతినగరచె న్పరయాదరా కారుతుయె విశారకు భయుకంరవిదూరకు ... ష్పాంగ చీరునా చీరకునహారకు చీరు నవ చిత స్వా ంబ్బరపారు క్షీరుతినే॥కరి॥శరచి విరుతివకవరి
యరుసనె వెన్న వక్రనిఖవదనఖని తవిషదె వానశిఖ్రస్త్రరంరుదననిఘదయియుతయునె నేరిరాని చెనగానియయుష్పుఘగనివవాంర్ప ... తివతిసే॥వయ॥ యియుష్ప బారిఛ్చారిగనంబిక్షు
తలంత్రిశె ... నివాని తెరంగునగా నంబదుభ్రుంన్న(హా)బనస్టునింగ సంగానిత(శ్రీ)బ్రావంబిరుంగెకతత్పుపిపత భనదారకమనెయరధమూన్నసులయగంప్రసాయనేల
శ్రీదెకునక్క ... నంగరచి యియుంతలుష్పొక్కష్ప ... గవలంబుపుర్కనముని ష్ణునుష్ట్యుక్రాని మానకయియుంన్నదియుంకయియుసెయుద్ధ వెయుష్మా త్రి ముష్టిమష్పలాపృదురి యుష్పత్రినత్తవిత్తె ని

౬ శ్రీ

ధూని నమస్కృతా ॥౪౫॥ గోవర్ధనము నంకవితకుం తలబద్ధ యమునారవింద తిప్పం వృత్తిల నన్నుబ్బావ స్వస్తి లాంసరి పాజన

లాలితవేణుశేఖరాంచితమంజు నిగ్రకుమాం రునింగ్ని రి గోవనతుల్యుంబు నౌత్సవంబు గనే ॥ కమల యమున వదనకమ లమురధంబు తగెవినయనత్ప్పుతముల

వలనే ధానితము వింతోంగత మూని రి గోవర్ధనంత వెల్లి గాక తిలలరా ॥ వట యంము గోపికలు సాంద్రరంబు నంబూ ద క్రీడాం పోస వినయంబు లంబూం చేను ॥

శ్రీదాం గరిష్ఠంబైన శ్రీ ఘగోష్ఠంబు త్రు వేశిం చి నంతరోపా తింయుశోద లుకు త్రలవలని వ కవిష్ఠ్రాంవనై వ్యైలకు వచ్చి నప్పై యశోదకలదివించిరి తారు నను సుదినను జెజ్జ

నాడులం గైకరించె నురభికను వేణుగంధం బులు త్రైకొని రుంచిర చెలంబులు గప్పుకొని ర నాంధవంత్యం బుత్రైనయంగ్నంబు లు గుడి చి ష్పి ప్రుత్రై పంబులు నంగ్ల్లిలనుషర్పి

త్రైయుండి రంధ్య ॥ సీ ॥ కనాడు బలుభద్ర తకేలు దగోపాలకులు తానును గూడి కైష్ణ ॥ దవి కె జ నియుండ నా గోవ్యులు ను గోవకులునై రవయుతనగుండిడ సి ॥ హాళింది లోచి పకెతి

ತೊಂಯು ಷು ಪ್ರಭ ಪ್ರಭಾ ನಿಲ್ಲಂ ಬುನ ಘಾ ತೊಪಡಿಸ ರೊಹಂ ನೆಶ್ವರ ನಂ ದ ಪ್ರಭಾಂಗಿ ವಂದ್ಯ ಡು ಸೃಷ್ಟ ವೆಷ್ಣು ಡಾ ತ್ರೈಧಾರ ವೆಲ ಷು ಗುರಿಶಿ ವ ಸುಲ ಗೌ ವಕ್ರುಲ ನ ಬ್ರತಿಕಿರ ವ ಮ್ಮ ಕಲಂಗ ವಾ ಕುವ ವು ಕು ಕೃಷ್ಣು ವಲನ ವು ಕಲ ಬ
ತುಕೆ ಗ ಣಿ ನ ನಂ ಷ್ಟು ಘಾ ಶಿಂ ಬಿ ಸಂ ಡು ಷ್ಟು ವಾಂ ನ ಸ ಷ್ಣು ನೆ ಜ ನ ರಿ ವಾಂ ನ ವೆಂ ದ್ರಾ ಕೆ ಕಾ ಳಿಂ ಯ ವೃ ತಿ ದೂ ಷಿ ತಂ ಯ ಗು ಕಾ ಳಿಂ ದಿ ಬ ವಿ ತ್ರಲ ಮು ಜ್ಞಾ ಂ ಯ ಗಂ ಸು ತ್ತು ಕು ತ್ರೈ ಕಾ ಳಿಂ ದಿ ಜ ಲ ನ
ನ್ನು ನಿ ದ ಕಾ ಳಿಂ ಯ ವೆ ದ ಲಂ ಗ ನ ದಿ ಚೆ ಗಾ ರ ವ ಮ ಘ್ನೈ ವೆ ಅ ಶಿ ನ ನ ಯ್ಯ ಗಾಂ ದ ಜ ಲ ವು ಲ ವ ಲ ನ್ನ ವಾಂ ಧ್ರ ಪ್ರಂ ಡೆ ಲ್ಲಿ ನೆ ಪ್ರ ನ ನ ವ ದಿಂ ಬು ದ್ದ ವ ದಿಂ ಬು ವಾಂ ಬಿ ವೆ ತೆ ಶಿಂ ಚೆ ನಂ ದು ವೆ ಷ್ಟ ಗಾ ಲಂ
ಬು ಸ್ವಾ ಶ ಂ ಶೆ ಲ ಯ ಂ ದ ನೆ ರ ನಿ ಂ ಪ್ಪ ವಾಂ ತೆ ಹೊ ರ ಲು ಗಾಂ ಬಿ ನ ನಂ ದು ನಿ ಕ ರ ನಿ ವ ಡಾ ವ್ಯ ತಂ ಬು ಗಾ ನ ಕಾ ನಿ ವೆ ಪ್ಪ ಲ ಸ್ತು ಶ್ರೀ ಗ ದ ನಿ ವಿ ಯ ಗ ಲ್ಲು ನೆ ವೆ ಶ್ರೀ ಲ ಕ್ರೈ ನ ನು ದ ಲಂ ಖ ವಿ ಪ ವ
ನೆ ಪ್ಪ ರ ಲ ಅ ಶಿ ನ ಕ ಕು ಂ ಡಿ ಶ್ಲ ನಿ ಯ ಯ ಸಾ ಮಾ ನೆ ವ ಶ್ವರ ರಾ ಬು ಕ್ರ ತು ದು ಪ್ರ ಕಾ ಳಿಂ ದಿ ಲ ಗ ಲ ದ ದಿಂ ಯ ವ್ಯ ಗಾ ಶಿ ತಂ ವಿ ಷು ವಂ ಪ್ಪ ಶಿ ಖ ಲ ಚೆ ವೆ ಲ್ಲು ಮ ದ ನ ಷಾ ದ ಬ ಹು ತಂ ವು ನಂ
ತ ನ ವ ಕ್ರು ತ್ರ ನ ಬ ದಿ ಷ ಗ್ಗ ಂ ದು ಬ್ರ ಕ್ಕ ಶಿ ಂ ದ್ದ ರ ಯ ಕ್ರ ವ ವ ನಂ ಬು ಸ ಂ ಕಿ ನ ಬ್ರಾ ಗಾ ವೆ ನ ಕ್ಕು ದ ವ ರಿ ಬ್ರ ಸ್ಪ ನ ಪ್ರ ದ ವ ಸ್ಪ ವ್ರ ಲ ರಿ ಸ್ಪ ದ ಕಂ ಬು ವಾಂ ಗು ಮ ನ ಶ್ರೀ ಹು ಕು ಮಂ ಯು ಸಾ ಶೆ ನೆ ರ ಗಂ ತಿ

ంపృథివినడుపాయుమం మేబడి రాజేశ్వర వెలసిల్లు [illegible] ంగినీచేత్కయు ఖ్యాగ్ని పకుం మాశక సెప్పరు నేపున నేవరింబు గిర షు ఉతిశ్రేంవి వశిస్సు నెప్పుల తం దార నిస్గ [illegible] మేనాంధ త్రశ్చ వ్రైవ

తుంబుల తోస్వీకట్టె మూడతమును వదుకై నను ల్లాపాతంబులు పంపగా నబడి పైగా షడులాంత్రె తెలుకు నుగోవక నరిష్టూతి శుల కు నడవె గేడుకే స్యాగరి వేశా వల అత్రరి నాందు

వినిషత్రెంబులు కాడేగని చినదుష్టరిరినెమి త్రెంబుల నుత్రెలపేదుమ మందనుం ద్విసంద యొంతోదాత్వులైన వాతిశ్వాజనులు। శరి దశ్వ సర యురుంగక గోపాల గోగరు పరి

వ్రేతుంద్రైన కష్టిష్టుంచు యెక్కద్రైనెం బికి సూపునని కాక్కు మైపెక్కటిశ్రైన మక్కతైల పెక్కత్తూత్రు సున్నెష్టు బాల శ్రేద్ధసమెతు త్రెమదేవా రెమొంపుంబు వెలు వదిరిలకల వారిచ్ఛి

నినెరుంగని వాత్రి కొరిస్మూడ్ల కాదవదిగ్గా సునను మ నాల్విరింపదుంట్టిరాంమలు దు వారిని పారిలాం వెరుంగుల వాండ్రయుర్వేస్తా ఉపుఅత్రంత అనపాదుమం గాంతార కమా

గడింబు వత్తు పోక్ర్యము నైదనైద గోవ గోప్పుదంబుల సెంధ్రలు నంతే నంతే నక్క త్కై దికిం యలు వాంకు ఉకములకు విష ప్రాపకే తనాది చేప్పూలుం క్ర్తతం [illegible] బు త్రె మా గో [illegible] వర రబిబుపైన పారిశ్వర దుంబు

లంఘ్యాదగనిపాశ్చుదప్పెకద్దెనిబుధ్ధిగం శ్రైనే యెమునాతటంబుచెరివారివిధ్యంబునేనితరులకేసాధ్యంబుగున మేరంబుచేతంగాయవధిదప్పెరంబు నటంచకభోగిభోగతల్పశ్రీభుం

త్రైనకల్పవృక్షనింగనికల్పకవృక్షతివిలాసంబు లందాంతంబు పొందుచు దత్తాత్మలంబునం(బు)తికూలంబులయొప్పి నంచద్రైవంబు విష్ణుగాపకలాటినేన్నిగోపకలులంగని వెంతలుది

సిరిశ్రుతిదకల్పవృక్షనిందప్పకపూంచుచునెర లుచెలంన్నగాప్రులనంగనంగాన్ని అంతేగాటికలురాముగాదంబట్టుక్రాదివిలసించుచు క్రిష్ణునద్రెశించియుష్ణునిరియిబెదురు

వచ్చినబాలనెదురుగాజనుడెంతువెడలు వచ్చిననేడుకలరావే చూచినష్యవతోడబూచుచుండుదేవనిక్రుపూచినగనవిచ్చిర పూడవెల్లడాశినసెరశకడాయుంగన తేర

శ్రీదాశినసెయిరిదాయివిచయచీరనసెలా యనివెలరేంశ్రీకలకుచువిదియుమిచీరననెరుగకుంయ తలవ్రేనయునరితదలవే యచుండుదు తలవ్రెసెయునెందుతలుపవ

లహ అనుచుశ్రీవిభవంబులాదినట్టివదిపెట్టెతెప్పెగ్రా॥ సా॥ త్రివిశ్వస్త్రైలక్ష్మీనేశారంబున్నసందరమునోదామ్ముల్లూపారిభూమిపోస్పినేకంపైనసాకంబునన్నివిరిటకంధేశ్వరరాశిక్రివాయుపుష్పవరాంగా॥

ವಿಷಹವೆಂಯುಗೆಂಯ ಸುರಕ್ಷೆ ವಿಷಹ ಪೆದು [illegible] ವಿಜುದವ್ರೆ [illegible] ನಂತು ದಬ್ಬಿತ ವಿಷಯಯುಡೆ ವಸು ನೆಕ್ಕೆ ನಪ್ಪಿ ವಿಷ ಮೆಕ್ಕೆ [illegible] ರವುಂಜುಂಗಮುಕ್ಕೆಲು [illegible] ನ್ನ ಗಕಲು ವೆ ಗಂ ಪಿಂ
ವಿ ತಿ ತಾ ತಿ ಷ್ಟಿ ತಿ ವಾ ಪ್ಪ ವಿ ಧಿ ಬು ಷ್ಟಿ ಕುಮು ದಲವಿಕಾಕ [illegible] ಕುವನ್ನ ಗಮು ವುಂಪ್ಪು ಗರುವಕ ನಿಂ ನ್ನೆ [illegible] ಕ್ಕ ರ ನೆ ಕು। [illegible] ನೆಂಪ್ಪು ನೆ ತಿನಿ ನೆ ಪ್ರಂ ನ್ನ ನ ಮ ಕು ರಕ್ಷ್ಮಿಂ ತು [illegible]
ನಿಂ ನ್ನ ನ ರಕ್ಷಿಂಪ ಮೆಮು ನೆ ರ ಕು ತ [illegible] ಚೂಂಡ ವ ದೆ ಷಿ ಗಾರವ [illegible] ಲ ನಾತ್ರ ಸ ಭ್ರಾ ಶಿ ತಾ ದ ವುಂ ಯುಂಡ ವ ದೆ ಷಿ ಮ ಮುಲಿಕು ಗೆ ನಂದಲು [illegible] ಮುಲುಂದು [illegible] ಂಯನೆ [illegible] ಡವ
ದೆ ಷಿ ನೆ ತನಿ ನೆ ಮು ಲ ಕ್ಷಿಲ [illegible] ಲ ನು ಗಾ ದಿ ಕಾವ ಶಿಂ ಗೂಂಡ ವ ದೆ ಷಿ ನ ಪ್ಪ ಲ ಕು ಗಾ ಪ ಕು ಘೂಂ ರ ಕ ರೆಂ [illegible] ವಾಂ ನಿ [illegible] ವ ಗಾ ರಂ [illegible] ಬುಲು ನ ಪ ಲ ತ ಜೆಂ ದ ಗೆ [illegible] ಚಾ ಷಿಂ ಮ ವಾ
ರ ಕ್ಷೆ ರಿಂ ಕ। ಕ ರ ಚ ರ ದಾ ದು ಲ ಕ ಪಿ ಷಿ ಧ ನ್ನಿ ತ ಪೆಂ ಕ್ಕ ನೆ ಗ ರಿ ಕ್ಕ [illegible] ಕು ಷಾ ರ ಕ್ಷೆ ರಿಂ ಕ। ನಂ ಶ ನಂ ಯು ಸ್ತ ಮು ಲುಂ ನ್ನ ತಿ ಕ್ಕ ತಾ ಧ್ನಿ ಮು ಲು ಗಾಂ ನೆ ತ್ರಿ ಯು ನೂ ಪ್ರ ವಾ ರ ಕ್ಷೆ ರಿಂ ಕ। ಜಿಂ ವ ಪ್ಪೆ ಯು ಸ್ತ್ರ ರ ವ
[illegible] ನಾ [illegible] ಂ ಖು ಡ ಲ ಬ ಕ್ಷಿಂ ಚು [illegible] ರ ಕ್ಷೆ ರಿಂ ಕ। ತ [illegible] ನ ರ್ಣ ದ ಷ್ಟು ಂ ಡ ತ್ರ ಂ ಯ ಯುಂ ನ್ನ ನಿ ಚ ಯು ಮಾ ಕು [illegible] ಭು ವೃ ರ ಕ್ಷೆ ರಿಂ ಕ। ಮ ರಿ ಕೆ ಪಾ [illegible] ಶೆ ಮು ಹೂ ಸ್ತು ವೆ [illegible] ತೆ ಪ ಳೆ [illegible] ಮು ಲ ಳ ನೆ ಳ

೩ ಪ್ರ

(శ్రీ) నరయాంగా కులస్త్రపుష్కరాని విలపించె మకృష్ణ శౌరి నను ధాగసొత్రి వసత్రి మను మకృష్ణ విరవాదద నా నల ద్వార తప్పు లంయె మధు గు నార ద్వాదశలం న్న వారలంగా పి శ్రీ గవం మం ద్రై

న బల విత్యం దే [illegible] కు మా ద్రి రంగరు ద్రైర్యం బు గేలిగి నవింంవి పూం దండం ద నమ భ్రా రి వా రిం వె ౘ కె ౘ తె నగాం వి రియు న్నిద్దం బిన్న వ ని తలు భిత్తలు న దా రు వా వ రొ

వి ప్పొం మవి షాసలు గని కృష్ణుడు, మ నస్సు ని (శ్రీ) యల నెక్క మకాం తరి మా (శ్రీ) ము బి రి వె సె ౘ నా ౘ అం తం గృష్ణుడు మేనం వెంవ మే బు గ రి దా శ్రీల తం బా శ్రీ దాం నం త శాస్త్రి యల త

బ్రా స్నస్త్రి కర చ యల్స్రాబిలింపి నిత్యాకృ ని తన్ని (శ్రీ) ం తం ర్వైత లయంత్రి దు విరిమమునాం శింవి భు లం (శ్రీ) మ్ర త్యు శ్రీ త్వం దిక్కలు వాం మ మం . త్ర లగి ని శ్రైన భూ మ కా ష్టాం కృతి నె ౘ వె ౘ [illegible]

ర తె విశ్వేయం బలు [illegible] రు దే కృష్ణ కాం నారు ద్వా కృ వె జర శ్రీ ఖ నె రి ద్ద్రి వం ద మ న జక్క గదా దలు వ ప్లు క [illegible] లం బ్రా ర బ్రా రదతె శ్రీ శ్వా నల [illegible] మయు (శ్రీ) బ్బి వ ది న్న లు [illegible] త్రి లల తో జి ర జి

ర (శ్రీ) శ్రీ త్రై న బ వి [illegible] త ద ప గి మ గ్రార స్త [illegible] మ [illegible] యుద్ధ వి గంబు [illegible] గంబు మ [illegible] జ [illegible] నె నందలని [illegible] న న (శ్రీ) ంబు నౘనిౘ మ న యె న్న నా న దె క [illegible] ల పా

షంబు సరసన తప్పి ధర్మ గహ్వరా షంబు గారెగె సాధ్యేశ పుర దారవనే [illegible] గా నంబు గాంచుకొ సుగా నంబు గొంగ కలపాంచ సా [illegible] మనె యస్య సంబు శబ్దంబు లబ్ధ తార శశబ్ద పులులు గాం
గదిని సంధి విశ్వేశ భేద వివిజ గంధర్వది జనులు సభాస్సైన జనులు గాంచ వృద్ధ రా గాదిర (శ్రీ) [illegible] స్థానప సాంతకా [illegible] శి యస్య పణి పతా మందుపమున సరిసలోచన
[illegible] నతని సుందర నిత్య సైన్యపురపులు నచెలిసన్యత్ర్య హాదైలు నాలు కుత్రి సాక పులున్న సాగవ పులు తోటి గోపాంకృ తిన్న స్వరూప కర్ష పాంత పత్తి సృవత్సలి
పణా రంగ (శ్రీ) దే సంబుడు వశ్యము దివ్యతిభా దుసాం దుజ్జల గుస్థా నంబు తోడంబు దే (శ్రీ) పంబులు సంయుగే వినతులం (శ్రీ) [illegible] సషంబు గానే కకుపున తరసుపి పాసం
దన్వి సపులి తో సిద్ధ సాంధ్య చారెగ గంధర్వ సింపపున్నిపతులు పంయ్యన గురిశిరి విరులపాన లాడు పువా రిక్తె సేకపకయుప్పు దుష్టజన దండ [illegible] వతార్యుం త్రైన పారివది నవిశిప దగులా

పొందిన తర్వాత వంబులు నెలుపె శెందు వది ౦తెయంత్రాంయ వెయుఖ్యంబులరక్త వాంనంబులుకింయు వెంగంన్నను కిషంఘు(గు)క్క వను క్కతెక్క దిక్కలు వాంమ్మ వెకెంత గవ(పొ)గులక్కి
ఘనేంద్రేంద్ర తేనమనంబు నాౘ అౘ వేయుత్రై నలావు వెది వేదనపొందుచు నా విచ నలజాలలు నొంకి నంతయను భక్తురునే ధిధి ... హేదృవాం చేలవిష్ణాన్నిహెం ...
౦రుపేదక్కు నొంకిౕయు(గ) కృష్ణకంగనే చాలు దుమష్టునా నతవు భక్తునుగాడెన(డా)క్కిరియాండెదిదిౘ కేౘయుాంతర్ల నర్త్త వర వరచ్చాంతెం నంక్రినవరమపురుషు ...
(పి) తుదు వారిగాండదను నని భీతిని నరఠా౦ౘ బునెంరద్దె చిత్తులు కినప్రెహాౘవేౘయుఘ్న క్కారంబు త్రైవారిచ్చరఠ(ప)వక్రింబులు౦ౘ బుదగవిదినినెన్నే చిచ్చి వచ్చిన(త్రి) ...
క్కపెనిమయింగునొంగకాంతెలు దురంతింపైన చిత్రా భక్తుల జాకిని కృపయు తొడునెవ్వగలనెల్లన్నిజోయుప్పల్లయువినయుల్లంబులాౘవేౘ కెడబంధంబులు వీడభూమగవెలాకంపిం

వశాంధ్రైగలుగ్గగతప్పరయున్నోత్తరము(ప్రె)ంగనేర్చదలుప్రకటించి [illegible] రత్నాంబగేలంగెవరుండదలునెదడ్డిలావశంగాంచు(త్రి)కర్తనప్పు శ్రీకంఠజినెరాంచిరాం [illegible]

రాముడేయవయకనిదండ(వే)రావంబునియలతె [illegible] యుపులుతకరకపలుత్త్రియుల్లనిరికకత్త్రారాత్తుల్లుదండింపగ [illegible] నెపత రించితెనరిడునెరి [illegible] దండింపునె

కల్యాంరత్నమయిగాండు సాంధ్రంగునావయుగుణాం। ధ్యాయకపగపానిసుతపలంరుందునె। వగయుంమెకరేకనవతేబకతనె [illegible] నెకుంల బుగగుడెభుఉలనగముఖ [illegible] దవనవ్వా [illegible]

గాంకజగధ్రాధ్యాన్నాకకని(గ)వాంశెవవువిషా శల్యలనుగ్యలకేక్షింమెయుతిల్లనూశింరుమపాంసు(గ)వాంపుఘాకవాంక్త్రి(గ)వాంపు [illegible] భావనిగరిబజ్జీనై [illegible] యెుద్దిరేవర

బుటెశెసెక్కురెయుళ్లినుకర్త్రవయులాంచరించెసా రెయుళ్లినిజ్జాంబుశత్రైసెకా(యా)షణిలాంవరిశ్వంబునందువ [illegible] యుళ్లశవాంశులా [illegible] లకనెన్నడుబేరుపగాదినిష్పెందియుల్లి [illegible] సా

వకిలదక్షత్రెనలయుంచెదకిష్ఠశేంద్రత్రైనైయవయభవాయకాలుంబు తపంబుచెక్కి(శ)తవయలప్పయుంచిరూకెంచ్చినేమవాంని [illegible] కనసప్పు [illegible] కంబు(శ్రీ)షవాంతారత్నావయ తాశ్రి

ಕಾಂಚಿಯನ್ನಾ [illegible] ಪಂಚವರಯು [illegible] ಯುರಾಜ್ಯವಾನೆ ಪಾದಯುಗಂ [illegible]
ರುತ್ತರ್ಧಿ ರನ್ನಾಧಿ ಪತ್ರ್ಯ ವಯುನ್ನಿಸ್ಸಾರು ಪಾಸ್ಸರ [illegible]
ತಂಲಗು [illegible] ಕಾಂ [illegible] ವ ಗಡುನಕತ್ತ್ವಂ [illegible]
ತ್ವಂಬು ವಲನ [illegible] ಬುರುಪ್ಪಂಡ ವರಯ್ಯ ಸವಧಿ [illegible]
ತ್ವಂಬು ವಲನ [illegible] ವಯ್ಯ [illegible]
[illegible] ತ್ವಂಬು ವಲನ ಗಾಲ [illegible] ವರಯ್ಯ [illegible]

ಧಿಷಧಿ ನೆಲಂಡು [illegible] ಬುಲ [illegible] ನೆ ನಲ್ಲಿ [illegible] ನಂ ಗಂತಿ ನೆಲಂ ದಧಿ [illegible]
ಬಗು [illegible] ನವಂಕ್ರಂಬು ನಧ್ಯಿ ತಿಗನಿ [illegible] ಧಾಂ ಬು [illegible] ತಲಂಡ ವಯ್ಯ [illegible]
ಸ್ಕೃತ್ತ್ವಂಬು ವಲನ ವವಾತ್ಮಕನಂಡ ವರಯ್ಯ ನಾಕಾ ಸ್ವಾಧಿ [illegible] ತ್ವಂಬು
[illegible] ತನ್ನಿಕ ತ್ವಂಬು ವಲನ ನಂತಶೆಕ್ರಿ [illegible] ತಲಂಡ ವರಯ್ಯ [illegible] ವ ತನ್ನಿಕ ತ್ವಿ [illegible]
[illegible] ತ್ವಂಬು ವಲನ ಗಾಲಾಧವಯು ವಸಾಕ್ಸಿ ವರಯ್ಯ [illegible]

ಧನ್ನಿ [illegible] ನಾಂ ಯುಕ [illegible] ನನಂ [illegible]
ನೆ [illegible] ದೇವಾಸಕಲಪ್ರರುಷ್ಮಂತ [illegible]
ವಲನ [illegible] ತವಾ ನನಂಡ ವರಯ್ಯ [illegible] ತ್ವಂಬು
ಂಬು ವಲನ ಗಾಲಯುಂಡ ವರಯ್ಯ [illegible] ವಲನ [illegible]
[illegible] ವಟು ವರಿಂತಯು ನಾರ [illegible] ರಾಮು [illegible]

విష్ణుదేవునివచ్చి విష్ణుభుజాంతాచ్చే విష్ణుంచు ప్రకరయుక్తు విష్ణుమనునకృష్ణుమాంత్రపంచభూతాంప వాసా(త్రి)ం(ది)యోరంబులకు నే(శా)స్త్రవితా। వులకెల్ల నాత్మ మునకు నేనెసకలంబులు నంక్షిప్త ...

వే నిజాంశభూతుఁడగు నాత్మవేయుఁ | డును నక్సనుభూతిజేయుచు మూఁడు దశాంకృతులవె వెలుసను వదని। దనకదర్శని | యచ్చితత్త్వగాంక నూర్ధ్వ... న వివిక్తారమతిం

షుదనకరికొరినిష్ఠు షురియుకరాంయనష్టదన | దసనేక(క్షు)క్షుణ్ణయూతునిర్క లాంభ్యా। వువురియుగలండుపెండినక్షంబునెరుంగను | నింముకంతెరుంగుబంధుంబు వివుకొండు

శాంకంఠనేత్రుంబునివిమెయువయుగాంగెల। | వాంఠంబులశాంయువలన।నసుదాంతింపుదుష్ప్రగాం(శ్రీ)నసా...వాదానసరోధి। | కుంతయుయ్యేన భిద్ధానాంధిధ్యయునకి భైదంబువ

లనబవ... శావ(ప్ర)తిశుంఠవయుయ్యి।చె | రూరాదిరూపంబులవలన(బ్ర)మూరాంబువయుయ్యి।నిరవెత్తుబిడ్డ నంబుకవిఘనవిశి | యుయ్యి వేదవుయువిశాలన ప్త్రంబువలన నా(స్త్ర)యోం

నివయుయ్యి।నంకర్షణవాసుదేవ(ప్ర)ద్యుమ్నానిరుద్ధరూపంబులవలన చతుర్వ్యూహవయుయ్యి భక్తిత్రషనశోలకుంఠవయుయ్యి। బ్రూహకికరణ(ద)కానప్పిశ్వబుక... వలజ్ఞానపల(ప్ర)దానంబుకొకృకుశు

గాంచ్చిరుండ్లవంయ్యు। తివతెనంబులగానెలదెనెసు గాంబులకు సొమ్ములె కారలెక్కుంగనె రాహానెగొవెరుండవయ్యు। కెవతెంవరానె వెంబ్బిపలి నెనవచ్చిన రుండవయ్యు। నకలకాంత్య

వెంతుంద ... అంతమ్మకర గ(వ) వతెకత్తెంబు

చెనెందుంబ్రెంద ... త్తిత్తెంబుగాకంయు మి

షుప్రెదెరింత్రు వయ॥ కటలోకజనస్థితిలయుర

బుగానితన్నప్రతిశాయ్యాసయాదెబొతులైన

రత్రులెందుబొనెరు ప్రెయు ... నెర మితం ...

వలనవచ్చిన కెతుండవయ్యు। సొధ్య వంశంబుగాని రయాణ్ణా రాను తృంబెపలెన్న

త్తెంబునెవయయుయ్యునే। విశ్వెర్హాతాబావనెందవర్తనుబులకేంయు వనవిదళ్ళెవిద్యలకు

ములుత్రెకొనినెంయుదువ్వు(తి)గుణాకవితుడత్రెకొలాకొలకెషునవెరాంపు(తి)కవితు

... తనుపులందు(బ)కాశింతుప్రత్యక్షితమగారనుబ్రాసులలో

... వారిదర్శనిపత్తిలొకొనికవరాయుగా వ.శె. నెరమగల్లువత్తిష్షంనినందిదెకొవెగదెత్త్యసెది॥ రా॥ బాలుండితదు।

వచునిరదయ్యునెత్రికెనునాశ్మ ... తులనెతురగు

పొంతువత్రినదెకుం(బ)హాస్తురబులాచెరించెరె

దవనుచేసినిశ్చెబెందకయు ... ॥ నె॥ నె. కాంతు

నె॥ బెయ॥ నెరవయ్యు ... వనెవయుదల్లుంపుతల

సంచి షండ... రంచడి దుస్సయుండానె వ్రైన నె ముక్తాత్మ (శ్రీ) ఖ్యాన త్రైదశ్యైదుప స్థాలంకారకేషు బాంధవనె... దశం నాదాలు... షూ

విరంచ వెచాలు స్న్య పదతాండవంబు పతి విభుం
నుత్రైనేక కరుణాకటాక్షములు నింప గడితగె
(శ్రీ) గాభిశ్రీ నారాయ వక్షవరద నీవు సేయు పెం
నేరదిం... నింయా జన్న లోనుండది నేలు

...ల్లి దక్షిం... వేక (శ్రీ) కేళి విహంయ్య భోగ ఖదెంతొందలలం న్నియు (శ్రీ) సభాగము (శ్రీ) కలశాకళనెన్ని... రాయుది ... కవశానిజ్ఞ
సొనస్తుత్ర లోకైకం శరంణ్యయొ యుండు యుక్తాదయొకి కవులా వు నొవేంరా॥ శిలమంచు... సెయు ... గావల్లి షు॥
శ్లిం నిశ్చింబు వృ(శ్రీ)ంబు వినెన్న యొ వెల్లి వెల్లి గ్గాదూ యుతి (శ్రీ)(శ్రీ)॥ నిం యాశ్రైనయు వావిరి నె (న) శాం వండా యు (గ) షా షా కల్పి॥
సుందినె వహ యుంను (శ్రీ) గంబులు షాకంని వె॥ వశ॥ ఆని యుల్లు ప్లదవాపెనిపి యు (శ్రీ) షుకవిగారెది ఘశింగనతుల యుండు శరత్తా

గతర క్షు కలంత్రైన శృంగారి కాంక్షుండు కదు నించి చేర గాఢ ఘట్ట నంబు చాలించి తలకిన నెట్టై కలకు (శ్రీ) గంధి యుంబులు... లంబడనిచిదని నతలలు సవరించుకొని వేగ

రుద్రము [illegible] పతి [illegible] యున్నని [illegible] వేలలకేలు మా(వు) చాళ్ళ మలు మా మఖ మ [illegible] మకంటి [illegible] రమ [illegible] లమే [illegible] భా మ [illegible] మ గ రళ్ళులెవె మెయికే మరవు [illegible]
[illegible] నవినదళ్ళా (శ్రీ) ములకు [illegible] జగుణంబులు మా నవ చ్చనే (వెలంయుగ మూడికారములు వింత వే మెలూన రించి [illegible] భా హా కా రళిళ్ళ భై జాంసయు జనంమోంని యమే
[illegible] ము గా జ [illegible] జ గంబు లోన మా జకొరవ మల మునమ [illegible] ములమ (దే [illegible] రమ్మన ఖా తొరంపు మా యునే మెరిగి దాంయిటె తి పని [illegible] తవా ర, మం తేకు
గారగ మ [illegible] దవ్రులు జనంతలన మని. చె దే నింయుమం [illegible] చిమనప్రమం [illegible] ని (గు) వాంవెదవే [illegible] యుని (గు) వాంపు యింక్రన [illegible] నమూయి [illegible] గల [illegible] తత్రమందునే (త)
మమన [illegible] యిదగునూ (కకాల్ప్రాప్మె మని [illegible] నే [illegible] నక్కాదుళ్ళపాదర [illegible] మగొరరు రి పద మందు [illegible] మె యునియవిన్నాదవ్మా రిక అని వింశ వించినకాళియు
మలు [illegible] లవలం [illegible] రుండిత్తని యుకతగొ [illegible] తోవేసు బ్బులు (తా) వృదు రి మదులుగునే రమ త [illegible] ంమదనే [illegible] ంధ

ఘుఘను నెన్నని తలుసుతలు జేనం ... నమున నే తెలించిరి వు మా వ్రసాజేరతించిన నవ నొజ్జులు మూర్ఛయుడుగున వినపు మెంనగ ... దొందరెంగా నిపుడిజ్జి
ంమవలు తొ ... చేయుదివెమెరెవెప్పైనెనరువి ఋష్యవము ... దంబులోవ లకతాంగి నస్న ... వావ నవులు తోదదలంచిక్రా ఋష్యమంగ దలక దేవతాదులకు గాంజ్ఞ లతా
గమూంచరించి నహుదములచిత్రాత్రిదురితనం ఘవఘ బొరుడు రాష్ట్రంబు నేకులు గురుదజేతిరవు కట్టితమొలెక్కిశెమడు వ్రసా మ్మితే వృవత్పు దాక్షులాంచన మూయుల నేతలల
నుందు వమా చె...రాజు నినన్నబట్టది ంకాయవు అనియుము విచిత్ర విహారుండ్రిన నాప్యకు మహారుంతాన తిప్పినెన నయ్యనన్నయ్య మాంత్ర్యడు తా యుల్లలుందానేసునె యర్యంబు
నసరయుశ్రీశ్రీరుంత్రకు నవ్వదివ్యంబక వర గరత్ర మారికా నెనే వసంబులు నమ షేరించి తేంయుతంతంబులకు దండయు గుర్తి తాప్పలంబుల దండయుచ్చి పుత్రపుత్రకత
... నుహతెంప్రి బుహుయు వారంబు ... పారంబులుకెశి వలనాన్ని మోక్షితే విధిద్వాసిరత్నికరద్రోవంబు నకుంజని రాంబిప్పి ఉకఉ వారిజలో చెస్సెద్దెవ్వరు వారింపనేని ఉ నిశివా నంబు ...

వర్ణించిన యమునను దాశారిం బూయ పొరి రెల్ల నౌరికి (శ్రీ) రామ స్త్రైణవణ అని విని వేయ నోర్చి యేమి కారణంబున కాశించియుం డ్రేలు భూజనని వారేం బ్రై నేరకు టకక్ష్రీ పురము విడిచి నంత భాకరుండును నేను
నిత్రేషిం దలంచిన నిసరవరుండే దివి నినవము నిదరు ౦ దిక్కని యొక్క నినువర్ణి బీరువులంయిన జనురెల్లనైలనెలరవ భ్రక్క్య్ల ములు శ్రీక్కు ములమెయి దల ౯ నషింబులకలచెప్పి నవనంబులు నే మేము న్య
నచిర్యం తకు జు తే వృద్ధ జంకుకుండె ౯ (శ్రీ) తివరా నేవుఘను తమ బాగ భక్త్యం బులాం వత్తిగా జున తిచ్చి (ఖ) తేఁకు కుమండె ౯ విషు విర్ధ్యుడు కృదావి కృత్ర కాశియుండ దాంకులాంతకు బూబు నవ్వా
సింబి ౯ యాక తన తారి బరిభ్యాం గ మొల్ల దిన విధి ౯ భగెంత్యేడు కాపింబి శిరి తలలు వేరి పెం డూది బోగం బు చిం చిత్రబి (శ్రీ) గనెయు బు చాం వి వన్నిదె బట్టి యున మాయనేయ అక్షెాక నత నంత్ని శ్రీ పద్మ
౦రయ గోత్రహం తప్రాం రవవ కూం న మవాం విక్రై మ కంబి ౯ నికట్ని దిద్దె రెంధ్యేరగు చు గరు రదుత చ్చైనే ౯ అ ౯ చ చ్చైన వరగి త్రైరిగ ని (శ్రీ) ల కతె చి పూ వాప ణా శుయ ష్ట్రీ శ్రీ త్రైగంచ లంబులన రి
నవి షా శ్రీక్కె కేశం బు ఆల్లిగా నం ప్రే మ (గ) జెం ౯ మ్రీయు మ త్రా ఘ వక నతికగా ప్లుగి లంగు కా వి ని చ్చైగ ౯ యం౦ గ బా రి కరవేని విష్ణుం తేర్చైన విరాం౦ భ్యేడు (గ) తనకుకర ౯ కరవిన వం జగ వయ రదేమయులు విరు

గగనవదనములవిషముపెడలగనిరతముల్పొరిందుయగనవడి చేగతుడదు … నులగెగ్రు గుత్తే … నే॥ వాయుయు … హొకెలారాతిపెతు(శ్రీ)ఋ వడివెర విపరతింబికాళిందుయుండిగంభీరంబైన మడుగు గనాం జెచ్చెమ
రిందునైనవిశేషంబు గలదొ॥ నే॥ మునత్యాహాత్పరి … ధునత్పుషుని … బునదీవము … యుచే నుండదరకిలోన నాంకవిగానిపన్నగాం తకుండాకనాడు చనద్రొం చిందుండులజలచరం
త్రి॥ నెదినేవత్రుంచిన నుంన్నహానముపెల్లిభింగ్తో … బుత్రెవగ(గ్రే)నురియున్నజూచియూముని రాజు శోకించి కొపించి గరుడుండు నీదాదిగా గనెంచిటెనాశ్వికానంబులను (శ్రీ)ంగజ్ఞూచెనెని
తమ్మిగాత్రతమనిరుయు(గ)శాపమిచ్చెకాళిందుండు స్తరుడు శాపకథయెరుంగు యితరమ్ము కీ గంబువెళ్ళిందు నెరుగవదిపో॥ న॥ ఆదిగాంర గాంబునగాళింయుండామడునేచ్చినగావున
దరత్రుగాద్రంబు గృష్ణుండతని వెతకించెయు దిత్రిగంధాంబరసువననిషుడిగణ పూతికాలం క్రతేసంత్రైమడుగువెతరివచ్చినపూర్ణ వృంగని (శ్రీ)గాలాఘంబు బాంది నేయుం(ది)యిం
బుయుచొపె … శాదశాషా నెసపెం డుత్రైనగాపికలును నందాదుత్రైనగాపకులును పూచ్చేలంచా శితేరితెచ్చి రిపేచివరపూంన్నందంబులం బాంధరిబలభద్రుండు తమ్మునినాటింగనంబు చెసెన

[illegible] రాముడు [illegible]

[illegible] నమంబు గతువ [illegible] పదంబొందు [illegible]

[illegible] నగాంగతిరి [illegible] రాముతో [illegible]

[illegible] నరంజ్యోంబు నను [illegible] లంబు [illegible]

[illegible] రాముడు [illegible]

౮ గ

...ంచేరా(శ్రీ)ము డవాక్షి నైర్గంగ వారించె శ్రీ ఘనే వేశ్వరములనం [illegible] ది ది జ సులిక సుస్రి మహా దేశ దా ప్రభ్రలిన వము ప్రెబడేనొండెది విర్ధం బు ఖ్యా నింపగదే (శ్రీ) ని స్తాం స్మిం మ స్వా మద్యే సుల

వలనం గరు దింవి జగ ద్వైత్యురుండగు ననం తుం ... డ నం [illegible] ంత్రు గవాంనం [illegible] నిండిన దాశవతాం నంబు నే పానం బు చేశి వి జేయ ... గానం బు దివతురు ని సుడనం దే స్తుంతగౌ గాగ

జ్ఞాతుంత్రె మండయగాం నంబునే మండకు వచ్చె ... ని ఘ్నరాం మ క్కెవత్రు లు గోపాల బాల వే[illegible]ంబులు (శ్రీ) దింమ్మ నేను మంగంబు నాయు నేటి దిన ... ము లుం తం తకు దే ష్టుండంబు ప్రె యనుండె ది నేనా

పుడెంత్రె రది వజ్రరించ్చె నాండు నాంయు కి నెం ... దన వృష్టి శిశ మం రెవ్వ దెప్పు ని గాండప్పలు వి నర జ్ఞాన్మై కెంది నే రే గు వృ షుంష్టి నంకల్ప ... ల మం రెన్నె నరులు గానులం కం లు ని గిరి షాంరెవ్వ

షాం నిర్యోల్లి వాలలబు బధ్ధి క నంఘు ఘుణా శచె చెప్పు ... రంభు యుఝ్శో శిజ నముదాంస్మె తరులుల తల్లుసు మకు దేలవులు తా నెప్పుడు ... కాంలుకి రతి మెం డు కొ నిండెు నెఫ్లుబింతు వి

స్మస్మైన(శ్రీ)స్సమురాక గల్ని దిరుదృశ్రీలండ వేశి నవి పేమోన మాండిత దమ్ములగలుగు వాండి వెండి మి(శ్రీ) స్మ్ము కాల మ్మం డుజ్ఞ గన్నుస్న లంచు బడిరెమ్మ(శ్రీ) వ్నాజ సు ద్రకడకు (శ్రీ) వ్మాండ మ్మ మ్ము ...

యశ్మీరనముదశ్రీంయుని చెన నగో॥ వేశు రేఖా ష్ణి భిలం ప్రైనని ద్రాప్తు కాలం బూవ తిరిం ప్రబ్బైదా వనంబు రాపు గాంధ వేంటి రంప్రైన కకంబు నిదాప్తు కాల లక్ష్మణాభిరంభాని నిరంతర నిరేపవత్తన్న
రుచిరకేసకరపర్ణంపరాభ్యాశితపజ్ఞాశితకు సుశోభితతరులతంబయ్యె వ్యక్త తరులతా కుసుమ పరిమళ విలసిత వృక్షములవ నంబయ్యెనె పవన వివిధకుసుమలకలు పారన్ని
రోవరమహోత్సంగంభీరనది (శ్రీ)దం బయ్యెను నది (శ్రీ)దకళ్లాల కంకణాభ్రప్రభాతపంకంబయ్యెను పంకవలిలజనితపారిజాయు వానవృక్షనికుంజంబయ్యెను జనమనోహరం
జనంబ్రేవనంబ్రే కాలలక్ష్మంబులంగవిగిల విత వర్త్రిగపట్టిశోభితంబై యెయుప్పుచెలిది పురియునందు ఉత్కృష్టకవులకోలాహల ముసన్నసంకుములు కలకలంబులు వృత్తగము యూ
ర(శ్రీ)కవము చెకారకవములు కేరవముశాదయు సెజల్లంగనెరి నయ్యెడవి సెకసౌ ఆతతయము నా సరసిజాతతరంగాళి శీకరజలరు వాగంధోత్తమానిలమధరనిదాప్తు పతదావా
స్పృహాముగరప్పనప్రక్తులసౌమయ్యాహవనికం దువతెరంగ... రంభైన బృందావనంబునకు బలకృష్ణులు గోపులరాప్పురాజవని గోపకులుం దారుసు నాంతారులనగుమదెగదుమజలంగు

మే ళరజరంబిరు నుచు తేరుల పరస్థల సురగణసే ... నేల ... లాడు చే నే తేం బులు కాండు చు వేణునాదంబులు నం పూయుం చుచు నటుం పూ చు గతులు దక్షిణ క్రియ నౌరగు చుకుప్పలు తుకుచు

వేప్లాశాళ్లుచు కెంచు కెంబులు తప్పుచు స ప్పరంబేగనే దుర్గరంబుల చరదంబున భాంయుచు నామలకె బిల్వది ఫలంబుల్లు మీాం టుచు కుటజ విటపంబులు గదల్పిచు పల్లగంబు

లనదల్చిచు తేరలు కెంపుచు కూడుచు కుటిలకం బులం జాంల్లుచు తెనియలు [illegible] శిల చాలిప్పచు గురు శిష్యకల్పంబులం బసులు కెయుచు చాం కపద్మ ధరుత్రైచు ప్రియుల్లం

బులదాం యుచు పంక్ని దంబులు సరచు చు పులుగుల ఫంకి నరచుచు [illegible] శాంతంబులం బంన్నచు యొగరి తంన్నచు నెచ్చి నెవకచు [illegible] చు [illegible] ఖాంతంబులు వెరింంచు చే

సత్పపింం చుచు వలయు స్నసేక విధం బుల [illegible] డించిరం దలాఙకఙ మాం పావిబల క్రీషలు బూంపాలకులగుచు నెగరి చాం ల్పితిదుసు స్నాంగా పాం బురచ పైంతురచ [illegible] చుపాం

పాదరులగచు చద్నిగాం [illegible] కళకఙ [illegible] ంగొష్ఠికేలందరు [illegible] నే తంబులు స్వాధ్వదుకుల [illegible] ంధస్న గుచు నే చెతులు [illegible] ప్పుప్పు వెదవెద చా తరలాడుచు [illegible] గోదప్పాలంతుల వికేలచు

బలబలాన్వలదలనే [illegible] నిస్వలదలన్నయుక్తవలుత్తు [illegible]

శ్రీ పృచలస్సైలచలన్నిలనిపృన్నిశితించిరపృడునయుల [illegible]

లమెరలలన్నడలపులదొదరింద్రషాంత

పంబునివశ్చవారలక్కలశాంసశైవలం

వయునివాంబునష్మదురారంవ్యనివా

శాజివివినెయయుచేంన్యష్ణందుగోకాలక్కు

కువలయుష్వాజరువరాజంయుష్ను ఉయువయు [illegible]

లపశివిలగలక్కన [illegible]

దలంచుచుండె [illegible]

నిబేరిరా [illegible]

లక్కిళ్ళ [illegible]

దనుశకల [illegible]

యునెరంగని [illegible]

ఖారిగ్గానురారకు [illegible]

గండుకమల [illegible]

౮౮

హాంశైవ హాంసాకలఘ్నోరాంబులనేజి తలజితలెవ హాంశ్శ(శ్రీ)హరిం శ్రీపతి హరి సేచినిభి ఓసి చేబ్బా తరీరకంబునను వలరంబునరి రాత్రిదరయుండ్చ(శ్రీ)హా మునామ దియుండ్రైన గొవ్వకుండను పిదవంగ్రెష్టని

వఖాంచె భ(శ్రీ)నేసుండు శ్రీకృష్ణుని నెక్షింపు కొని ఓసి బలభైన్యండు (ప్ర)లంబుని సాలభిక్షించె నవృషుహాంటసు టన నజ్రాత్తెసల్ప్యైవి భిశ్మెలా భృదు శ్రీ హాంవ తుర్యిండను వసు శ్రీర్ధి నిస్తేని సేని

లకచికి సాందతని సాకలనామ్నైనరాం దంచుగా దసుజారిం గానిశోదలుంపక వథిస్త్రైసె సుదయాళ్వైలు యాచి గోనిహాంధెుంగెరదాంయుటి రాహసు నభిలక్ష్యారధ్రమయో ధాణ్యపునిసె టవుట యుష్ణ్హ

(శ్రీ)హాకబిత హాహానంత్రై(శ్రు)లంబుండ్లబలభె భృనింగాని హారిప్రపూంటవయుగల రుద్రైకంది(శ్రీ) సనహాంనభ్రాంరుదగు సాంగాతిహాలకల సైహ్యా హవేకరయొహాంత్రకపుల్లు హూంనిద్రై తప్పిదు నరహాకరం

—యూహాలింపిజేకరద్రైతర్మ్యక్రైతి సేంగెవెకె మకు థఁకాక ల్పంబుతోరాశుబో సెుమురుబా వరోప్తం గదయుల్లవెండు రయుతజెవయూ॰ తంబు చెందంబునక్కెటిఅటసైంన పు వకశాంనిసె

సేహాంత్రేనేంఘమ్యునేంరోభాసోయుంత్నయుతదానేవుయారబునంగనియొహాంయక్కలత్మ్నికిరుకుంరులంచ్చానిత వృత్సాకేంశ్నైకులుటిబాలిక్కలారుగనే హ్ర్మైన(శ్రీ)రం(ముష్ట్ర)నవాంతుం(బ్ర)లంబునకు॥

ళ్ళ దెబ్బలం బుమ ద్వారపాలుం బున నీకు కడి నేత్రుండు ఘోరం డని యుం చెప్పిక నెత్తించి చెప్పు వేళ్ళాకుకు కే దేవ వది దసు దివి గాని చని యంతో దవసు ఝని శిర మేసు వాసుల సెగ [illegible] లధరలందు దరి పటు వలుల తరమగు నదిదిక [illegible]

కొ శౌడిచి చిరుసు నేనలు కనే కుకు వేశారధ్వరు బలుక్కడి కిడు పాతి దల్లపె గెడివి సెరుధి రజల పటు తనుజూ రపులం, దొలుకె శైలు రంచు డు మెదసు ఝదేశులు దిప్రపవి నిఘాతెన గవ [illegible]

గెదెం బడి యెం కుష్ట తం కొడిలు కు పెలుంగై లు నదస్యుధిరాశు డు శేలయుదక్కను చెక్కుయుకె, నేల గూర్పై దిచె నెక్క కశరి లున నీడుం ది స్వాయు షుం చెల గ్నో శాల [illegible] ని వచ్చి వచ్చిన (శ్రీ) దగ [illegible]

ధంబునే కువాల బెవనదిచ్చి రాశు ఖ్యున తదిం చిది పెడు కనే కకయుబల వంతెలం డిను ప్రబులం బుడు బలు [illegible] సెదా తు [illegible] న (బు) తికిది షుసుచు సే, బలు సూం దనాదిదిది ఝులు బల్లు [illegible]

సెసుశ షులవానవకగిం దిరాది సే కుకవయు [illegible] గాకపకులు (కి) దింపుగావ్రులంతం [illegible] ం తారంబు నవిం తకనపులు వెల నగుల షు మెం తవది సెలం డదదిక దారంబు ననింయుం [illegible] దవద

షానవవషంద్యవేసంబుస్త్రె రించకకంపిందిడా ప్టుసెదిష్టార్షించి నా కశాయుత్ర గరిశాలకులుంచిలం భసులకు దయ్యాకించి క్రా షూరకె శి గాంధర్వ్యమ వరాని నొష్బు రవదావిచ్చినన్న భాసంబు శొవాత్రెయు [illegible]

పద్యంబు నెంజ్జు నిద వావత్తోంబు సాకెంద్ర వెన్నె గనొన్నగ [illegible] తవెదినె జవంబా మైగనే జ [illegible] శరత వేమునే నవినదళ్కాన్లొంచుదే షష్మనాం షాంకలములనే చివిచినవిని ప్రతిపొమ్మాసు మలుంనే
యయుమొబ సులు దిరిగెమ దమున నతి శెయ వేయు అంతననీనంబు నత్రవయాగంబు సం [illegible] చెని చెన్నవుప్ప చెట్టు విననెడికరు వదిపలనమ నన్నుమయుట్టి మియ్యపదిగయ్యనెప్పనె కెదరిక్రా నిపరశం
గనిత్తోయల్లిన యయుల్లోంబుల వల్లకులిల్ల తల్లదిత్తి పబలుంద్రినె పారికి [illegible] జనిక [illegible] నిరియకేయ [illegible] కషధూంషూ యమేయ విఘ్నంతమపాం స్పవింగ విసరో గ్రశిబ్బా
మనిశ్రీ క్షత దక్షలోకా దర్భం ఫ్రైవళ్ళై ఘ్రూడు దవశ్శి [illegible] మిహామదవ్ర షూకా [illegible] బిలదానాగ్నినెంచి ఖెందర
బునశింక దాంతుదుమెయు [illegible] ఘూచిరంఘూ ప్రమాస్నా చెంద్ర [illegible] ఆయ బంధుజనంబు చాతనియు [illegible]
రివిశ్రీ రుంప్ర దాక్షిబంధు వ్రులార్క మీానె యయునే షంకజ మయుల్ల [illegible] నెనినె [illegible] వారునునల్లినె యయుదుక్తి బంధురక్షావ పా వక్రమ బట్టి మయుబుంబున [illegible]

యుక్తి నిజ యౌవనాశ్వ మాంధాతృ [illegible] భగీరథ దశరథ హాసంచేసి నిఖిలత్రా పుత్రంబు నే గలిగి [illegible] ధర్మస్థితి నుండిన కళత్ర [illegible] వెలసెను [illegible] ధర్మ [illegible] నాసౌ [illegible] నెందు కలయే [illegible]
యౌరా నేమమ్యంబులు శ్రీ క్షేత్రంబు గనె నిరగల [illegible] స్వప్నేనని యుస్థింనవలంతమునంబులయంధులు [illegible] చెడి మేని పెలుత్తమునె చుగి నేపరుతొకడుకొరినంబడెనాచిరి [illegible]
వరకుంచితే [illegible] తండ్ర [illegible] పారితము నిల్ప హాటుంభోఁ అని వితర్కించి విరంత గృహంబు [illegible] పాడునె మ యోగంబు నె రాష క్షేత్రాంతు ఇంత్ర నేండ నా [illegible] లుప్తం [illegible] మున
వ జు నతే [illegible] మాను యంత్ర నా [illegible] ంబు ప్రశ్న [illegible] నిష్ఠుతు [illegible] కే మ లాభ్యు తొడ్డ నిండని నిమిషమయ్యు గనెత వసుగాంగనెగదిన గోరు ప్రశ్నడలు నెం [illegible] వమున నాకమ లాభ్యం
భూరి మున్నే [illegible] కొని రతిశాం [illegible] ఆసన ముయంబు నేగి వకు తిండక కేవన [illegible] క్షకాం తి [illegible] నంబు లకు రామ క్షేత్రాలయవి [illegible] త్రి చరిత్రంబులు వెళ్ళిన వారు [illegible] వారి నికా రాజ్ఞి
ఘను లక్షే [illegible] రంయ్య క్షేవు లని వలం [illegible] రంతా [illegible] ప్రాణ్య వారియు వృషు ప్రశ్న తరియు [illegible] చెవ దమలు నింత్రి చావంబు దోచె, పరికె సియు యుక్త క్షేత్ర భ్రాను మండల వెలు [illegible] తూరడి [illegible] రవ

వాగను వల్లి [illegible] నెరవేసు ఘం భటులన్ని లేవలా [illegible] తనకింపై చా తకో [illegible] నలుకతపలు నే. రెకాం తారవనాని గన్ని [illegible]
వల్లికం [illegible] ములకలరి [illegible] వాండెవ [illegible] నెందు కంద వెన్నె నవా నకం [illegible] వమ రేఙ కఙవ [illegible] లవు ఇంగుడు [illegible]
వల్లి [illegible] గవుడక వాలు [illegible] వరె కు [illegible] ఫాం నాం తవయులనే ఙకఙ [illegible] డుగా [illegible] లుడు [illegible] నె [illegible]
లవతగ [illegible] లువాం [illegible] నవ [illegible] వరింతు [illegible] తవనచ కొతం [illegible] వన్ని [illegible]
వెదపక [illegible] కరకారా వదతిమందె లంబులు వాన్నుదన్నింది విన్నుగ [illegible] చదలు [illegible] కాని [illegible]
తిధాం [illegible] రున్నెంద [illegible] కప్రాకి రణ్యం [illegible] చేవు నెం [illegible] కరక్కలు [illegible]

శి శ్రీ సంబుల కెంద్రంబులె నెడపక్కె పతినవిల హా లలు సద్దర రాద్రల తిగ శితమ్ములు నేవిలు బులుం దొగగానే పుద్ధాలాం శ్రీకృష్ణ హం స్తం నెంబుల రెంబుగులె సు ం తు కాం త యుక్తు కాంతరదు శ
ల సుందరి గంధతలు రాబుల కై ంబడి వి కెర్తమూ గంబులగు కిరీటపరి రంబుల నైకరంబులును శికరప రంపరల బోదుకలయు శ్రు దులు యుక్తాళి విదశిద నగుంబడు శృంగార
సు రాంప్పులు సు రాంప్పులు రాం ప్పు గ ప్పు రనప్పరితంబున్నై పరిచేసువరదేలవ్వలన మెదలికదవిపారెడి రేవులయున ౧ రేవుల వెంటు గరుడు ద పుషు గకు యు కొవ రా తి
ఋకెదురునధుమ్మవిరాం నెంబులు లుసు శిరాం నంయునల మేసులు మెరిలేనల నె రంప్పు పెంప్పు నెరంపక్కం రంపెంచి తిరిగిసు కనివని రంతికరణి మెమల పుదృంబులు హాలసమ
లసినిలు వకమకలిశుస రా వెప్పు రుంప్పులు సుమె రుంగులు వగిది తుగుగు వేలు వృరుషులు దగిరినిలు కరనిబసుల కెరగనేలు శమె రలుయుడినె పెరంగున పెయరంయు నిరు
సులుయుస్పు సురుశుతులుకు ళికి పదకకికరు హాసుమేచేము పెంప్పంబులు గాంప్పంబులు నె యుకవిప్పి దెప్పి తెబుగ రాప్పుమునతనెంబాయలు శేలు పూవులరయూరంబులును సెరయూరఖం

ణంబులు శ్రీ సగంబు మ్మైవైవ్రుల సాంద్రోంసోం బుద్ధి సా నంబులు నానా ఘనత ద్రొంబ ద్రోనాలు కల (ద్రౌ)ంఛావ ద(ద్రౌ)ంపులు తానువరుసా జనంబు లు నద్ధానలకు రేప్రషావని కాంవెంత రాక వచ్చా
లుచికిసు నుషు వినరవిక్కన నవివి త్రావసానం బులు దువినెంబులు నుభ్రవసానవసాన నముయింబు నత్తి సునిమనుకమనిమెరవు వు దిరు గుష్మద్రాత నంద శ్వనింబు గాతమను
నన్నగనేవిత్వాన కురిబుబ్బూతింబడివెలు గ్రాగాని వగంక్తు నేను నవన యుత్తాంబులు బుద్ధుగ్రార్తంబుకావులవృక్ష్మగాంబులు దేవా నంరత్రు గాంబుతా వరించు వనవ్వ రలు నువ
నన్నరాగంద కారిగుత్తీ వా రిరవుగులదా చినన వరత త్రు బుంగనపీ తెలుగు కేతకలునృకే తకేక దుంబ యుటాం ధ్రికాకులుజ కునువుత్రలి మిళితంబులు గు విశినే తురాంగం
బులుకు తూంగనే నికాదంబులు గుంగం చెడిరి రనికంబుత్రివ సురుదాలు చు వర్ష్మరాగ కిరణ ప్రుంబంబులు వంగి రంబ్రిగ్లి వారిగవి ంవ్వీచు బ్రాంతవంబులు గాని నకన వ్రైబునను
నవ్ర బులు నెం ... మెరువ వలు చతొంచు గుల బ్రురత్రులాం ... నితవి నెత్తురు విహు దైనావ్రు బు నుంగతినిధే నుక్ర్బుంచుక్రైవిని వంబుక్రికల మునానావాంరంత్రి వాంశకరవు యు ... రి

[illegible] సంగీత [illegible] తెలుప్పన [illegible] నాదత [illegible]

[illegible] నెకుంటాంగంబు చూతిస్తే తా(ప) [illegible] కరణలంకృతంబై [illegible] గంబు సాంఖ్యున [illegible]

[illegible] గిరులు గాని న్నవకము [illegible] చూడరే [illegible] వులగుణ [illegible] త్యంబు [illegible] జకు [illegible]

[illegible] నవములు [illegible] కటల [illegible] పుల్లాలము [illegible] దిండు వదిలియుండె [illegible] వష్టాదిగను మందు గా [illegible]

[illegible] గానాలవేగగింబు [illegible] వియాల ఫలములు [illegible] మంబుల [illegible]

[illegible]

నేనే ము గాం గ్య కళ దా కే ... వృద్ధ ... దా వశ్మేరంబు ... బు ... తెరచు ... పాల బనము నెర ... త కర్తృం ... ల దలరవ ... కలిష్ణ మెప్పు ... బు ... ల బు తర కి ...

మ ప్రై । వి మల బ్యం దాతనా కో ... దయెంద ...
కమ గారి ప్రభ ప్రేష వత్సుంబులు వాళిరి బూంబించి వివచవత్సాం కాల (శ్రీ) దవనత సుభూజిం
శ్వైన ల (శ్రీ) వత్స ... భుజ ... గోప శిఖర పదిపా

ఒ వీ ఒ యుష్ట్ర శ్రీ ఘంధ ... తవి వారంబులు ।
వత్స ... కో లంబు ప్రై నంతా ... కళ జ్ఞానంప్పు మలు గాని రాము వనభులు । రాం ప్పరిది
చి న మ వి నవుల రాదలు ... నే ము ... శ్రుల ।

కుభా నె సుకు మల శంకులు నంద దల మూనె శా
రద వ ... నూ । వ ... రియు ... వ నంబులు విదివివి మల జ్ఞానె వ శంబు నవి ముకుం
బుల నుత్స రుషు రత్నంబుల ... నమన్న

దరి మి స్న వి ది చి వి రి నివ సు వెలపుంబు యున్న ।
మప్ప మలరశా ... జ్ఞానదివ ఖల నితంబు గల రామా ని వశ్రీ వెంట ... చందం
బున శు ... నసుం ... బు నన్న నె ... ంబు నలిల

ముకలాల విశాన ... బులరంబు వమ ప్రసెనె గమ సుత నే గాంబు లు న్సు సుము నగ మయుాబ్బంబుల (క్రి) ష్ణు లు వ్వే తుస్త ... ని వృష్ణులల్లు మ ప్రేం వంచక కరండక శ్రాంగి రంగం

ఘంటతు వే శా కముల గే వేం(ద్రి) కి రే డుంబులు నప్పు శేం(ద) కి రె డు శంప్పు గే వంబానే గర్భించిబున్నై వేంచి కి డు శ్రీ కరంబులగు వే సిం కాంతి వే సి కిరణ నిశితుల వ(త్ర)ద్ధా రంచేం రం డ్రంబు
న్నైవెయ్యు వెలు కొంబా రు కు తెల్లంబు గే విశ్వం భ రకే షు నుకే లుగ శంబు నే రయుష్ణు వగాం క్ష్మా నుం రేకుర కవు రయుక్షు కంబ ష్ట్రా న సంరుంక్షం బు లై నే రమ స్మల రాత్నుక (భి)
లింక్షా లు నం మ వంగి రే ద్భ్యసుల సార స్త్రాంబు ల గు క ల మం ది న స్వ [illegible] ల సు నం న్ని షం బ్జి రి ప్రుం ఖం బు లు గొం బ కే షం శ్వేష్ఠులం దు రశ్చి కలు శింవి ట్ల తెంయ తం [illegible] రంశ్యులుం గూ
ది కే దు ప్పులు నిం డ్ల మౌక్తి కి రి కి చొక్కను (బి) క్ష్ములు గొ నిషువా తీరంగ నమంచిత మంచే (ప్ర)దే శంబు వెల్లి సంచరించు చు నే నష్టల స్వా వ వి రయుగ్నల రెండ్ల లకై ట్రిప్పు ల్పు లు బింబ హంలం
బులు నికవి శత త్రిశ్చ బ్బ బుసా బులు లకవి కిషేవ రిం యు గళి చసమ శకని కకకములు కలకల మయ్యసు కల హం [illegible] కిక్క సారసర్లోలంపా లవే ం డి తంబున్నై నిండ విస్ఫురిల ఝుం బులంగర
లా నెం తుంబులు నే [illegible] రాత్రం బులు బట్టుల్పు లు నే [illegible] వద న వాంతుల [illegible] కుం రే [illegible] బుచ్చనలయుగరెం రుం గశివితే [illegible] లుగ మునికిం దిరుగుచ్చరు ఛర వడులు ను జల వరత్తు దం

...ళ్ళు చెంగటను ... ంచెన ... నాశ ... ంచె వంబులున్నతెం ... లకా తెలుసాల్పవిలాశి తెంబులు ... ంత నొప్పకతెంబు

యునుట ప్రకటత ... నుదత్తనేళ్ళనత్వకత్త
నాకీలంబు పంజంబులు తరవు నవె ముడు కోనినదె
శ్రీకృష్ణులకానేలు నాంపలుం నేరిదరులు
సారసములు సారసములు నెరిచెతంబున చ్చాదంబు
తెకెనాంచి పాశిశుపాం పాంకెశుల శుంకెతులు

సూశప్సనరత ... స్యములను వనికన్నచెతా కనె ... నవె న వెలంలంబులపెట
నకరశెరగావులుతుంగరువ వికెంజొరవెరగువది నవెన వెలుల్లున్న వెలుల్లుంద రులకాలెత్తులు
చిక్కెకొరా దెరిచన గంజంబులు యనుగజకుంభచేకన్నకృణం భక్తు చిరకుచె చ్చారచిరమధ్యనశు
లుదాల్పెపడెపెను గాదె వెళ్ళులుంబుడు వరాంపా ప్రుందతెకంబులు నప్పు ప్రుంతకకనన్నమవకు
వెదకు వెంటు కదుపులను కదుపులుం గెలయుకయురి గెవితుదవుదనెదనంతుదనెలం

డాదన చాల సాలంబులునున్నొ సొ అవియపలతి
నాకెలంబుల నెకంబు లై ఎడు న నీవు సురు కవిళ్ళ
చిరులుగాలు చెంచ్చెతల కల్లా రంబులగురారు నెర్పుల
రంతుకారాదికుసుమమ్మరందంబులుందిందిసుగంతి
... నవెదనవుగాశాగాబుత్రి కెతంబులె మెంటెల్లెపెల

యుపెముల వెంబ్బిట ... మదగలుతానక్కి గతెంబులు నెక్కుకాలు కెళ్ళుశెప్పిబరాజంబులు నాంగవిచికెరొజెక్కా ... పనిదెలు తెలవక్కుశుంరద నా ... నెదికెనెది

[illegible]
పంకజానన నాగవేంబు సాంప్ర [illegible] వీరా [illegible]
[illegible] దొడవసగుచు । [illegible]
[illegible] గమున [illegible] ।
[illegible] పెశెమ [illegible] వేగిరము [illegible]
[illegible]
[illegible]
[illegible]

స్తా నా [illegible] త్రా [illegible] వి న [illegible] తె [illegible] వె లు నా వరెచ్చి [illegible] గని వీక లాలి కెలి [illegible] కత చేస తేవు [illegible] క త్రెలు ండారెల నను [illegible]

లు వ్వు లు [illegible] వి తి వి పు [illegible] కం బుల [illegible] త్తే తపు [illegible] సాయు పు (త్రు) వ సాదం బిత క్ర [illegible] ర్వేసాతి దై చెబంబు తోనవ తంసా [illegible] రుప తకె కెపి [illegible] పు [illegible] నదాపా ప్ప దా పెంబు [illegible]

[illegible] లు ఖ ల్లెర [illegible] తైలా పాల్గొప్ప చేతం తెంబు [illegible] ప్రాంతింబ్రే మె నే నృవి దావసాదైవ్య దాంలశెంబు వె కె వుండో పు [illegible] వి తెలు [illegible] సాపే సుం [illegible] దరింపెల్ల [illegible] నదే దా [illegible]

నషిదింకదగ కేగు ప్రాదు వేలు [illegible] త్తు వా [illegible] న దా న్నే [illegible] ంబుతో ప్పూవి సాన్నెన వులులం గుళ్ళి (త్రు) వేవులు [illegible] పెక్క త్తృంబు గా [illegible] గాంవించెన్నొటుపై [illegible] ంగె (బ్ర) [illegible] వులు గ [illegible] దల్లి [illegible] తింబున [illegible]

తలకెన గాశ్చైన జెత్త కటునవి సాం త్త్వనిపుదై [illegible] త కేదు సాంద వులు నా వినలలు నెంక్కెన వుంరంలంన్నెకై విదు [illegible] ంలు కనైల్ల పెరశ్రు జింత్రిం [illegible] వ నె దెలుకే [illegible] సాంతో దవెరవ వల చె నో [illegible] కాం

పే సాయి నె వినద [illegible] ంబీ [illegible] బవిరిం [illegible] చెదకి [illegible] దిజనంబు మె ళ్ళి [illegible] గాసు వాయు వులు అనివెక్క [illegible] గులు మె కతా కతె నరిక్తె కరిం [illegible] పులుకుపు గారిపు సుంతకులు లుల్లిం [illegible] దంబు నన

వింధుసకైదుకును వి పరశూనందంబు నన తవి పు సంబులం (ఖ) తిపదంబు నాతింగనంబు చెవినే [illegible] చు రావు [illegible] వుస నెద్ది [illegible] న గాప్పా నకరంగవుండు పూప్పా నందం

ము తోబ్బూండ పల్లవనీలా త్ప్రల్పెం చే పేక్ష్మ దళ ఘూ... వేత్ర సంపం నల్పై కేవ రెవృవేణు ప్రలుయోదుమ ... వు విఘ్నో. రంబు తో గే వి తాండవ వేషు ... దళక్షేత్ర వరా కేళి ...
గానిసుల్లం పుల్లీ రేటుకేటు శో చెలువలార వి.నల తే... శా చా నే తీ క్షణ చూపేల వనిం దంపం గా లో చన పులకరిం ... పల పో. చె యుప్రని బూ.ఢ గలు కేళం త్రి ఉండు పేందేటు అనిపరికి కేరదు ...
దరుగా విందు పృథ్వీరం ఘేటు పేటు వాన ర ప్రే తలకించ కే నెరయు ను లేకుండదంగ గా పొలకృష్ణ నికె ప్పె విను ఘా. రన పృశ్చ గాను మనె దా ద్దెం బు గాం గ్రే యుచు నే తన ప ర్హెం బు
ల్లనే త్రపర్లి పులు ప్రద పిం చిహ్నా ర్తే బ్బు నస్పే తి తా యే ప్పు తపం బు చె కె నె కొ. భ్రూ. మం పం బు పం నం బు లో కేటు పేటు పే ల్లు ది తా. ంయా ప్రయు నే పం యుక్త నా పు ల స్నే న్నే గ్రాణు విం
భ్రరు ప్పానా. నదినతే ప్పు త్పుని గన్నత తి నే గ్నె ది కే చం దం బు తో నిం డు నం ప్రుద వాం. పృథ్వీ గాయు గా వి చె వ ప్ప త్రిప్తి రో వారంచే ప్రై ఉం బెందేవం దం గ తరంగ వాం స్రి నయు సాగా ప్పా
పం బు గ్గా. నిం పు దేటు కే ... వి నా దళు పేకం, నిగని పు ల్లప్పు లు నం దృష్టి జలవేటు గు.రం గు వ. నిది త్రా. కులు పూ. పం దె నెలో రికెద. నా తి నా యు. ని చెతిపం న నా. పేము త్రా. తకే టు. నా పే ...

ಪುರದಿನ [illegible] ಪುಳಿಯ [illegible] ದಿ [illegible] ಬಾದಿ [illegible] ಶೆಂದಿದಿ ಪ್ರುಡು ಹಾಂದ ವಾಂದ ರ ಸ [illegible]

ಹಾ ಳಿಂಡಿ ಕರಾಲಂಬುನ [illegible] ಯಾ ನಂದ [illegible] ನಿ ಯ ದ [illegible] ತ ಮು ನೆ [illegible] ವಿ ಡಿ ವೆ ಬಾನ್ನ ನ ಗ [illegible] ನ ನಾ ವ್ವ [illegible] ಮನ ದೆ ಯ ಕ [illegible] ವ ನಿ ತಾ [illegible]

ಪಮುಗ ಜಿಗೆ ನಮ ನಿ [illegible] ಮನ ಮುದಲಂಪ್ಪಿನ ದಾ ಪ್ಪು ನ ನ ವ ಕ ತ ಮ್ಯ ನ ವ ಡಿ ತು ಯ ಮೆ ರಾ ರಾ ದೆ [illegible] ಲಾ ಡಿ ನೆ ವ ಡಿ ಕಂ ಪ್ಪು ಗ [illegible]

ಗ ಠಿ ಕಂಡೆ ನ ತ ರು ದೆ ಶ್ಯಂ ದಾ ವ ನಂ ಬು ತ ಡೆ ಯು ನೆ ಪ್ಪ ಹಾ [illegible] ಗ ನೆ ಲಾ ಕ ರ ನಂ ಬು ನ ವಿ ಮ ಹಾ ಸಾ ರು ರಾ [illegible] ಮ ನ ಕ ವ ಲಾ [illegible] ಪ ಮು ರಾ ಡಿ [illegible] ಗಾಂ [illegible] ನಂ ದೆ ಂ ದ [illegible]

ಗರೆ ಮು ಲ ಬ್ಬಿ ಕ್ರು ಷ್ಟ [illegible] ಲ್ಪಿ ದ ಲ ಗಾ ನಾ ಥಾಂ ಕ ಮ ಶ್ಯಂ ಬು ಲ ನೆ (ಬು) ಮ ದಾ (ತ್ರ) ಡಿ ರಿ ಮೂ ಚಿ ತೆ ಡಿ ವ ಮ ಪ್ರೆ ಮಂ ಚಾ ಷ ಗ (ಪ್ರಾಂ) ತ ತ್ರೆ (ಈ) ಕಾ ಜ ಲ ನಂ ದ ಮು ಮ್ಮ ರ ನ ಗಾ ನ ಡಿ ವ ಕ ಡಿ ವ ನ [illegible]

ನೆಂ ದು ಶ್ಯೆ ಮ ಯ್ಯ ವೆ ಬ ರ ರ ವಾ ಪ್ಪಿ ತ ದಾ ರ ಸೋ ಕ್ಕಿ ನೆ ಮ ಸು ಲು ಮ ತ ಲು ನ ವ್ಯ ತ [illegible] ನಿ ಪೂಂ [illegible] ಗೆ ಪ್ಪ ಗಾ ವ ಲು ಲು [illegible] ತ ವ ಂ ವ್ಯ ಬ ಮು ಮ [illegible] ನ ಮು ನ ನ [illegible] ದ ಗ [illegible] ಲ [illegible]

ಬಮು ನ (ತ್ರಾ) [illegible] ಪ ಠಿ ಡಿ ವ ಮ ಕ ನ್ನ ಕೆ ಶಿ ಮು ಲ ಪ್ಪಿ [illegible] ನ ಶು ರಾ ಶ್ರು ನಿ ತಂ ನ [illegible] ವಾ ಪ್ಪಿ ತ ದಾ ರ ಸೋ ಕ್ಕಿ ನೆ ನೆ (ತ್ರ) [illegible] ಕ ಮಾ ಲು ರಾ ಂ ಡಿ ವ ಕ ದು ಂ ಂ ಯ ನ ಶ [illegible] ಕ ಕ್ಕೆ [illegible] ಬ ವಿ ದಿ [illegible] ವ ತ್ತು ವ ಮು ಲು ಂ ಗ ನೆ [illegible] ರ ಕಂ ಯ ರಾ ॥

[illegible] సమస్త [illegible] [illegible]

[illegible] సంతృప్తి [illegible]

[illegible] బులు [illegible] యాభిగము

కృష్ణ [illegible] తైవం

[illegible] కృష్ణ [illegible] నాథం

[illegible]

[illegible] బులు [illegible] నాకృత [illegible]

[illegible] గుణ [illegible]

[illegible] కారంబులం [illegible]

[illegible] తరంగ [illegible] నాక [illegible] వారలు

[illegible] తరంగ [illegible] బులు

[illegible]

[illegible] రూపం [illegible]

[illegible] వారముల

కృష్ణ [illegible] బులు [illegible] రూపవర

[illegible] బులు [illegible]

[illegible] తెవ్వా [illegible] నిరువేల్ల [illegible] బంపు [illegible] రుచెల్లనం బలి వింటెద్ద [illegible] నా ధరా | వే రుచెల్ల [illegible]

భూఖరి వారి | నులు రత్న రవాప్య తమ [illegible] వేయు ద్వియలు వింటి [illegible] బలు [illegible] నమ్ముమయు [illegible] నవ్యమై పలు పుష్పం బులు కానుక [illegible] సంభావించి చెప్పి [illegible] |

[illegible] పూసా బులు [illegible] లుందని పించుచం చె [illegible] రోమ [illegible] చెప్పె | వెల నెల [illegible] [illegible] వేదిక [illegible]

[illegible] [illegible] నా [illegible]

[illegible]

[illegible]

[illegible] ... యుల్లనెతెఱ ... [illegible]
రమొపవతెల్లనొమెలుకాంచిసజ్జలరెంఁశేడరచె
వేగ। నెప్పూనా త్రిరవర్పుసెరసూరయారిగొవకొ
లకలవెత్తిందంళ్లెతిరి చిరవ్వెరిపలంబులబ్బులంం
రిచిగలజలఁత్తెసమయంబునాల్లకేనుతో రెచ్చలు
[illegible]

నాత్త్వియ్యనామములుఱంత్తితివేపత్తీయూ శ్రరవయుఁ న్నద్రిరబులలా ... గా। (ఈ) వుుడా
తానైనాసవ తసైబ్బత్రైవ [illegible] యుటా నెజిషిరంబునెరం బాయుగజ్జగమ నెులువి।
బులు [illegible] ష్పైఁ కయివారిరిలాలోచ సుబా బాడఁలుమవారిబిల్లో చెనయువారి వాంధిరివే ధ్రం।
నయునెలంమువు నా। తోయమ్ములుండుందమురెచిగిడూరగుడయ్యక్కి తో యుబొన్నత్వ
[illegible]

ద్దామగజేం(ద్ర) యూనలగంపు ధ్వదాన్నక్కం నిన్నాదు
జా నృపుదెశంబున వలువయువి డిచిశండ వెవేవ
నాత్రిదివర్శరవయుసద్రిరి। వారి వివరోదవులుయు ... వా
ఢుశ్రాదివనే। తోఁ దంఉవయు నోవ నేను ... దా ... నెంబె
[illegible]

రంగనగరము మహానద్యా ఉరుం ఒబిత్తంబులు [illegible] ంగ్గి తె[illegible]రుయు రణ్య॥ శిష్య శ్రేణిం శ్రీమంతో వృద్ధో ద్దం ధగద్దేం (శ్రీ)రంగశతము తో రాఘాపూరం బరిగృహ్మి శ్రీ [illegible] యించద్వక్షేకులు [illegible]

లక్ష్మీపతి నారాయణ ఆళ్వారు కొంచెవ్వి దేవ్యద్వంద్వే క్రమానికి తేవా తజనితం నందెం బుత్తానే [illegible] దాం సెవ్యో పుక్తదుర్రంత్పవే పజ నవ్వుంతాడవు నిపవలనా [illegible]

యప్పిం త్వద్విష్ణ్యోరమణోమ్మా మా వెలవెలవలప్రకట మహామహాత్మానిపోకులకోకుల మున్నింపృద గుర్వంమామానవెలకొని యిండువమామానస పారణ వెలు వమానవక్షిశ్శ

శ్రీమబునామా జీవనమ్ముతోద్ద్వా సి శ్రీయుపుండుటకోనో త్రుంబునిలిప్పుటకు కొంర్తిజోడమువిం నుప్పరించెవ్వియవ సు జనిం వళ్ళింబుప్తె ప్రజలగాంచుయూరాకెబరిదలివ్వి

స్నత్తెయుండిరుయుబంపును శ్రీరం ప్పుటరాజులగెలిచ్చిటరణవులుల్రండదు గురునా జన్నెయుండుటగుణనిర్దిష్టై బల(ప్ర)ఖ్యాతిసాం ప్పుటవృ(శ్రీ)శిలబ్రుధలల

మెచ్చిప్పువిల్రబుద్ధ తోషకరింఛసుటవలె కలికిపునమున్నై యున్ను పుణతగలదె॥ శ్రీవిలేదు శ్రీపాళ్ళనారాయణ యెంరుగవలెతెవలవవిమ్ము కల్ప॥ కకకాంటువివమాపల్లిదయుంబులు గాంటువివరానె వెల

బలు బ్బను గొండొవి తేయుం వేమిగొం ... గదన ... ను నెప్పే రంజిని ... వెసగ సెవ్వె లశేంగి విం వెయునే యయుచ్చెంద్ద

నచ్ఛసం ... ఉదగవిగి

యేకేలంతుగొలచుడతత్తె శైక్త్రి యయుక్తు దవావసూరతమెతామ్మెసంబున నైగ్గ దలపుచెంత | వాకేచెంగి జితగుయుదలపవేంశరిగనిని యయునప్పిల్లుద్దినె

... లంచ్చతేలు లయేంచెుండె | ... తవాండవెపాయింగలవాండవే గుణొంబునారుంగవెల్ల రేముతలు | నెుదిని యయుండవేలరెహార్కం ... ద్ద సు | పవయుల్వేంగదమ్మప్పూ పఝ్నాసయు ... తోనుంతకేలయచెంత్రింపవేమహాయంరావి

నారశకెలరాజులనెరంగశ్రీబలిమిమీ రాజులెల్లడులవేరశేష్రకమలనామ్మింక్రి(శ్రీ)జులకెరుగింప్చెదమోంర ఒబవేరశాస్త్రనెష్ఠ ... జుష్వరకేలసూం॥వ॥అనిపలికినకెన్నియ్యమయక...
నిమొండవాంనసెసుండరవదనారవిం. డుంత్రిగొవబాలకులకరంబుయుకలండునేప్రిశిమున్నిరతులనుద్దెశించినెరవాందిసెతి లాండిడిష్ణనియు॥శాం॥రామయ(శ్రీ)మలతోడ నేనది
కరాంరాంవింతురేమి(శ్రీ)యర్కమూ మూంతెవింరయవెకదూంకెదరవిమాంవెరసంజుచెంతింతురరం।భూమదయంబునసెలండే వెళ్ళిడివెసనర్చెనెరిందుఖింబానన(శ్రీ)మాంపేరలవచ్చే
శ్రీపార్వతీకాంసుదాంవిగ్రాంకిప్తెదంజెమ్మెళకియవ ౹అనినమూంకవతులండో రులమ్మెగంబులుయిమాంశోనగనమనుమమరంబ్బునాలునెనమూ టకేలవంగడంబలుక్కశిస్తువడువునగలంప్నెనవరినివతిన
నితంరి(శ్రీ)మాం(శ్రీ)భిఖింబులండు ౹కి।డేమాంయినమూన్నెనత్వెలియులడిరి౹కే౹వమాంవేయ౹పలు...ఘంవెవయన౹క్షిరంతులకెబు వేష్టికొంట్లునివల్లుడమ్మెనెవెరుగనిదేమ్ముర్ఖిన్నెద్భినెవిం

దీరి ఆనెన్న తృణికే తుడప్పగదే ॥ [illegible]

త్రిశ్రీ వింత్తు శ్రీ తెలుబుత్తి గాకే మరియు [illegible]

నే కుమ నెత్తి౹ చక్షుర్విద సోరాంకువే (౨) [illegible]

తీసుకు బూనెప్పుడెంక్షమీరాదియం నెలు [illegible]

స్తుభిమానకేంగురుంచిమి యొప్పి నెప్పుబటు [illegible]

[illegible]

ನ ದ ಸಾ ಡ ರ ಳು ಗಾ ರ ಣ ಜಾ ನ್ಯ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ರ ದ ಸ ದೃ ಶ್ಯ ಯ ತ್ರ ಪ ಕ ಪ ಕ ನ ಕಿ ಲ ವಂ ದ್ಯ ಬು ದ್ಧ ಶ್ರೀ ನಾ ಯು ವ ನಾ ವ ಕೆ ಣ ಕೆ ಬು ಗ್ಗೆ ಂ ದ್ರ ಕ ವೆ ಲು ಳ ನ ವಂ ದ್ಯ ಕ ಣ ಕೋ ಂ ದ್ರ ಕು ವೆ ದ್ದ ಲು ಕ ಯ ಶ್ರೀ ಸ್ವ ಗೋ ಂ ದ್ರ ಕು ಣ ಶ್ರೀ ವ ಂ ದ್ರ

ಕ್ರಂ ದು ಶು ಗೋ ಂ ದ್ರ ಕು ತೆ ಪಾ ಳ ಗೋ ಂ ದ್ರ ಳ ವ ಂ ಧ ದು ಶು ವ ನಿ ಕ ಲ ನೋ ನಿ ವ ನ ನ ಜೈ ಂ ದ್ರೋ ಣ ವ ಣ ಮು ರಿ ಯ ಯು ನೆ ಲ್ಲ ಕೆ ವಿ ಕಿ ಚ ತ್ರಂ ಬ ಳ್ಳಿ ಯು ಪ್ಪ ಳ್ಳು ಪ ಕು ಬ ಂ ಕ್ಷ ತ ನಂ ಕೃ ದ್ಧ ಯು ತೋ ಯು ಷ ದ್ಧಂ ಬು ಯು ವೆ ಲು ವೆ ಡಿ ಣ ಕ ಣ ವಂ

ಪ್ರೈ ತ್ರ್ಯ ಪ್ರ ನೆ ಕೋ ವ ಲ ಕಾ ಂ ಪ್ಸಿ ನ ನ ವ ರ ತ್ರಿ ಪ್ಪು ಬು ಕ ಕ ಂ ಕ ಣ ಕ ಬ ಚೆ ಣೋ ದ್ರ ಂ ವ ತ ಕೆ ಕ ಸ ಂ ವಾ ದಿ ತ ಸ್ತ ಂ ವಾ ಯ ಯು ದ ಗೆ ಪೇ ಲ ಗ ಂ ನ ಂ ಬ ಣ ತ ಳ ಲ ಂ ವ ರ ಸ್ವ ನೆ ಣ ವು ಣ ವ ಶ್ರೀ ದ್ವ ತ್ರ ನ ಸ್ವ ಂ ದ್ರ ಕು ಲ ವು ಂ ದ್ರ ಕ ನಿ

ತು ಕೋ ನಿ ಕ ವ ಂ ದ್ರ ಗ ವು ನ ಬು ವ ಂ ದ ವ ನಾ ಸ ಂ ಬು ತೋ ದ ನೆ ಕು ರು ನಿ ಶ್ವ ನ ನ ಕ ವಿ ಂ ದ್ವ ನ ರು ನ ಲ ಂ ದಿ ಲ್ಲ ನಿ ರು ಯು ಣ ನೆ ಣ ಶ್ರೀ ಂ ಗಾ ರ ವ ತ್ರು ಲ್ಯ ರ ನ ನ್ನ ಲ ಮಿ ವು ನ ಗಾ ದಿ ಶಿ ಂ ನ್ನ ನಾ ದ ನ ಗ ಶ್ರೀ ಬ ರಿ ಗ್ರ ವಾ ಂ

ದ ನೆ ರ ಗ ರಿ ಧ್ಯಾ ಲೊ ನ್ನ ಪ್ಪ ಸು ದು ನ ಂ ನಾ ದ್ವ ಡ ಯು ನ ಜ್ಞಾ ಡ ನಿ ವ ಂ ವ ಲ ವು ದ್ವಿ ಗ ಲ ದ ಂ ದ್ರೋ ತ ನಿ ಪ್ಪು ತ್ರೈ ರ ಯು ಂ ಕಿ ಶ ಲ ಸ ಲು ಗ ಲ್ಪ ಕ ಕೈ ರ ಬಿ ನಾ ಂ ಕ್ಷ ರೆ ಮಾ ಕು ನಿ ಯ ತಿ ದೃ ಷ್ಟಿ ಕ ಂ ತಾ ಯ ಯ ಶ್ರೀ ದೆ ವಿ ಕಿ ಶ

ನೆ ಯು ಲ ಗಾ ನೆ ಯು ಾ ಕಿ ಶ್ರೀ ನ ವು ವಾ ರಾ ಂ ದು ಗ ಳ ರ ಣ ತ್ರಿ ತ ಪ ಮು ಕ್ಷ ಲ ವು ಮಿ ಗಾ ಕ ಂ ವ ಲ ನಿ ನ ಜ್ಞ ಕ್ರೈ ನ ದಿ ನ ಂ ತ್ರು ಪೆ ಲ್ಲ ಜೆ ತ ನಾ ತ್ರಿ ಬ್ರಿ ತ್ರೈ ನ ವೆ ರಿ ತ್ರ ಪ್ಪ ಕ್ಷೇ ನ ದು ವೆ ರ ಲು ನಿ ಗ್ನ ನಾ ನಾ ದ ನೆ ಲ ರು ಸ್ವ ಲಾ ದ ನೆ ಲಾ ಣ ವು ಣ

మను నేతు [illegible] దరి [illegible] దు విహార [illegible] శం సన్య [illegible] ంధ్రని వనారి [illegible] వెయవంతె నంపప్పతత్పదాంబుజంబు వలనే నేంచేసు [illegible] నంపు వం [illegible] కట నవ॥
యుజ్జనొ [illegible] ల్లంబుదుంబు ప్రశ [illegible] గోవిందుం డు బృందావనంబునందంటి దరారంబులన్ధనెవ్వులవెంపుపుమడ్డ ఖండకిరణాళి యుండదంబడితరువులదంతులనంత [illegible] సేవనాతప [illegible] నే
నిడుటౌనెయుం మెండి [illegible] న్నబల [illegible] వసావుద్ధియు [illegible] నన్న విశాలాంబ్జనే [illegible] మహిమలకుందనై నేవ [illegible] ప్లనిరి॥ అన్న॥ ఉత్తరాంబులుశాయి [illegible] నేతం
త్రిబ్బనంధుండునాత పనతాం నెలవశ్చ శారక వమ్ము [illegible] తద్దంధని [illegible] ప్రవలా కా [illegible] వరంధ మహాలకలనువచ్చియ వైల [illegible] నవకారంబులు [illegible] యునే [illegible]
లివకబీజముల్లంపురెు॥ అను॥ అనిచి తరాకు బుద్ధికాయము [illegible] తం దంబు [illegible] గవ్వనే [illegible] తరువులు [illegible] పన లదాం వులదాంటం [illegible] దముదుప
నె వెల్లని [illegible] విం [illegible] తత్త్వ [illegible] బున్న వెం పుచుత ల్లని తెల్ల [illegible] [illegible] గుబ్బి [illegible] గువి [illegible] వల నం [illegible] సం [illegible] రలం [illegible]
పన్న తాతుం త్రైన పారి యుల్లని యు॥ శ॥ వల్ల [illegible] యావ నమున [illegible] వా [illegible] దుల్లుది [illegible] కవునెరు గువ [illegible] సాం [illegible] నేను [illegible] ంబ్బి నలుపుచు నలం [illegible]

నే నెల తల [illegible] సానాము చేయలుసె ప్ప వే(త్రి)తోన డింగనే నన్న [illegible] నుము బలుకే గొరిలు నని వి(ప్ర)వే లుట్టెకెల్లనం (శ్రీ) క్రీ వసంత వేంకట సుమ పల శ్రీ(ధ)ర్మ కృష్ణ లల కృత్తిం చి
రఘువింశన్న నెన్నెనుడుగ। ధర్మవిదులారా యయంన్న (శ్రీ)దాతలారా। ప్రవృత్తులారా ప్రాజ్ఞసంపన్నులారా। వెట్టు ధనంబు మాకు ను(త్రి)భువము తోడ॥ అని పలికి రాజు॥ (శ్రీ) తుపు ల్గం(త్రి)న్నుదం(త్రి) పుత్రధనము
లునాలం బుదశం బుద్ది। శతయుక్త వృత్తి నుత [illegible] సృలు నెలవన వ్వం దల్లి నెల్లి శ్రీరు క్రుత్తి సూరింపక నాపవాలుడ నుము న్నదరెతింజూ చెదు। మర్కత తత్త్వ యున్నవలు వెదు వెదనిరి నెన్న (త్రి)యూ
సూరాన్ని [illegible] అంత గోపవేలు నిశ్చ [illegible] చేయ రింత్రింపెన పని వ్రాకాకేకాను సాధింపగు నము మొరలయాల్యాలన దుగకే వారిశ్రా శ్రీల కురవారాకే నిష్మదన్నంబు పెట్టిదరవింపం ప్పసవారం
నని (బ్రాం) తత్వానతులద శిరించ్చినే [illegible] తేంతోడియుట్లనికి॥ [illegible] నమ్మదిగ్గి క్రోనిరెండు వు [illegible] వెళ్ళన్న(త్రి)ం చ్చినే॥ ద్విజలకు తలారాకెరం దుతెంఫ్రం నెన్నంబు
బూర॥ వే॥ అని నవికి నోవింద్ర దత్త [illegible] సుక్ష నుంద కులు నం(శ్రీ)పేరా నందం బులుదెం దింబుల నందర్శింప। శ్రీ లక్ష్మి భోజనాల వచ్చి నోస్ఫి హాద్రిందియ్యంబున్నలం గతి నినంసారం సంపం ప్రంబుల్లై నియమంతం
బుల్లలాకేంద్ర [illegible] బులనిదుకెర్వ [illegible] ను నకరు గునన దు తెరం గునా [illegible] బిక్కలుమ గలునే (భూ)తలు నేక్కిమువే నిపల్లదనంగ నేయుదలదని వారాలో ద్వ్యనేవ జిగతి క్షేరునకులుజ్ఞకే న నన్నంబున్న నెసుచు జనెరి సుధలునే॥ వనిదరు

[illegible]

వే[illegible] ప్రవాలింపత [illegible] గణ య[illegible] చేరి [illegible] కోందవర [illegible] గా భావిం [illegible] తరవ [illegible]
నట్లు గెకు బంధులు [illegible] తలుబ్బతు లున్నంతలు ॥ మి మ్ము దేవత [illegible] రంగ నలూర [illegible] దేవ [illegible] దుమ్ము [illegible]
సాక [illegible] బ్బులనుకమ బంధదేవాం బ్బుల బాశి [illegible] నంబులు [illegible] యందు [illegible] ఛ [illegible] న
బాప్ర [illegible] గ్రంబుతో [illegible] యారగిం [illegible] ॥కే॥వర [illegible] బంగుగ బర జనులు [illegible] బరము వదేముగ [illegible] గుదు [illegible] తంది [illegible]
[illegible] ॥వే॥ [illegible] తమ తమ [illegible] నంగ్రి [illegible] గులు [illegible]
[illegible] యుబుద్ధి [illegible] వేల [illegible] ॥
[illegible] ॥కే॥ [illegible] నంబులు [illegible] ॥కే॥ [illegible]

యీకాంజ్ఞియనేళుధులగవెూంతాలజైయుష్వంతివలాంయూంశుషుద్రేరగురులభూంతెవిప్త్యులనురువడివెంతాతులలజైయునైంహకేయునైయము॥ (శ్రీ)తుపువేకలశ్రయువృం(శ్రీ)తం(శ్రీ)దనేవయులాంలం
భూదికేయుదివేతిలుష్ఠ్యిథంన్నయువెుదిష్ణెసురలునెవష్టిడంటునెర్పిశడిట్టితికష్ఠిష్పజైనింన్నిసాంధైధునవెూం(శ్రీ)భతేకేలన్నతేకేల।నృతలొధృతేకృనేవయు(శ్రీ)దివయుకష్ఠిసాంధ్యసంహ్యతే
షు(అ)నివరియునేనకిదిధంబుల్యలంబుకాష్ఠత్తా వంబవులంబాందిహారిందల్లంచి౯మింప్పునిష్మైక్రి(భ్రాం)వ్వాలులుకంసళితున్నిబ లక్ష్మీసంధశనేంబునెయంజునేత్రి(అం)తనుక్రు
నళిలదశనేసంచ్ఛనేహరియుం(ధి)యూంగం భుక్త్యాయ్యనత్యాగించ్చితేనకడకువేచ్చినేనంధాదుప్ప్యైనగౌవి(వి)ధ్యులగనిఏందున కిల్లినియేం॥సి॥యూగంబుకాయంగ్నెవిధించ్చివచి
తిరియూగ్యగముహేశలమెుమిగలదు।యుప్పాం ఘుదినికినిశ్వరుండధికారియుక్తృడుసాధనేవమి...యు।శా(స్త్రి)యప్పవెూంజినాంహాం రమెూంకాత్యంబున్నెరవలకెరుంగింప్పవలదు గ్రాని।(స్తు)
రిగాదిమి(త్తు)లకెరుగింప్పునేనకజైరియురిగిచెకనగ్నకల్లెల్లగలునగ।నిగ,యుజెవివిష్టికేవర...మమబొంటెం...ంచివాడ్సెల్లమంత్రప్రంబుగాతలిళ్ళవెలుష్మాంక్రలదగనెరుంగింపవె।తాత్రువాక్యుధా(పు)ధాంతు
వేగువము॥నే॥అనివలికినే(శ్రా)భృయునేద్యునేకంతరి(శ్రీ)యుష్టినిరా॥సి॥... ...దంబులులువెదినేతకువముష్యనతనిపంప్పు

ನೆ ಭೂಮಾಂತವ ಪಾಪ್ಪನರಿವ ಗಜ್ಜಲವ... ಸ್ವಕೃತಸೆದಜ್ಜವ ಪ್ರೊಂದ ಸಲದ ಪಂಡ... ದವಲಕೃಷ್ಣಧಿ ಮಾರ್ಗ ದ್ಧಕರಾವ ಬ್ರಿದಾಯಸಕಂಬುಗ ಆಕೆತಲ್ಲಿನ ಬ್ರಿ ತುಕೆತದುರಿಂತ ಯುರಿಗ। ಪೇಳುಪ್ಪುವಿದ್ಯೆ
ತ್ತೆನೆಯುಂದ್ರೆಂದುಮಾಮುವೃಕೆರನ್ನಯುಂ ಬ್ರಿ ಮಜ್ಜವಯು ತ್ರೆಯುದುರೆಲ್ಲನೈಫಲುಕಾಮಲೆ ಭೃಭೃಯಧ್ಯೆ ಕರಿತುಲಗುಮು।ಚಿಂಯುಕೆಂಡಿಸೆ ವಭೃಂಬುವೆಂದು ಬಶ್ರಾ।ಅದಿಯುನಂಗಾಂಕಾ।ಗಿ।ಮು ಇಪ್ಪೆಯುಶ್ರಾಯಸುವ ಶ್ರೀ
ಮದಿಸಂತ್ವ ಶಿಂಯುನುವಶ್ರೀನಂತಶಿಂಪ್ರಪಾನೆಗುರಿಯು ಪಾನೆಗುರಿಯು।ಸೆಭುವನುಮತಿಶ್ಚರಗುನುಕನಭುಷಿಕಧೀಗರಾಮು ಬ್ರಿ ತುಕರಾ।ಕ।ಧಿನುಫುಲು ಬ್ರಿತಿಕೆಕೆನಿಯು।ಪೂನೆದು ಭುನಷ್ಟೆನಪಾಂಧ್ರೆಹುಂದ್ಭಲ
ಗಲುಗುನೆ।ಪಾಂನಗನುಪಾಂಡಿಗತಿಗಿನ।ಪೂನವುಲು ನನುರಲುದನಿಶಿ ವನುದುರುವು ಶ್ರೀ।ನ।ಅ ಯುಲ್ಲುನ್ನೆನುಡಶಿನನಂಧುಷಿವ ಚನಂಬುಲಪ್ಪವಿನಿಯುಂ ಧನಿಕಿಂಗೆಪಂಬುಷ್ಟಿಜಿ ಪಿಂಛ್ರುದನುಜ್ಜ ವಂದರ್ನೆನುಂದುಲತಂ
ಶ್ರೀಕಿಲನರಘು।ಕ।ಕೆ ಮ್ಹಿದುನೆಬುಳ್ಟರಿಜ್ಜ ತುತ್ರವೈ।ಕಮ ಪುನೆನವೃಧ್ಧಿಚಿಂದುಗಮೀಶುನೆಡೆದುಕ್ಕೆಕೆಮರ್ಗಮಜ್ಜನಲಕುವದವ್ರತಿ।ಕಮೀಶುನೆಂಗ್ಧದುಃಕೃಷ್ಣೆ ಶ್ರೀಕಾರದಾಪಂಷ ಫಿಂ।ಕೆ।ಕೆಮರ್ಗಮ್ಮುನೆಕೆಂದಗಲವ್ವಲವು
ಲುಕ್ಕೆಮಮೀಮುಲಕುನೆದೆರಾಜ್ಜುಗಾನಿನದಾನಿಭು ಮುರ್ದಗಲಿನ್ನೆರುಂದುನು।ಕೆಮರ್ಗಿವಿಪಾನುನೆಕೈಂರಾಜ್ಜುಗ್ಗಾಂದುವಪಾತ್ರೆ।ಕ।ಕೆ।ಫುನಕೆ ಸುಯಾತಂಬುಪ್ಪನೆ ಬೂತಂಬುಲಕೆಪುರಂಪಾಂತುದ್ದವಲನೆ ಜಿತಿರೆಂ
ಟ್ಟುಕ್ಕೆ ಪುರಾತನಜಸ್ತ್ರನಂಸ್ಕಾರೆಂಬುಳುಗಂಪ್ಟುಲಗೆ।ಕಪ್ಪನಕೆಮರ್ಗಂಬುವೆದು ದಶಾಂಕೆ ಕ್ರಾಂಬುನೆ ಗುರುಂತನುದೆಪಾಂಬ್ಬುಲಾಂಜೈ ಚ್ಚಿವಿ ದುಲುನಾಜವೆಲ್ಲುನಪ್ಪಾರಿಪನಿಕ ಚಂಪ್ಟಾಂಬು ಕೆಮರ್ಗಂಬು

[illegible]

... సం ... బు ... [illegible]

... బునె ... [illegible]

... పట్టణము ... [illegible]

... [illegible] ...

... యున ... [illegible]

... [illegible]

గమ। నందిఘ్నం క్షిరి గర్భిబ్జానెలనెవ [illegible] ॥ వ ॥ [illegible] యని వింపపతి పెంప్పురి క్షింప్పు తలంప్పునన [illegible] ఖంబు తనక్కునంమ్మ తంబని గోవిందుండు
పలికి నందాద్యులు వేలులు మేలని తద్వన (త్రి)కాకంబు నబున్నాపాండవనంబులు నదివించ్చి [illegible] లకెంబుజనంబు విడిపసులకుం గస్తపుత్రహిన వని కప్పుడలా ॥ వ ॥ ఇట్ల కలంబెరుల [illegible] బెన రూం పుట
బుత్తోనకులంకృతి నంండె నైలమి డెమిరాం చించప రండం మదా। నెలకొక్కైలా కృతి దాత్తి గోపకుల [illegible] వండం మహాకించి గోప్తకరత ాన్నినవము హా వారి [illegible] (వ్రి) [illegible] లా కృతినె ॥ వ ॥ వినమ
నైలము కావనరాపి ఖలుల నైధిం మ్మునాజత్నిక్ష ముల। క్రనను నెలక్షింమ్య నాపొరించె మునలక్ష [illegible] జిష్టుంబునె। వ్రగుకేంపాంతి కైధియుంబు చెతె మున [illegible] నంమ్ము [illegible]
క్షిరికిం (బ్రి)ద ప్తైణాంబు చ్చెకరాన మయుంబునా ॥ క ॥ క్షేంధారు మండారుత్తై ॥ వ ॥ యిట్లు గోపకులు వేం [illegible] గిరికెంబు జనెపాధవారంబు నవ్వ కేంచి గోవ [illegible] నంబు [illegible] బురన్న [illegible]
కన్లిపవనంబులుత్తో గి విక (త్రి)దప్త్రణంబు చ్చెకధరంప మయ్యేంబునా ॥ క ॥ గ (త్రి) పులలప్రుప్తు మెచ్చ్యౌనిడ (త్రి)లగటు నెరధంబు నెంద్ర (మ్రి) ముఖిల్తు (త్రి) ధయుక్త [illegible] లనగ [illegible] (త్రి) [illegible] డు నెలదారిరి [illegible]
పాలించి గానవిదప్తి। పాటుమయులందరు నైత్రి బపాంతానములు। నాటలు గంధులు వ్రేప్తిని। పాటలువాడిర విరోధి పాటనడనె ముప్పె ॥ క ॥ గలందని బావినంబులు। మండితధనౌ [illegible] లుబబిద్ధమహాంత్తావ్వ

ತಲೆಯ। ಸ್ವೀಕರಿಸಿ ನೆಡೆದು ಪ್ರಲಯಕ್ಕೆ ನೃಲಬ್ಧಿಂ ದುಪ್ರಲಯಗೆ ಪಾಂಡಿತ್ಯಕ್ಕೆ ಗುರುಪ್ರಭು ಜ್ಞಾನಿಗಳಿಗೆ ಕೈವಲ್ಯ ಪದವ ಮಹಾಪ್ರಭು ಶ್ರೀಪಾದವ ಸಂಗನ ಬಸವೇಶ್ವರ ದೇವರು ಬಸವಲಿಂಗ ಸ್ವಾಮಿ। ಗಗನ ಮಹಿಮೆಯಿಂದ ಶರಣರ ಸಕಲ ನಿಷ್ಕಲ ಸ್ವರೂಪ
ಭಕ್ತರಾದ ಶಿವಯೋಗಿಗಳ ನಡೆನುಡಿ ಪರಿಪೂರ್ಣ ಶ್ರೀಗುರು ದರ್ಶನದಿಂ ಬಸವೇಶ ಗುರುಲಿಂಗ ಜಂಗಮ ಪ್ರಸಾದಂ ದಿವ್ಯ ಶಿವಾನಂದ ದಯೆಯಿಂದ ನಿತ್ಯ ನಿರಂಜನ ಶಿವಸ್ವರೂಪ ಶ್ರೀ ಗುರು ಬಸವ ಶ್ರೀ ತತ್ತ್ವಂ ಬಸವಸ್ವಾಮಿ ಭಕ್ತಿ ಬಸವಾಂಗ ಲಿಂಗ ಸ್ವರೂಪ
ಶಕ್ತಿ ಶಿವಯೋಗ ಸುಗುಣರ ನಿತ್ಯ ಲಿಂಗ ಶ್ರೀ ಗುರು ಶ್ರೀಭುವನ ರಚಿಸಿ ಶಿವ ಶಕ್ತಿ ಸಂಭ್ರಮದ ಭಕ್ತ ಶ್ರೇಷ್ಠರ ಮಹಿಮೆ ದುಃಖ ದೂರ ಸಂಭ್ರಮ ಭಕ್ತರುಂ ಭುವನ ಶ್ರೇಷ್ಠರ ಸಂಭ್ರಮದಿಂ ಪರಿಪೂರ್ಣ ಶ್ರೀಗುರು
ಬಸವೇಶ ಪ್ರಿಯ ಲಿಂಗಾಂಗ ಶಿವಪ್ರಸಾದ ಶಿವಯೋಗಿ ಶ್ರೀಗುರು ದೇವ ಸ್ವಾಮಿ ಬಸವಣ್ಣ ಶಿವ ಮಹಾ ಶರಣ ಪ್ರಸಾದಿ ಶಿವಯೋಗಿ ಪ್ರಭು ಶಿವಶರಣ ಸಕಲ ಗುಣಾಧಿಕ ಶಿವ ಶರಣ ಪ್ರಭುಲಿಂಗ ಶ್ರೀಗುರು
ರಾಜ್ಯ ದಿಗ್ವಿಜಯ ದಿವ್ಯ ನಿತ್ಯ ಶಿವದೇವರ ಮಹಿಮೆ ಮುಲಗ ಶುಕ್ಲ ಶಿವಯೋಗ ಶ್ರೀ ತತ್ತ್ವ ಲಿಂಗ ಮಹಾ ದೇವ ಗುರುಲಿಂಗ ಶಿವಭಕ್ತ ಶಿವಯೋಗ ಶ್ರೀಗುರು ಮಹಿಮೆ। ಶಿವ ಶಿವ ಲಿಂಗ ಸ್ವರೂಪ
ಗಂಬುದ ನಿಜ ಶಿವಯೋಗ ಮಹಿಮೆ ಮತ್ತು ಲಿಂಗ ಶ್ರೀಗುರು ಮಹಿಮೆ ಭಕ್ತಿ ಲಿಂಗ ಶಿವ ಜಂಗಮ ಮಹಿಮೆ ಶ್ರೀಗುರು ಲಿಂಗ ಮಹಿಮೆ। ಶಿವ ಗುರು ನಿರಾಕಾರ ಶಿವರೂಪ ದೃಷ್ಟಿಯಿಂ ಪ್ರಭುದೇವ ಶ್ರೀಗುರು ಶಿವ ಯೋಗಿ ಗಂ ಬಸವ ನಿತ್ಯ ಪ್ರಭು (ಮಹಾದೇವ
ನಾಗಂಬುದ ಶಿವಯೋಗ ಶರಣ ಗಣಾಧಿ ದೇವ ಗಂಗಾ ಬಸವ ಲಿಂಗ ಶ್ರೀ ಶಿವಯೋಗ ಪ್ರಭು ಶಿವ ಯೋಗಿ ಪ್ರಸಾದಂ ದುರಾಚಾರ ದುರಾತ್ಮ ಶ್ರೀಕರ ದಿವ್ಯ ಬಸವಾರ್ಯಂ ಬಸವ ಶಿವ ಮಹಾದೇವ ಪ್ರಭು ಮತ್ತು ನಿತ್ಯ ಪ್ರಭಾವದ
ಶ್ರೀಗುರು ಶಿವರಾತ್ರಿ ದಂಡ ದಿವ್ಯ ಪ್ರಭಾವ ಶಿವ ಲಿಂಗ ಶ್ರೀಗುರು ಭಕ್ತ ಶಿವ। ಅರ್ಧಿಯ ಪ್ರಭು ಪರಿಕಿ ಶಿವಂ ಶಿವ ನಿತ್ಯ ಸಂಭ್ರಮ ಭಕ್ತಿ ಪ್ರಸಾದಂ ಭೋಗಿ ಶ್ರೀಗುರು ಪಿಂಚಿ ಬೆಂಕೆಂಬ ನಿಕೆಂ ಶ್ರೀಂ ಪ ರ(ಕೆಂಕೆ ತೋರಿಸಂ

ನಿಯಲುವುದ್ವಿಂ ದಿನವಪವಾ [illegible] ಲತ್ರಿಂಕತಂಬಿ [illegible] ನೆದುಹಿಸಂದವಿಮಾಂದ್ಯ [illegible] ಬುಲು [illegible] ಪ್ಯಂಬುದ್ಧವ [illegible] ಗತಿನಂದೆವಪ ರೆಚಿವಿಮಾಂಡಾಲಂಬುಗಳ್ಳಿ ದಿವಿ ನಿಂದಿಲಿ ಕಲಾ ವಲಿಂಚ್ಯರೋಧ್ಯಂತು

ರಾಕಂಬು ನಿರಂತರನಿ ರಂದ್ಯ ನಿಬಿದಾಂಧಕಾರಬಂಧು ಕಂಬುಗ ನಿರ್ಲಿಂಚ್ಯ ಬಲಿಭಂಜಿ [illegible] ಪಾದಪಲ್ಲವ [illegible] ಬುಚಿಲ್ಲ ಅಂಗಳ [illegible] ರಗಂಬುವಾಸನವಯು [illegible] ನಟಿಲ ನಿಚ್ಚರಂ

ಬುಲಪದುವ್ಯ ನೆಡತೆ ಗಕಕ ರಂಬುತ್ತೈನೆ ನಿರಾಧ್ಯಾ ಕಲ್ಯುಗನ [illegible] ಕಲಲುವ [illegible] ಬುಲಿರು ಪಯುನಂದ [illegible] ಪಲ್ಲಂಬುಲ್ಲು [illegible] ಬುವೈದೊಂಕಾನದಿವಂಬುರು [illegible]

ದುಂ [illegible] ನಿಂದಿ [illegible] ಚುವಿಲ [illegible] ಶಾಸನ [illegible] ವಿದ್ಯೈಲ್ಲ [illegible] ಕನಂಬುಲು [illegible] ಪುತಿಂಗಲು [illegible] ಲಕುವಮಾಂತಲಲ್ಲಿಂಬು ದಿ [illegible] ಯಜ್ಞ [illegible]

ಲಕಾಂ [illegible] ಗಂಬುಗಂಗಜ [illegible] ಪೆರಾಪ್ಯಾರಿಂಬ [illegible] ಪದ್ವಿವಿಂದಕ ವಂದ [illegible] ಹಿಂದ [illegible] ಬುಲಂ [illegible] ಕುಂದಿ [illegible] ಸುಪ್ಲುಸುಧ್ಯನು ಪ್ರಲವ [illegible] ನೆದುರ [illegible] ಪಿವಿಕ್ರ

ಲ ಕಾಂ [illegible] ಗಗ [illegible] ತಂಬುತ್ತೈನ [illegible] ಪಾತಿಂಬುಲಭ [illegible] ರತ್ನತಿಕ [illegible] ಬುಲು [illegible] ಯುಕ್ತೈವ ತಿವಿದುವ [illegible] ಕರಿರಂಬುಲುವಂ [illegible] ಕಂದಿಲ್ಲಿ ಬುಲಸಂ.

ಭಾರವೊಂಬುಲು ನೆಯು [illegible] ಬುಲುನು [illegible] ನೋದ್ಯ [illegible] ಬುಲು ನೆಯುಮದು [illegible] ಕಲಾಂದ್ರಾವಂಬುಲು ನೆಡಿನ ಕರಂಬುಲು ಭಾರಂಬುತ್ತೈನೆ [illegible] ನುವ [illegible] ಕುಲು [illegible] ಬುತ್ತ ಕದ್ದುಂದ್ರೈನಾ

శ్రీ సీ॥ ఘటజ బెండుపడితీర్థుగ నుదురుముల నేవేడవ ద్వనణాం కృతమౌ। నావిందరుణం జేరు నేతికేలు నేన్మ। నేవికొజనకరి నేకేం నకేల్ల కే ... గ క్ష్మిబులవేసరుగ్నలందలు వెలుకోనైపే రవేసతే నశివు వ్రేలు నేపు। గతి వేశ్వ
మహోత్సంబుతో ఉనజ్మ ... పైనాపం బుజ్జాపి (ప్ర) బుద్ధుతైన నాపక్షిద్రులు గాంధ్రరు దేనజీన రత్న నుండ్రైన। పుండరీకా క్షునికి ప్రిం నై యుష్టిరి॥ ప్రత్కి దా ... దాకి (ప్ర) జనాక్షిలమయ్యనదయ్యకే క్షణి రక్త దనుండియుంత
దడవెలనపాంచితోనపదాబ్జ సేయు॥ నైనకృత్య్సగో పనలు దేనతప్రాందవ్రతం హా ... (హ) కృత నేగావదైళ్ళ నికి నారుణి కోత పెర్క కల బాతియు॥ కుల నీయులకుమలులు ... రుల్లు లక్ష్మీయలకేనబి పూల్లు
లబులకలద్వార॥ యయ్యానేతోత్రీయరుసగ వచారిత్రం ప్రగదయ్యగుణార్థ॥ నిత్య॥ కవ॥ వారిబెరవ వియ్యమందల॥ వారికిన దెపరులు వె కపవారింపంగా॥ వారిదపటల వ్రేయుంబు స్తు॥ వారిరం
పదత్తాంక్తనేంధునారింపగదిడుపుల్లని నవిని సద్భి సన్నంతైనక్షిత్రం ఉండం తయునె రింగ॥ అ॥ తన్నకే యింతేప్తై కోనక తప్తిరియూన ... యునవి రంవ గావుత్కన నుండి గోపకులమీంద శిలల్లురియుచున్న వుంన్న
... స్నిత నిజ॥ కే ... వివేకా ద్రతనవేనే గాధిరవాఖు ప్రీకే స్నల గాని ... దె గొటగర్తెకు వుడు నుగానే స్వర్గై॥ దేవతలు నందరు నన్ననగా వింతురురాజ్య పదవు లైండ్రుదమారుపంగ్గానలదుమానే షేంగమక్కగారది
విశ్వలయముకాంతి గవినె జైకొ రై॥ వ॥ అనిపొంతిం కి శిలాసవేహాంతన్న ... సరలక కి॥ పత్రిగాదన్న ... నకలలాకకర్క్యు ర్లుంక్తైన॥ విన్నాణుండయూ॥ చ॥ కేలగకుడి వధూజనులు కంపముసెంద కు ... (వి) దెన్న

కులట్రోగే తేం తీ నీం పూరో కేసారు తేన్న పారిలో రాలపా నే పే స్థలయనం తే [illegible] పెలుచు [illegible] రుపడవ పెలనాసనే రం నా ది॥ విత్తుత్రి॥ అనిపవి కి॥ నిరయాదరరాయ త్రినకా
రి॥ కేకేపరనిభ మకలలమైత్తు గతిత్రి వృపేననకంకేరకే రుత్రిగోవర్ధన॥ గిరియాత్ర [illegible] దండిని బ్రంవ [illegible] డంబులు ॥ బెండతాలత్రి యదుబార్యయ గరత్తెం భిడితోరికికి గెంనదపకలించి యాత్ర
టుకొంతకొకవనిశాకేయాత్ర కొండా తలపెనే॥ యు పృగిరియాత్ర॥ ॥ బాలుంధ్రా [illegible] త్రివృని సంబా రించి పృగుత్ర [illegible] లందా భిన్న [illegible] గవృతోంత్రి [illegible] నంపృవింగాలం
బుస్త్రీలకెలదా త్రివిపులచేత్రంబుగా బత్తినా॥ బిలాంభి పృతదుంకిలాంకితగోకి నిపనాపజి తి॥ పే॥ యుక్లనత్రంబున్రత్రంబుగావిం [illegible] నులుకకుగోపాల [illegible] రుం దిల్ల నియయుకయత్రా
రాత్రిం [illegible] త్రితులు గోపకలురండు విసుడే గతేకృత్రాతలపముసే నుండుడు నో వ్రతపసుత్రామిండు విరాకుపలిశిసదు దలనే॥ యుంటితే [illegible] ది మహాభాగంబు పెరింపగా
టాలంటోయునిటెత్రిందనిలుపన్తోంకేంపగా [illegible] లదిశైలాంభోనిధిజంతు [illegible] యున్నత గీరాసెత్రంబుపై బుద్ధిగా టెలల్లా హదుబిడదులు [illegible] త్రిందంబివెరాదంబున్న [illegible] అనిపల్లుకునునేవాడివె
లుకులుపత్తి [illegible] నమలనంవిత్తి కొండడుగునంత మత్తముయుంపృలంబుత్రి [illegible] త్రోదిన మొత్తు [illegible] పలందారుమున్నగొని [illegible] సదనుక రునా [illegible] వరుంబునే పొంకెరినే గుడిక్షిలు

రి శ్రీ [illegible] గంధర్వ [illegible]
[illegible]
[illegible] బాల [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ముని చెప్పిన సంక్షేత్రంబు [illegible]

...శ్రీరామ ... ఋష్యమూక ... గిరి యత్రి వర్షి జలబి న్నాళ్ళు శ్రీరఘు రాక్షస కిరాతశ్వరణం బైన ⊛ లక్ష్మణుం జేరి వదమ్ము జాలించి నిగఱి పుణ్య కొమరుడు ఖరారి వచ్చెనని యొసంగి దిక్కుల
⊛ శ్రీరఘు దృశ్యాళిని రాక్షసులు ... వదిర్ణు ⊛ శ్రీ సన్నిధి యకళ లక్ష్మణ దుర్భర జాంబవ నుడిన కరభాని జాలిలేదిధి తేవ తమయునకు శ్రీద యొసంగ కరణంబులు సస్త శ్రీ కరణములు నందన సుతుచక్రణంబులు
యమ్ము నేడు ప్రోచి తరళ వలంబులు పలుకుమ్మంతి హాంక్తి సాక్తి ఖాయుండి షన్ని యుగళిప రమశిధానంబు బ్రహ్మ సత్యంబు శాంతమువా శ్రీ జ్ఞాన మయమున శక్తి పదితశప్తి యమృతగా
మానస గతి ... పలుకు ఇతిపురుష్టానుగాది నదపుగానె గుణములెన్ని యిద్దిల సాధికములున్నె లోనసార్ కన్న దుష్టేనని ⊛ వమను నిస్సరక్షి యుండగిరి శాంభుంగదండ దశనగడుయుగ వరు
⊛ గరుండ పుబిన కడపునుయిజ్ఞ గదభీ కులమను మూర్ఖ జనులుదలంకె యిశ్శత్తు ల్లిన రూపంబులేపుదా బ్లిప్త తమశ్రేయుదుగా దెల్లొక్కట్టి శాంకనా వంశ్చి వె ⊛ వానిని ⊛ ... కాశ్చి
... గాకవ పుష్పహారి ప్రదిల ⊛ వలబురుగు రుబుద్ధి దోచిన శ్రీకా ... లోకవ ... గాచ ... దుగవద్దమ్ము ... యొకలమనవుని కొన్ని జోంటెల్ల ⊛ లు నిక్రము శిమ పావనది యసర రసం త్రాణిల వా
... సవికష్ట కరదేవ ... జిల్లా సమయను వనశాంత్ర సత్య పుణ్య పురుష్టని చెలువిజి ... [illegible] ... శ్రీ కలశం రనంబు నిప్పలంకా శ్రానే సామార్త్రమె రుంగ వెంబువలచే నిచ్చె ర్వమున శిష్టి ⊛ సారంబునను

[illegible]

[illegible] కలిగె [illegible] ను [illegible] సన్నిన సం [illegible] [illegible]
[illegible] గంధ [illegible] వాడి [illegible] మరకాం [illegible] యుం [illegible] జగమయు [illegible]
[illegible] సర్వ [illegible] తికలు [illegible] ఫలపుష్ప [illegible] మలమాగ పర్వ [illegible]
వాసరము నాఁటియు [illegible] గణ [illegible] మను [illegible] విందు [illegible] పురందరుం [illegible] దరకినా [illegible] వారి [illegible] రుం గన
మైగురముందర [illegible] ముగాజిలమ్మ [illegible] ధన [illegible] శివరుణి [illegible] నగరము [illegible] నొప్పె [illegible] లుందరు నంతగొప్ప [illegible] కలుం [illegible] రాపే
[illegible] శివ [illegible] మున [illegible] తిరుగు [illegible] నగనిని [illegible] శర్వరి వేరు [illegible]
[illegible] శివిన [illegible] వినా [illegible] దరసిపెం [illegible] జరిం [illegible] రుదెం [illegible] పాండ్యల [illegible]

ರಸ್ವ ಜಿ ತ್ರವಯುಸ್ತ್ರಿ ತಾಗ್ಗ [illegible]

ವಪಾತ್ರ ಯುಪಕ್ಕಿ [illegible]

ಲರದರುಕುಪವೆ [illegible] ನಕವಧಿ [illegible] ದಯಂ [illegible]

ಅನಿಯು [illegible] ರುಣಾಂ ನಿಂಗರುಡಿ

ಬಂಕುವ [illegible] ರುಸಂ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] సనవమ్రుబుద్ధిద [illegible]

[illegible] బుబుశాంద్ర[illegible] యు [illegible]

[illegible] గృహపత్రితైన [illegible]

[illegible] యంబున [illegible] సుగుణ [illegible]

[illegible] దూరంబు [illegible] తిరిగి రాన [illegible]

[illegible]

౧౦౩

శైలస్థలశిఖర [illegible] లాంగనలు వేత్తురుల లోకలయుష్మా [illegible] గతలు [illegible] యుం [illegible] బంధులకు [illegible]

[illegible] దలతెత్తు [illegible] యుండుదు [illegible] ణంబు నకటదిగు దండింపు [illegible] రిగిన [illegible] సమునమెల్ల [illegible] దగులు [illegible]

దుమునుపు వేదు [illegible] నిర్ణయా [illegible] బంధువు [illegible] గన [illegible]

[illegible] దిగాదు [illegible] పల్లవ [illegible] విరాజితంబగు వనంబు [illegible]

[illegible] ముదియలా [illegible] తలు [illegible] గోరియలు [illegible] యుద్ధ [illegible]

[illegible] లదునసాతనద [illegible] వారికి [illegible]

[illegible] ధ్యాసాత [illegible] గానంబులు [illegible] పూర్వాదరుత్ప [illegible]

[illegible]

[illegible] నేలమీద [illegible]

[illegible]

౨౦౮

[illegible] ద్వారకనుండి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] బుధల [illegible] తగుల [illegible]
[illegible] ంతల [illegible]

దాసులమయ్యెదమోదలింపుమిప్పుడిప్పుడు [illegible] లుపొంది భూర్యలజ్ఞానంబు మానం మ్పనంబులమరగెనెండు ప్రసంధరాత్మతి సామ్యతోడంతజ్ఞానమకాంత్యులోన నేమలయ గణయునై దుర్గమంబులజ్ఞానప్రయునైర ఉయుంగవినె [illegible] లవలనే
నైవీనెప్పలు వలెనా డు। శ్రీకృష్ణలోకనై నిశ్చయంబుతె తమున తనుమ్మగుద్ధ సేతదనరశ్రేష్ఠు। యుక్తపాళలమరు బాతితిద్యద గణాన్యకృష్ణ జ్ఞానడువ యులోకకృష్ణాదుక్తి గా।నండగ ప్పకలప్పాళ ప్రాణ్యేదేవద్వనాద్వితీయజనే పరి జ్ఞాత్రవ్య
ప్రద్యాతయుక్తి ॥ శ్రీ యుద్ధరాష్ట్రత్రనిర్భరంబులునైడు వే [illegible] దివాత్తశేభ్యమ్మిలుకతలంనెర్చి। శ్రీ శాలాంచితనిమర్గిలవృత్తంబు కృష్ణకతుల్యులంబులగా వ్యక్తతంనెర్చి। శ్రీ రమ్యత్రకళాంపనిశ జ్ఞాత్రంబులు చిత్తలరభ్యధంబుల జ్ఞాపక
మిద్యాత్మక।। శ్రీ శ్వేతాలోకనై నివేదనంబుమైల [illegible] లమిమాదనేరపకత్తనెర్చి। శ్రీ నవినోయులమానినింకృష్ణనలాప్పంబుతెనెర్చిరం(౧)దిశేలుగ జుతుంనెర్చి। యోగుల్లు(౨)తలకలపారపుండుననై పావార్ధమగ్గురువిధగద్దయ
యోర్థములయులూ।।మశపదాలోకనై శ్రీతజ్ఞాను [illegible] నేఖాశిల్యకామగ్గలనే।పవదియ్యాద్ధరపల్లవాంవృత్తితవుననెపాంపంతగలంనాంపవెనివియోగా [illegible] నలపొంతిసంపృత్తితులవెశక్తివవ్రంత్రులని।శ్రీవదం(౩)వృ
యవిధిఖోణిదదపునెపాదంబులాం శ్రీ యం।।కే [illegible] నువత్యత్యగనేగెరివఖ్యలు।నేరపాప్పడుని నెర్చిగానవేయువి నెర్చిగెరిగిపులత్రింమనెబలలయు।తేర్చిగరనినుగ నెర్చిదుగానవమ్మువింనెర్చి।।నె।।యూపంవ్య వానాశ్రీ
పెంట్లనా తుకొమునివుం జ్ఞవాప్పక్షినగడదిని।యుంమ [illegible] తులమెయుశ్రీదృష్టినాప్పవయ్యనియవదనియుావిత్తజద్యాంత్రమజ్ఞాడజైరుతుల మునిపాంనె(౪)కనిగుడంచేని।యూదరుకతె బప్పెరపెుఖంస్గన

ఘలం దేశెం(జెక్కె త్రి తాడుగ్రాపురణి చిత్తుల యజ్ఞ లత రంగలు యుండగా। పుత్రులై హాంత్రి శేయులు కపృ నన్నె నజెశి(శ్రీ)స న్నేజెం ఎ తపుశ్రీ। పతికి నన్నా వినిస్పుండు నగణాకాలి త్రి రొ పాంతుడ ఉ ఎట్రెస ఎట్టి దనె॥ చేసి॥ యుల్లు
సారికను పెయురంగ్గానని కంగానంక తిరుగుతే గ్గుల వెళ్లినను ల్లంబులు దల్లడిల్లి వల్లవ కాంత్రులు తరి యుధ్ధ శేషన హాన। విలాస్సె వివేల్లో గావివే ాకవనత ... ఘంబులం జే త్రుంబాలు
గోల్లుపతి వివిధ శ్రీ ప్పలకుం బాల్లుపడితదాత్ర త్రుల్లం బునెనె త్రుత్రుల్లుండని నత్రుష్ణగుణాం వెకనంబునం బరి(శ్రీ) విం వప్పచేహా॥కె॥ ప్పాంతెల్లము లూనెవెరి(శ్రీ) త్రాత్రుండగు సెల్పువారి గంత్రులుత్రాళ్లంది
త్రిరవె హాంత్రముల హాతింపె దకంగ జనిని ఘుమన్నది శా॥ (శ్రీ)ల్లుంన్నా గకానె నెప్పుంన్నా శవందితుతిలకంబ్బి కానవె తిలకె నిబలుగ్పునసా రకానవె ప్పన సారశీ బిత్తు బంధుప్రా కానవె బంధువుల(శ్రీ)
మస్పదకానవె మస్పదా తారుశ్రీ వంకంబి కానెవ్వె ంకదేశుబి వందనెకానవె వందనాశ్రీ తలుకుండం బకానవె కుంద రదనా యుం(శ్రీ) ప్పాజము కానవె యుం(శ్రీ) విశేపు(కలవలన్నె త్రాము కానె వేసి పలయోసు(శ్రీ)
యుత పాద పకానవె (శ్రీ) యువి వంరు నెను వల్లి ... ల్లువుల్లులూ॥ ఉ॥ నెల్లని వాండు పద్మన యునంబుల వాండుకృ హారనంబు పెం। బల్లెడు వాండు మొాళ్ళపరినవిదత పెం పేము వాండ్లు(నన్ను ప్రా

೧೦೨

ಧು ತುಹುಳ್ಳಿನೆವಾರರಸು ದನವೃತ್ತಿನಿ।ರಾಯ ಚ ನ ಕ್ಷೇ ವಾ [illegible] ರಾಗಸ ಕೆ ರು ಣ್ಣೆ ಕಾಯ ತ್ತೆ ನಿ ಕೆ ದಿ ಯತ ಪ್ತೆ ನಿ ಷ್ಟು ರು ಧ್ಯ ನಿ ದರ್ಗ ರಯುಂಡುವ ನನಿ ವೃಸ್ಥಿಯ ಕೋ। ದಾ ತುವ ಹಾರ ರ್ಯಪ್ಪಿ ತಿ ದೆಸ್ವಿ ವೋರಾ

ತೆ॥ಅವರುಗಳಗಾಂಚಿನೆ ನಂರಿಕ್ಕೆಂಯು ಡಿ ವುಕ್ಕೆ ಪ್ರೋಣಿ ಕೆ ಘು ನೆ ಪ್ಪೆ [illegible] ನ ರ ಧ್ಯ ವ ಹಾನ್ನ ವು ಮಾಂಯು ರ ವು ಲ ಕಿ ರ ವು ಲು ಬ್ರ ವು ದೆಂ ಖ್ಯ ನೆ ನಿ ಡು ವ ವು ಮಾ ಫ್ಗೆ ಪಾಲ್ಬ ದ ಕ್ಕೆಂಡು ಗ ೪ ನೆ ಕ್ರೊ ತ್ರಂ ತೆಲ ವು ಕ್ಕೆ ನ ದ ಪ್ರೆ ದ

ಪ್ರಿ ಫು ವಿರ ವಂಗ್ರೆಹಿ ಹ್ಳಲು ತೆರುಣಬುಲನೆ ಹಂ।ಯಿ ಲಿಂಬುಗಲುತೆ ವುಹು ಡೆ ವು ತ್ರೆಲ್ಪ ಡಿ ವಿಗ ಧಾತ್ರೆ ವ ಹಾರ ಕೆ ರು ಣ್ಣಾ ದಾ ॥ ವೆ॥ ಅನ್ನಿಂಯು ಯುಕ್ಕು ಸು ವು ಕ ರ ಕ ರ ವಿ ತ್ತ ರ ವ ರ ದ ಕ ಸ್ತ್ರ ಪ ತಿ ಕಿ ನೆ ಗೋ ವಿ ಕೆ ಲ ದಿ ಸಾ ಲ್ರಾ ಹ

ಬುಲು ವಿನಿನಲ್ಲಿ ರಾಯಾಧೆ ಸ್ವರೆಸ್ಸಿರುಂಡ್ರೆನೆತ್ತ್ಸೆಕ್ಕುಂಡಾ ತ್ತ್ರಾರಾ ವುಯಿ ರ್ತ್ಪ ವಾ ರ ತ್ತೊ ರ ಮಿಂಚ್ಚಿನ ಪ್ಪುರುಯಂ॥ ಮು ೪ ಕೆ ರು ಣ್ಣಾ ಲಾ ಕ್ಕೆ ವು ಲ ಲಂ ಬ ಬಾಂ ಬ್ರ್ಯ ಕ್ತೆ ಹಾ ಕ ಹ್ನ ದಂ ಬ್ಯು ಲ ನೆ। ವ ಬ ಖ್ಯ ಲಾ ಕೆ ರ ವಾ ಂ ವ ಯು ಸ್ಯ ನ ವು ಕ ದಿ ನ ಂ

ಬುಲನೆ ಖಾಂ ತೆ ವಾಲ್ [illegible] ಬ್ಯು ಲ ನ ಂಬಿ ಲಾ ಧ್ರೆ ರ. ಸು ಧಾ ಹಾ ನಂ ಬುಲಂ ತಾಂ ತ್ರ ಲಂ। ಗೆ ರ ಗಿಂ ಚ್ಚಿನ ರ ತಿ ಬೆ ಕ ತ್ತಿ ಸ್ವ ದು ತ್ತಿ ವು ಗಂ ದ ಪ್ಪು ಸ್ತಿ ಸ್ತಾ ಲಾ ಂ ಪ್ರು ಗ ಸು ಸಾ॥ ನ ಯ ತು ವ ವಿ ನ ಕಿ ತ ವ ದ್ದ ಸು ಲು ಯ ಕ್ಕೆ

ನಕ್ಷ [illegible] ದು ಚು ತ್ರ ಲ ಗ ವಿ ನ ಡಿ ವು ವಾ ಣಿ ಸೊ ಹು ಲ ನಿ ಕ್ಯಂ ಗ್ರಿ ನೆ॥ ನಿ॥ ನ ತು ಲ್ಲು ತ ಂ ನ ಪ್ಪ ಬಾ ದ ನ ಭ್ರೆ ತಿ ನಾ ಡು ನ್ನು। ನ ರು ತ್ತೆ ಸುಂ ಕ್ಕ ಪ್ರ ಜ ಯ ಂ ತಿ ರೋ ದ। ವ ನ ಜ ಲ ರ್ವ ನ ನ ಂ ದ ವ ನ ಪ್ಪ ರಾ ಕ್ಯಂ

ದ ರಾಪ್ಪ। ಯು ವ ತಿ ಜ ನ್ನ ನ ತಂ ಬು ಲ ವಿ [illegible] ಲು ವ ॥ ಲಾ ತ್ರಿ ॥ ಬು ॥ ವಿ ನ್ನ ಯ [illegible] ಪ್ರ ರಾ ವಿ ವಿ ನ್ನ ಬಿ ಪ್ರ ಡಿ ಮಾ

౧౦౫

జలదమునూ వలుసొంపోదు నేదు వెల్లులవూనదనంబ్బు సొంపుమాపోదల వూంటుకన్నొందుల గదంమ్ము చెప్పరె ౹౹వృ౹౹ అంగ్గజాన్నె ఝుంగ్గు వెల్లిదయె లంన్నవుయత్తెకర నింవ్వు పొందుకొ రంన్నదురం ౹ బుపాం
దుష్టదురంబగు వేణు రవంబు వాంధ్రు మమ్మొం గజాన్రూప దూరంపులకు నంగముచె శైలవంగలుంగనాం ౹ రంగముల్లారవిభాకెదకుచా దుగదా కౄవను నన్నెజె ౹౹ క ౹౹ మూనినివుదలు
మూరదృష్ట్యాదిరె సెలిలతోదారవత్తికమల్లార ౹ నల వితోదార వత్తికవ్రిరగోనరొసంధరొంన్నితలతొజ్జులి నివుల్లార ౹ సుందరొన్నె తలతొజ్జులి నవంజజగానరొమనతరలసదిశొకంబులార ౹ భున
తరలప్రదిక సుభ్రుతిగొనరొ ౹ నవ్విరుచిరకాంతనం భులార ౹ నవ్విరుచిరకాంన్నెనక్రిరిదంగాన్నొరి గవంనపదవికెలరవకంబులార ౹ గవానపదవికెల రువకనివాకి గానరొ ౹ నికలార వారుగనికెలారం ౹౹
సిఖరాదెనంద నందనుం దుంత్తుహాదిఘుందరొయ్యిపాలుజి తరులార వలరంమ్మ ౹ వూలా వతులక్కిప్రయాలప్రారొదవనిదులారొ లికలారొయిదునరంప్ర వనజాత్రుదచెలినికెవ చ్చిరాగదుగదాస్వా తవూ
జరులార మాదరంమ్మ ౹ మూనిని మదనుతోమూవెర నింన్నెమూంద్దైలతలారమనువరంమ్మ ౹ జాతినతులబాయుజాదయెవాకినిజ్జాతులార దిక్కలజాలరంమ్మ ౹ కెదలుల్లారవోయుక్కదరించ్చికి సె
వింన్నజాతుదిన్నిరుణజూపతం వమ్మాకేవంరివరణామలకుంబియమ్మనరినికమున్నింప్పు చెదిమదుయ్యదుతులక్కి ౹ వందికొన్నిదెనరాంరుగదా ౹ వందిచో ప్రైరికంచ్చికు చె సెలులందించ్చిగదె ౹౹ కం ౹౹ వొగద్దుందెను

వారి గెం జెరి । శ్రీ గద లారెరి । యీమాడ దమంగ నవి శృఙ్గారా పృథ్వీ డేలారి వెలత మగేటకోత్త్రీ క్షాడి దివెయల్లలారి । మకేని గధితలనిజెప్పు శ్రీమ కేవయలారి ॥ కేమ తదుణి కమనే కలంతల వారియుతే । వారికం దునె [illegible] గంధమగ [illegible]
[illegible] నిసేవరి దిదనెరె [illegible] వారి [illegible] డ [illegible] తలు [illegible] జెప్పు [illegible] ॥ కే ॥ [illegible] గిల [illegible] సు వచ్చు [illegible] తి కొలి మె వడి తె [illegible] యు ల ప [illegible] నె । డం ఛ వ [illegible]
[illegible] అసు [illegible] చి [illegible] తల లన [illegible] మ [illegible] తన [illegible] యొక్క [illegible] తె [illegible] ద నె మ [illegible]
[illegible] బంతి [illegible] వం బారె దన [illegible] సు నెగాలి [illegible] యుక్క సుం [illegible] త్రి [illegible] బల యొక్క [illegible] ల వనె నె [illegible] యి యొక్క [illegible] ల [illegible]
[illegible] మాం [illegible] మాం డప్పు మె సు మనె [illegible] ంద రయి [illegible] తా ॥ కె [illegible] లు [illegible] త నె [illegible] ॥ ని ॥ [illegible]
[illegible] మ [illegible] లదం [illegible] ని [illegible] ॥ కె ॥ [illegible] యి ము [illegible] దివెల లు [illegible] పని వ తేలు [illegible] గిరి [illegible] పాల కేం మారం [illegible] గతి నా డం [illegible] త్ర [illegible] లె వె ఎ లు [illegible]
[illegible] కే [illegible] వారి [illegible] వెలాం [illegible] ॥ కే ॥ [illegible] ॥ కే ॥ మి వారలు నోప కేపటె సుచారారి [illegible] వా [illegible] కం [illegible] । వారి [illegible] నె [illegible] యి [illegible] బ యయలు [illegible]

౧౦౦

చెప్పేయుక్తనేరిం ద్రిజుడుయుట్టుతేన్నయుత్తుంబునే [illegible]
గాలబ్బితెంబున్నప్లేనెనూవారెంబునేపాతినర్తగాంబు [illegible]
జరిగినాండికేదుత్తుగ్రమేములకొవిదిచేరవేట్లాదు [illegible]
మదిమెచ్చినన్నతిబోత్తెనిరునొంజ్ఞినొంటిదజో [illegible]
దినాంతికేతనకనసన్నపినాలుగునరకావములు [illegible]
ఉకొన్నత్మజనృత్యనుజన్ము॥ పోకేయుంతి నైదురుగనెల [illegible]
లంకలలందుజరాంబదిరిగినాండారుపేదమయుండె [illegible]

[illegible]
కానదివి జీవరులు [illegible] సుందర బలల [illegible]
యుల్ల [illegible] నాద్యుడ్డను [illegible]
[illegible] వరదుడ నయ్య. [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] దశ [illegible] దిక్కు [illegible] తరతమ [illegible] రంగ [illegible]
[illegible] సమౌని [illegible] కరణ నములు [illegible] నములు [illegible] లాంఛ నములు [illegible]
[illegible] శ్రీలలు దాంతి కేడునెన్న [illegible] బులుగు [illegible] నములు కమలనేదనా ॥ ఉ ॥ [illegible]
[illegible] ముగ్గము [illegible] సంబుల [illegible] గాదె [illegible] బునే ॥ గి ॥ [illegible] దంబు [illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౦౭

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

మీదినెత్తు [illegible] ను స్వాదు [illegible] పోయు [illegible]
మహి [illegible] లంబు [illegible] మేలులోం [illegible]
యుంబోలు [illegible]
[illegible] నమము [illegible]
ంద మేయు [illegible]
యుటు [illegible]
[illegible] సురావేరయు [illegible]

[illegible]

యాం పద వు యు విర హింత్స తక్షు కవ చెంర్భు బుల దా వి

ముల వ రు ని జూశెబు ౹౹ ౪ ౹౹ హా రి ము ఖ కె మ భు ము జ్ఞా

[illegible]

౮

[illegible]
[illegible] త్రాయుంచు [illegible]
[illegible] తలయుత్తను [illegible]
[illegible] ॥౬॥ అంత [illegible] తుండు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಶ್ವದ ಮುಲ ಹಾ ಪ್ರತಿಲಂಬುಲ ಕೈ ನಂ ಕರುಹ [illegible] ಮುನ ಸ್ವರ್ಗದ ಮು ಸ್ವದರು ಳ್ಳು ಬು [illegible] ಯ ಗೆ [illegible] ಪ ದಿ [illegible] ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ॥ ಕ ಶ್ರೀ ವ್ವನೆ ಕಾ ಯುತು ಕಂ ಗೊಂಡ ರು । ಕ್ರೋಲು ತುಂರು ತಮು ಗೊಯು

ಕಂಠಸ್ತ್ರ ಕೊಂದರುವ ಕುಲಂ ಗೊಳಿ ವಿನ ನೆರೆ ಯು ಶ್ಚಕಂ ಸೆನ್ನಿ ನೆಂ । ಶ್ರೀ ಪುವರು ಪುರ ಕೊಂಡ ಲಮಿ ಗೊಸ್ವ ಕು ವಂರಂ ॥ [illegible] ಸಮ್ಮ [illegible] ಬುಗಾಂ ಬುದ್ಧಿ ನೆನ ಸಂಧ ರುಳುಪ ಯುಕ್ಕಲು ವಿನಿ । ಗೊಶ್ರೊ ಬುಸ್ಸಂದ ರುಂ ದಿಪ್ಟನಿ ದು ॥ ನಿ ॥ ಕ ರೊ ವಿ ವಿನ

ಗೆಯು ತುಂ ಕುಕೊಂದರ ಂಪ ಕುಳ್ಳು ಲಭೆ ಜ್ಞನಂ ಬು ಬೆಂಗ್ಳಿ ಪಿ [illegible] ಯು ಕೊಗ್ರ ಕುಗ್ಗ ಗಾ ಬ್ಬಿದ ಮುಂ ಬುಲಂ ಧು [illegible] ರುತಿಂ ಶ್ರೀ ಲ ಗುಣಮು ಧ್ಯಾಳ್ವಿ । ದ ಯುಗಲ ವಾ ರು ನೆ ದ ಗಿ ನೆ ಸು ವಸ್ತ್ರ [illegible] ವನಿ ವಾ ರಲ್ತ

ಗೆಯು ತವಾ ಪುಡು ಗ್ಗೆ ಷ ೯ ತಾ ವಂ ಬ್ಬುಲು ತ್ತೆ ನೆರ ಗಾ ಗೊಂದರು [illegible] ವಾ ರ್ತಿ । ಗೊಯು ವ ತು [illegible] ಗೊಲುವ [illegible] ರಾ ವಯು । ರಾಷ್ಟ್ರ ತಾವು ಲ ಬುಜ್ಜ ಲ ತಿಕೆ ದಿ ನೆ ಲ ಯು । ವಾರಿ ಯು ದ ಳ ಬಿ ದ ವ್ವಾ ಂ ಗ್ರಾ ಜ್ಞಿಂ

ತ್ರಿಂಬ್ವಿ । ಯು ಲ ಹಾಂ ಗಲ ಲಾ ರ ಥಿ ಯು ಲ್ವಿ ವ ಯು ಕಾ ॥ ಕ ॥ ಯೆ ವಿರಾ ದ ವ್ಯ [illegible] ಗಾನಂ ಗ ನೆ ಲಾ ಕ ಪ ಕ ಮ ಕಾ ಕು ನಿ ಕು ಂ [illegible] । ವಿ ಗಾ ನೆ ನ ಬ [illegible] ಧು ಡ ದಿ ತಾಕ್ಕ । [illegible] ಮ ಬಾಂ ಕ ಕ ಕ ವ ಲ ಕ ತ ಲ ಗಿ ತಿ ಜ್ಞಾಂ ದಿ ॥ ವ ॥ ನ ನ ನ ವಿಂ ಷ್ಟು ಸಂ

ನ ನ ವಿ ವಾ ರ ಲ ಕ ಲ ನೆ ಸಂ ಶ್ರಾ ಪ ವು ನ್ಯಾಪಂ ಬ್ಯಾ ವಿ ನೆ [illegible] ವಿಂ ಭ್ವಿ ಮ ದಿ [illegible] ರುವ ಮ ಶಿ ಕೆ ಸ್ಟ್ರ ವಿಂ ಷ್ಟ ಶಂ ಯುಂ ಮ್ಯೆ ದ್ವಿ [illegible] ದಸಂ ಬುಕಿ [illegible] ತಾ ವ್ವ ರ ವ ಶ್ರ [illegible] ಬುದಾ [illegible] ನ ವಂ ಗ್ನ ಸ್ವ ನು ಬಾ ಶಿ ವಿ [illegible] ಯು ಸು ದಾ ವಿಂ ತ್ರಿಂ

ವ ಬ್ಬು ನಾ ರ್ಥಾ ಪ ವ ಯುಕ ॥ ತ ರ ಅ ॥ ಲ ಗ ವೃ ಗ [illegible] ಬ ದ ಧು ಲ [illegible] ಲ ಬಿ ಕ್ಕ ಲ ಬಾ ಕಿ ವ ಕ್ಕಿ ನೆ ವ ಲ ಶಿ [illegible] ಲ ವ ಯು ವ [illegible] ದು ವಾ ಕ ತಿ ದ [illegible] ತೆ ಬ್ಬ ಯ ಯಾ ಂ ಗ ಬೈ ರ ಂ ಬು ನೆ ॥ [illegible] ಗ ಲ ಬೀ ಂ ದು ಷು ದಿ

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ [illegible] వెంట [illegible] నేల యెక్కలయు [illegible]
[illegible]
[illegible] లంబులు [illegible]
[illegible]
[illegible] నంబులు [illegible]
[illegible]
[illegible] బుగారా [illegible] బంధంబుల [illegible]

౧౧౦

నంబులు జ్జగ జ్జ [illegible]
లనను। అవత్తుంత్త్రైద్ధిలాంపొంది। నుంచావి శ్రీ వ [illegible]
ళంబులు లనగ ఉత్తరంబులందిళంబుల్ల గలరత్త [illegible]
పద్ధిగోన్న (పత్తాక్ష శ్రీ వముఖంబుల్లునవరభాషంబు [illegible]
నంగ। అక్షంధిత। శ్రీ మురనేత్తబ్బాన శ్రీ మఖంబు [illegible]
రంతాబిరామంబుల్ల సుద్దామతేజసావమ్ముబు [illegible]
బొంవత్తలగ శే తి శ్రీ వముఖంబుల్లైన శ్రీ మరి [illegible]
[illegible]

లతంగం వన్నెసో । నీలద మ్మెదల నిలచెదల వెన్నెమ కలువ్వనెల్లల వెలన తిన్నెన్నితెన్నెనెంబు చెన్నె తన కుతెల నద్దేదెతెద్దె నెదా తంబులుల దా లం బుప్పెనా మినెనె సెయినెన్ను మి నెన్నం బులు లాత్తెంపై । లభ్రి

తనంది తవి తోవ ముకలత్తి వ్రుముఖ్యం బుప్పెనే మానెద్దు లంన్నె జ్జేఖ్లివసి నత్తపరి ప్రానిక్త్ర వంద్రు స్వాచాక్షిసదనంబులగు వదనంబులంబి ప్రంనెన్నరాగంబుల ద్రిడెలంరసెన్నెమగెందనిలి తింవ్రేమాంతి హా ము

యమంఖ్యకాబాలకాంతి చిత్రి జాపం బులానంప్పె సంపావి దిత్తి ప్రాణతం చిత్తా త్రంచాతితకంపితశితంపితప్పరిచావాహి త్రవ వాత్రితతెప్రిము ఖ్యంబు వైనెకిరీభాగంబులు లానకపప్పమం । వ్యగనాంక్తిలతో

బులుగలని పలకిలకంబులం జిక్కరంబులు యునికె రంబులు యక్సురాజితస్వాదివాంవిభు । పరిశ్రిభు । విషంభికిచి తప్రిముఖ్యంబులగునంక్షి హారంబులవిల శిలుమ । వరంక్యికింతవరిఁ గంతి

వవతంబులాంతరింమ్మెనమ్మెన్నెనె ఖ్యులితాంబు సరజ్జనితతికతలజనేవమాననొస్వాసంపాన్ఁ సుదానుఁ చెంబుసవంగాతె । నంజ్న తెసాఖరా వేలంపెన్రాంవరాం జర్పంబునే లంబులెత్రాగకిపఠ వ్రాం

న్విసవ్రై ప్రాణం వరది మందలం భునుంబారితకవతం తమనంద్రరొన్న నంతకేవేంబున తంబాతె । ప్రిమరి విరాజిమానంబై మానదినంపిత్తరబు నిప్పంకోవ । ప్రిధాకెవ్రైత్రినమ్మదనిప్పెనమతి । కవి లలనంబ్బుక్షి నపతా

వ । బసామద్రి యంగత్ఛాసు రంబ్బెసరెలొక్తం ... దేవనంద్రకెత్తితప్పంత్రి నిశిస్త్ర నరితంబునుంబాతె । గంకనిగతనె కాంక్షలనుంగ్రరంప్రైసనితరిక తంబునంవ్రబాతెనంగ్తనాశ వసానంకాం లంన్నె వారివనెర్రూం

౧౧౦

లయంబసోంవాశిసేకే వాంఛితసేనకుం [illegible] స్తవితశతంస్తవ [illegible] సంద [illegible] ధీరసేస్తం బునిశ్చయంబులుంగవరవముద్రునది
వతపుఖలల్పదలప్పహాది పెదుగంగలుబేర్య [illegible] సుమస్తవముగురుల్పణింప్పశ్రీవిశ్రాసణవుల్తమరువంసత్యప్పౌప [illegible] తుకలాడునుంబటగిపాడరి పెద్దురతబు [illegible]
శసూ॥ తయ అపరవి [illegible] వదసలుపం [illegible] దాస్తుసనిగా॥ పరగనటుంప్ప నేకింకిగులసూ ఉరంబుళ్లు తరిత గావులల స్రోతంబుసగెగసోక్షతువ
శ్రీయు నేయువ తరిసేనంయసేలత్తోడనుకో [illegible] రాసత్రిదకాంయునంబరవిధిసేసుర నాగుబుహార్యలతో నౌరివిమానం బుపెర్ల్లి నహాంచిరివెసా॥ కంరదవుగాయు
శరిత్రె నేబుశృలవానలుమెయుతకసంరదద్భుల్లు [illegible] నాదితలుదారుకసేసనసంధర్వపతుల్యరుసంహరి ఛాడిరవుడు వసుధాధ్భిసా॥ కవంరదవుదాస్యంబిరకోస్త్రు॥

రామలతకు జనులరాజ్యము రాజ్యంబునకు దొడంగెడా [illegible] రామయులమోదంబు [illegible] రాజును యమునాద్రి [illegible] రామలక్ష్మణా ||౯|| తారాద్రి పత్రికైవేదన [illegible] తారాద్రిపవన [illegible]

రుసాత్రుం ప్రస్తుతా రయునివిని నుధాం పుద్యుత్తా రుసువెక్కిం [illegible] యుతడవు గజ్జరి గెక్కి || మునిరియువయునా [illegible] రిచ్చి [illegible] మొదనింవారి యొక్క రవునై [illegible] రియ్యా [illegible]

[illegible] మోతారియ్య [illegible] వేందామూనన [illegible] సంప్రతారియ్యె జేరియునా [illegible] ల్యా [illegible] భాగ్యంబుననునా || [illegible] మదయుక [illegible]

మార్గవృదుసాదె వివంచి దిరంచ్చి కేల || సం [illegible] మనయనె తం [illegible] మాటుమదిరంబు గరా [illegible] యమునైకి [illegible] నయుదనా [illegible] శ్రీ [illegible]

[illegible] దశరవంబు దానెనె దారు పెళ [illegible] నా || కె [illegible] నారా దుచునెని దేకె [illegible] యుమం జేర [illegible] వచు మరె [illegible] రియునవిక్రి [illegible] రాయునవి [illegible] నా

౨౨౨

పారాల సర్వ్యుడే ఏకేంద నేతి ప్పంబ్రియ [illegible]
పిసే పిప్పుడు దుత్తాంబూ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఉ జలత్రగాంకు తాంకలుం త్రైయ నెబ్బా కేడ
యునివల్కు వునృపనెంరంచిన నాంబి దివ్యరవుండ
బాలుకు నాకంబింపన్ఫ్రైవ దిక్కదురుకు వేసుడిం చ్చి
సుకి వంబులందపంబులునిరుం గాదిం శ్రీ సూం
బలమెకుకంబడితంభుం చ్చ తెర తెనిబ [illegible]

[illegible]

బనెమున నంద శౌనె వంత్తు నేపదుకొరవ [illegible] సంజ్ఞాత [illegible] తనుమ [illegible] ను పుబ్ధాదివంగాగపుడు [illegible] [illegible] సంమ్మ [illegible] నువయ [illegible] గి దయ్యం [illegible]
మునెవెరవపుష్పగరంబులకొనెయంజలిఘటించె [illegible] అశరదనిపతితపె [illegible] దుపుంరహాంబులండదనియుపుప్ప [illegible] యంబులెండదిడియునవు [illegible] దమ [illegible] నుడి [illegible]
దుపులకుబ్బగ వనుసుమబాణంబులవనిదిమె నయు [illegible] గాన [illegible] యత్తుచితుప్పులగుమనుబ [illegible] లం [illegible] మ । రంచవి [illegible] లంబు [illegible]
ఘనుండాతటిని నిలుపకింపమ్ము విసారిం [illegible] బికరవిత్త [illegible] రాజ్ఞపెత్తుంబగుకుండాలం [illegible] నకరనమ [illegible] తడలాశారంబు [illegible] గరు [illegible]
ప [illegible] యుపు [illegible] గపటలంబు వలనత [illegible] రిపుల [illegible] పుమ గోపితాజనపొంనికన [illegible] కముబద [illegible] బులవలన [illegible] యునువరవు [illegible]
[illegible] రీనాము [illegible] తంనుడిఘంపు [illegible] ఘంబువలన [illegible] సుమ [illegible] నువపుకు [illegible] రవిందుం [illegible] తంద [illegible] బునుంద [illegible] వల్లనివపన [illegible] ములవలన
నం [illegible] తనెలపెలదయు [illegible] దనవనం [illegible] తులుందాను [illegible] లులవెడపి [illegible] గంధ వెలాద్యలం । త్యమ్ము । రంబికెరినయుయాధ్ధములత [illegible] దింప్పవంద్ధం [illegible] । [illegible] లంద్యం [illegible] రులంబుపు

౨౨౯

యుదంతుల మంద్రు [illegible] ంబున [illegible] మ్ములు [illegible] సాదే సుం [illegible]
గాంచ్చి దప్పమాం [illegible] త్రిం [illegible]
దాని ల్చు [illegible] జాతే [illegible] దువా సా నతిర గల్పుం [illegible]
కల్పుండ [illegible] తారంబు విని విర గపడి [illegible]
ప్రుల్చు [illegible] రులు నత లే [illegible]
[illegible]
లం [illegible] చందంబు [illegible] రా మె [illegible]

రావెంతి నాగ్గొంబులు శ్రీవివి [illegible]
లారద యుంచెన్నిదను మెట్లనెజూం [illegible]
పోకుమన్న లోపిత్తినెఖరెంరంతి వాం [illegible]
యిపట్లు శం శ్రీమోందుని౦ జంప్పివాంన్నిరెం [illegible]
వెపాం [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

౨౩౩

వె ద్యమ్మొందవే ంబుల [illegible] తుమ [illegible] దుగ్ధవె [illegible] రసా ధ్యాల [illegible] ంటురె [illegible] రాజునె వలబ్బుసూ తురు దేహంబు గ వ ఘరంగె [illegible] లస్నా [illegible] వేదౌ [illegible] త్తమ గంబులు [illegible] ంపు డు [illegible]
భూరనె వెూప్తలు ॥తా॥ విన్నాణంబు [illegible] భూరనె తురు వె [illegible] (త్ర) తాహాదిసంప్పన్నె [illegible] రలు వెలువంత [illegible] తుమ [illegible] వేసు నశిరా బలప్ర [illegible] సన్న వదిక్రం [illegible] మె (త్రి) తి
సన్న లాడ్డు ప్రశిజసు [illegible] మొహాం బూరయో [illegible] ॥ [illegible] (ద) గంరు మగధాం గంద్ధ [illegible] రాచి (ప్ర) జ వెన్ని [illegible] ధతు [illegible] యా [illegible] (ది) ంబు దు [illegible]
తనవ [illegible] పరినర దార్హరంబు దాయం గ్రనా॥ శిరు (ఆ) నె దలింక్షి [illegible] త్రాంబు తోకంబు గనా ॥ [illegible] మిలుబ [illegible] యుమ [illegible] పశుపతికి (వి) యంబు గాంగ [illegible]
దగ్గను త్రాగము॥ వినెదంబు గశాయపలయుపి జయము గోరకెము॥ (ఆ) త్తన వారి నందర [illegible] సులక్ష [illegible] యమిం [illegible] త్రిప్తుం దగ్గన ప్రారు నింబిళి [illegible] వలె కని లుపి [illegible] ॥
(ఆ) సారత్తమయి [illegible] ప్రారనంబు [illegible] (త్ర) త్తింబుస్తం జెత్లె మ్ల (తి) సలు [illegible] సుంజెరని [illegible] (త్రో) ధుంద [illegible] మండ్లలో బలుప్ర [illegible] రులు [illegible] (త్రి) ర [illegible] రింతు [illegible] యూచిర [illegible]
[illegible] ॥ నూ వెలు [illegible] ంపు [illegible] నత ధున [illegible] సలమునెంద [illegible] త్తిరినానే దుందు [illegible] నెనగెనం [illegible] ॥ [illegible] ॥ [illegible] నెరుబు [illegible]

[illegible] మందరదగ్గిన వారలు [illegible]
[illegible] రలంకారిలో [illegible] చెంతన్ద్రాని [illegible] దియం [illegible]
లు [illegible]
[illegible] పంచి [illegible] మును దుకంచు [illegible] కొనుచును [illegible]
నంబరాదినృపులతోడ [illegible] మెలఁగుచుండెం [illegible]
[illegible] పాండవ [illegible] పాలకున్ [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
... పులగం డింబులు ... లలపగది ... [illegible]
[illegible]

తనసుప్రాణేశ్వరమగువారికి [illegible] కుమారునకును [illegible] పాలగద [illegible] శ్రీ [illegible] బరియ్యదెనెగ్గ [illegible] సుప్రసిద్ధము

సమంత్రకము [illegible] సత్సరంబు [illegible] దానంబును [illegible] దింపన్ అర్జున [illegible] వదింపదెయ [illegible] సూతులు [illegible]

తెల్పింపన్ [illegible] మధ్య [illegible] వేదవిధాత [illegible] మరుండు [illegible] వెల్లనెన్ను మంబు [illegible] నెర్పుగాపుననె [illegible]

పేరుం [illegible] అతిశయ [illegible] తనరగెన్ [illegible] కుమారుల తవిక్రమ [illegible] సెలవె [illegible]

కొందరు సారియుల మంచ్చి [illegible] కొందరు పాల [illegible] కలమసుసుము గుంపులు [illegible] కొందరు దోం [illegible] కుమారకులు శ్రీ [illegible]

రసెంపు [illegible] దివ్వ [illegible] తోభానెల్లి [illegible] చతు [illegible] బుహాసుర [illegible] గుంపులం [illegible]

[illegible] వేసు మాగుల [illegible] మైమ్రుంబు [illegible] రాయితద్వారంబు నంగ [illegible] వీరుడు [illegible]

[illegible] తనసుంచు [illegible]

[illegible] లనే [illegible] [illegible]

ని మొంకరదను ఙుని లంగూంఖిపర్వతగపవా [illegible]

ప్రాకుండు వవకించ్చి యత్తుండ్లు ర వకెడర ధం [illegible]

ంబులవాబ్దిలకు ంబడినౌతొలుభావయున్నందు [illegible]

వై భుని కోత్తి తపాద నే జ్ఞ (ప్ర) భ్గానవింట జైత్రి ఖ వాంద [illegible]

సుని బంపు వతిన్నె పాంశింప్పనే తెంచ్చినాండతిడు [illegible]

యకునైరా నాగ్నా స్వమెలపుం న్నడి॥ అ నె మంథియయు నేను[illegible] తెలికే ప్రోష్టి తమ్మెనయధాం శగనే చేష్ట్రె వె [illegible] వెలజ్జల [illegible] నరేంద్రల కి రాజ్య[illegible] దక్షిణయున గ్గియగాజులజ [illegible]
ఖ్యాంబు వేగాదె గెలు గునేన్ స్తోంబువోనాంవసావెల ది [illegible] సంన్న వివనెవ్వగె ప్రాంతంబు [illegible] వెలనూం [illegible] పటుతి [illegible] మాంధవృతొంద నమిరిచె [illegible] దుకు॥ తంతన్నె [illegible] తెలంగ [illegible] సాలి
భుజంగవెపుసం [illegible] విత్రితై నెకె ఫెయువారి [illegible] తెరాజ్యపాందలక్షి మాంతె పాంనిం [illegible] ఫెయు [illegible] తో దల [illegible] యుగాదు [illegible] వెలుట్రి వితిరియున్నె [illegible] రుంద్రొ [illegible] బులగొ రిందెసందు
వెనంబు గొరుమే నెమంద్రి గెమన్నన్నంద్ర నాగూంధ్యుం [illegible] లమస్వా రుంఢులవి వెనే॥తె॥ వెుుందలంగనె ఫుస్వవం దనెసుంద [illegible] లబజ [illegible] లసాం [illegible] టవూగాన్నెంద్ర [illegible] బుల [illegible] ంద [illegible] సాందు [illegible] ంరస్థెంద
నూం॥ వ॥ ఇక్ష్ఛ్యాంధావనంబు దరియుంజా [illegible] దుసాధ్యుంతాలంబున నెడవిన్నరి గెలవు దెవెంబడి దిగంబడి రాన చెత్రినె [illegible] వద్దతంధం బులంగాన్నె నఫరెదయురు వెలు [illegible] బల [illegible] ంబులె [illegible] తెనూం॥
సొరి వెదతె పెరది నొవ్వకులల [illegible] వొన్నె [illegible] ంబులా నె [illegible] ముకో వెలల [illegible] సాదనెకుతూ [illegible] లంబునెం జిత్రి [illegible] లంద్ర [illegible] ందలంచ్చితెలారింప్ర కెతనుకెంబులంద [illegible] యుం [illegible] రనెంబుబు
నె [illegible] గంబునెంచొలు [illegible] చరుసె విదుధి నుపులకునొం నెరింమచె [illegible] ద్రాంజా తెంబులగలగనె [illegible] ంబులయుందువ [illegible] ంచ్చినె నెవెనూ తికెలు గాన [illegible] గుబువెలనె దాంవ [illegible] నమ [illegible] పులు

౧౨౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] తత్తా [illegible] బండు [illegible]

[illegible]

[illegible] బు [illegible]

[illegible] తులు [illegible] కంపు

బులు [illegible] బులు [illegible] వాసెలి

[illegible] తెలుగలం [illegible]

[illegible] దతాంతా [illegible]

[illegible] మ్ముయిని [illegible] యుతే [illegible] బావ విధిం చెప్పి

౧౭౮

[illegible]

నొదర యంమ్మ నేద్రిరసజాతం బ్రోనతంబులనూ॥౪౫॥ అంత వరదునాడుసరాక్వాద యుకాలమందు తన తోడం బయనంబునె కనె వెంచ్చినె డుచు వేకలనవలరితిపేతన్నెనిదరాంతి రాపు సుత్తిత్రిదివె
శ్రీరంచ్చి కృష్ణుండు నేరెటంబులం దుష్కర్మనేలు గొరసంబులు నైడు కొనినందా దూత్తనె గోపకులు వెనుత గయుసత్రాంర వాదితంబ్రైనరధంబెక్కి పుడ్డురాజు పుఖుర్తిచేనసవుండెటంబునా యేటిదివనుష్వాన్ననాం డుటు
శ్రీ యుదల్లాదితేరదిత్రైజయంత్రియల్లాదరధఘూడుతాం॥ శ్రీరజ్జమాదినమార్గమునూడుదంమ్మలో గొదతడుపు కువనిపాంరిరధా మ్మఖుద్రుగముత్త్రవిజాం గనె॥బ్రదలతనిక్రమూత్తిరటుకెన్నలకదృతమ్మెనెదరారవున్ననూ॥
యిట్టుబలవద్రి ప్రాంకసమెంతేయంత్రి మేనిచని॥౪౬॥అవెలోకిం చ్చేనుత్రక్కుడుత్రివివులకెల్లోలలోల ఘాతితజ్ఞన్నికె॥అదనన్నవారొత్రైప్రం॥కెవిజనమోన్నినెర్థిం దక నేర్కినధన్నసనూ॥౪౭॥ తేనిత తాం ళ్ళింద్రి యెందున్ని పరిత్రు నాన్నినెలవు
నిగణ సమ్ము జాలంబున్నిలంబున్నలసంజాలంబులయుద్రివిత రునవుఖావాసవాపంబ్బెనరామున పాతురత్రిన్నక్షుండురధాంరవాణాంబునెతినంత్తినకృం రుండువారలనతద్రిపు కైతే దక్షిని త్రాంళ్ళిం త్రితాం దంబునానక్షి
వితిపూర్కికంబ్బునవేదవత్రింబ్బుదసెంవన్నిమూ॥౪౮॥ నిన్ననమచే కిచేకినదివల్లినికెటనురామత్రిష్ణలు ॥క్రానునగజ్జాచివారురధవుద్రికమూప్రవెనిరెయుం శ్రీయుంనవాం॥కెనదికెటులోపరితికెనెప్పుడుంవెచ్చిరటంవన్నెా
నెవధావిధమూచెవారివైకుదృక్షలనూ॥౪౯॥ నవెరగుపెద॥కాం॥కంద్లుమితి నన్నరధంబున్నజలముల లోనంట్టునెదుదాంకష్మరకె॥గంట్రుంద్రొంట్టుదింబ్బుడినూదనేదియాతెల్లాతెణవారిత్యెవంటుండొంచిరిరెండుదికేల్లాలమునూ

విశ్వాంక [illegible] యోగాశ్చ ఉరగ [illegible] సుకృత సేవా [illegible] నక్షత్ర మణిగణము సప్త వాంఛి [illegible] వృంగ్రహాం తురదు వృంగ్రహ [illegible] లవేంగద గాంచి సాలభంజిక సవ (ప్ర) వన
న విభాంసిత భూషణములు మహాన భూగాభి భూత్రిభా ప్యాగ్నిత్రాంధ్ర లాంపు (బ)తి వేష వయాంవి జగి ప్రనిత్య సంతోష [illegible] నిదర్శ ఖత్ర దోషా [illegible] నిశిత [illegible] రవిరియు లాంబ్లి ర్నేం [illegible] సనిద్రా రగాంధి
సస్యతుం ద్యుతిసాగరా ప్రసవ ప్రాప్త పరెని ంద ప్రకాశ సుం గాఢశ్రీ ఆభోగ గభీ గపర్యేం క మధ్యేంబున్నవలసి ప్రపన్న ప్రేనివలువ వాని (వే)లుతుం బుప్రసంన్న వేంకరంగు శ్రీం దంబున్న యుల రవలుర (శ్రీ) దవి యియు [illegible] నాంజి
మునిరతెం టులు విష్ణుము చేతు ప్రేము గలతేయు తాండెడు బోద్భవద్విప్రా వాని (తే)దవిని బవాను పద(తే) మవినే ప్రంబులు రవ వలు మహా వడు సూంప్రరే వేలువాని జలబగే భర్ర రు(ది) సనే సనేంద సే వానం హాంసు
గాఢిన ంభ్యుమాన నరితలంబాకే వాని సౌందర్య ప్రభుని జా నే వాని సైన్య ప్రియ ప్రభు కల్పగాంబ్లి ఉమేయము రియలు దారులు ప్రత్యేక లిప్త తేన జ్ఞాపాడ గుల్బీ జా సంజోసంతప్తం దుకేటి రాంభి మద్యాంద రుందు సు (కే) సనుతో
క్షాంస్తుడ్భుత సమాతి సానిరాశ తాని కాల వత్సురుం దుస్సు ప్రం ద్వతే నాభ్యుంం దుస్సు సంజ్ఞా చె(తె) గదాపద ద్రవ సాస్సుందును (నత్రిగుణ పునస్సుందును (బ్రి)వత్త్ర సా(తి) కేటు సా(తి) వంకతే యుదాక తక కంకే దారతలువల ఉరవీ
చూరి విషామా బుంద్వసు (భ్రి తైజా కే షోష బుందుస (దవేల వాల్సాం సౌందర వదనస్నే సస్సుందునస్సుకే లక్షే రదవ నస్సుందును (తెంబుకంధరుందు (కేరు జాగులబబుద్ధిరుందును (ప్రస్తాన సార దసనే [illegible] దనే [illegible]
వి షేయుం దుస్సు (తీ ప్రస్పతుష్టి కే తేది గాంత్రు విద్యార్థి తే వలాయామది కె వితలం దుస్సు (గ్రైయోపాప్రు సే ప్ర రవే మైరునకెల (పా) కి భీర్త్రసం (త్రి)మం బులు స్థలంబున సే [illegible] దేహంద [illegible]

బులు వేయుక్తుళ్ళం శ్రీయ [illegible] తీర్థ్యు॥ దం [illegible] వేయు॥ (శ్రీ) రా వేయు బులు॥ (శ్రీ) వేయ నిత్యే [illegible] రా [illegible] రాజ్యగద్ది తు [illegible] (శ్రీ) [illegible] బున [illegible] తం [illegible] లను [illegible] లు [illegible]
[illegible] సాం [illegible] బు [illegible] లు [illegible] బులం బ [illegible] వి [illegible] [illegible] [illegible]
[illegible] సాదు [illegible] బులు [illegible] మహాదే [illegible] బు [illegible] [illegible]
దింక్షు దారాం [illegible] [illegible] యుాదులు [illegible] యుతో [illegible] [illegible] గాం దరికం [illegible] [illegible] బులందు [illegible]
[illegible] బ్బలం [illegible] యుండు దం [illegible] దడం తగత [illegible] (శ్రీ) [illegible] బులు [illegible] [illegible] బులందం [illegible] సాంర
వయుం [illegible] పెరుం [illegible] యుండవం [illegible] దడం తగ [illegible] బు [illegible] బు [illegible] దరి [illegible] బు [illegible]
వాం [illegible] బు [illegible] బుల [illegible] ఱుదు [illegible] బు [illegible]

[illegible] సాంబమూర్తి [illegible] ంచాంత్రరం భం బ్బ [illegible]
[illegible]
[illegible]
[illegible] తలం [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] గంబులం [illegible] రం స్థంబులంగ్గాగరం గింప్పవేంప్పుదే పింప్పవే [illegible]
[illegible]

[illegible]

నన్నె పాంబున నెరు [illegible] రావాణబునే బల భ(ద్రు)నే [illegible] సార ముళ్ళ ధరులు నన్న రులు బిధరులు నన్న జపములు [illegible] బుట్టు నావి కన్న
సులు త్రరు బుల్లా [illegible] సంబులు నవెచ్చాళ్ళేశం బులు [illegible] రవలా [illegible] చెంద [illegible] తుద్రు రంగా [illegible] తలనా [illegible] (తి) వే [illegible] సంబుగా [illegible] తపంపలంబు
సుగుణంబుల ప్రంజపము గోప కాము నే బృందవము [illegible] రిపంచ్చ దయూరం బుధి [illegible] ములందు [illegible] దిని దానేము వెర [illegible] సుందరులు [illegible] మాతె
మున్న న్నలకో [illegible] గనా [illegible] వింద [illegible] సుతరా [illegible] లంబులం బౌర [illegible] సుంద [illegible] రాయ [illegible] జా [illegible] (ద్రౌ) [illegible]
[illegible] ప్రంజపమా నన్ను బలంబులాడ తేయు [illegible] గురుజా [illegible] మానన్నయాడకే [illegible] (ద్రి) వతే [illegible] (గ) వాంపకేయు [illegible] మ [illegible] కసుజాన [illegible]
దిం [illegible] లంరువా [illegible] యనె [illegible] వ(త్రి) [illegible] రణామాలాన్నెసు [illegible] వనంబులు విద్యుద్ధరిం [illegible] పాలకే మది ఫలబితతుం [illegible] (గ) ము [illegible] లు వెలుగే [illegible] విధి [illegible]
[illegible] కాలవ [illegible] పంచ [illegible] శాస్త్రం [illegible] వందలర [illegible] వితురాలను గచేన్న బాలు (ద్రౌ) విన్న [illegible] బాల [illegible] వెండటనం [illegible] నెల దిక్కేవు [illegible] జాగంబులు [illegible] పేంచడట [illegible] లు [illegible]

ధనం శేషప్పకై చెప్ప కెండుదుండెవె యలయుం స్త్రీ(శ్రీ) తెలువమానంబున్ను మారలాడెడి లోకైకసుందరుండగుచుండు తేకుంత్ప పరమలవీన్నలంబు। వినబోద్యని జనస్తంబున్నవి గత మైలవేయుత్తేనబలుకోని పే బేనం [illegible] వి వోగ్యల మేయు।
[illegible] తెలుపు(శ్రీ) తెలుగా॥ మ॥ వలి యలా నోపికదివేనువ్వారతిలనేలంబజింత్రింపుమంబాదులమంత్రకలయుం బల్లిమనే [illegible] ముక్తిగలమనాన్నకే పేంచు మేంపే [illegible] గ। వేలలకత్రిదకలదే స్మానిస్తేలుఘన్నే ద్రావంబు
నబాలిదేగా॥ తేలుజక్షంబులనేమనెూ చిలోకబిదల గ్గ(త్రి)దేశంబులనూ॥కేు॥ అని వురియలు బారకాంత్రులు। మలును క్రోని వారిరూపునే(త్రి)మలుల వెంట్లనలోనోని తాంబ్రీలోవర్నిదయుమలుననుజని(తి) మదమ
[illegible] లనుగనేని వి ధిపా॥కేు॥ నానావిధ గంధవులల(బ) న్నూనేవలాడులనువారితేమస్త్రలాంబమలుగ్నానుకలి మ్మ్యనువిన్నలుమానుగబ్బాంజే ంశ్రీరా కువలారో త్రిమలనూ॥ [illegible] అనేపుంద్యంబునేరంభ్యనాదిరం
బునేసుండి వచ్చి వానినైచిత్రజకువనేంగనివారియుల్లని యెు॥ కేంద్రు ల తిన్నినేరేన్నరుని వేటంతివ స్వితి పేమునూకునావుంద్రలలానేగల్లుకోనమంస్త్రిప ఉలబులు వైవనిపేను [illegible] దకర్గాతనేలన్నులులు నె బిలువేను
తిన్నితెంపప్పుంనేన్నమలంద్రెడుర్భింప్పునాజాదేనేనల్లూరివారజకాన్నియ(గ్రి)శ॥ అని నే [illegible] రజతుందువారికిల్లని యేు॥ కా॥ యుల్లె(టాం)మనుజేం(ది) నేలవలలు విరానికి బాలిభ్రమవిరాలు॥ న్నెట్టంబోయుదుకేపదయోషల్ఫ్నుతద
ధి(గ్రా)సంబులను తన పిల్లియు [illegible] సగాకనోల్లలకు మాకి॥ పాల్పట్టోనాడెడి। నే లట్ట(శ్రీ) గావుమునోలులోయదుదుసవిరాకంనోద్భతింనాబలకా॥ కే॥ మరారాబున్నూసింవ్మ్యగ్తకోనేనేరాజాలువారతురింత్రియుల్లిదమకనేరాజు

రాజశ్రీ హాముననే నిరాజ్ఞ [illegible] యిరుగగ మేటి తలగినో ౹౹ అనిన విని ౹౹ చే ౹౹ హరితనయుని [illegible] తలంబు దీర్ఘతరచుట్టి [illegible] చకరము దెల్ప తే చెప్పెన్ ౹ హాటకబగరండలనే గులగ నీళ [illegible] విశ్వవంశంబు వేళయు
ష్టభి గత్య్రంత్యైనర జ్ఞనిలనింజ్ఞాచి వాని వారకు బవటిబులు డెం శ్రీ వెరవి హరచి నేరాహ కృత్స్నాలు [illegible] లక్ష్మివ త్ర్యంబులు ధరియించి కోర్కెనొ పకులకు తెనెలాం నంగి చె నుతుంచెం ౹౹ తే ౹౹ ఆ త్రంత్ర్యబనైలాంనే వాయుతుడా
త్రంత్రునవేసల దివేసలతులగని బవాంబుమహా ధారిత్రిం ౹ తృప్తిదుల హాం భరణ మయ్యెంతయుసంత్రుసముతో దనిచ్చె చ్చెనృసాం ౹౹ శాం ౹౹ తా రుద్ర్యంబున వానేస్రుకొని యులం తాల్రెంసుగ్రనారిని స్వగ్రాగ్రమానెండంత్రి
తదిగ్రజేంద్రికలహార్తారంబులం చోళ్రిరా నూరకుల్లా ౹ ధవుడంత్ర హాంయకుని నృశ్యాంపన్నవ త్రైత్రుతుచ్చసాంరహాస్యంబుసులక్ష్మి యయు నెగ్గాంసాన్నె బ్రేచి రాచ్చె నుసంధాయుద్యోగ [illegible] త నారాయణ కృష్ణులుసు
ధారుయింత్రునహాలాంతార్క గ్రీవాంబునే కరిగి ననతం ౹ డుగని వేనిట్రాంత్రి చెక్కెనేస్పర్శ హాది తెంబుల్లరానేరం చ్చిసాసుచరుత్తినే హారిలనుదారంబూ లకులనువగంధంబులానె గ్గియుత్సాహయుగ్రహ ౹౹ హాది తమ
య్యనానేలనేమెయుపండితేపంబుగ్రీవాంబులక్ష్మి తిగ్గనే నితమయర్నినృసులుహ్నేకరా నిక్షిని ధానవేయాంతుక్ర్ని ౹ భూం వలయుం బుగాం వనిటుపుస్తున్ మారకలరాంకేజేశినేనె విధమాం చరింత్రుబసలగ్రయ్యేవిచింపృనైరుంగ బ్రాసూరు
రినిపవిన ౹౹ కే ౹౹ దాహాదెరత్రాం ములతను ౹ దానిమయు కోహాంశిత సిత ధాంముల నేనువ ధూంరాం ములకుదె క్రియుత్సాసు ౹ దాంమయుడుపునే సూరి భ్రుసువు ముదాంవ వలధిపా ౹ నే ౹౹ వారుననేమైవాన్విసుడెంత్రినే ౹ భూం రిరను నువు దాహ

మ...సుమా ప్రతి...న్నై వరమిచ్చెద మణి కాకుత్స్థ మునా యన తఁడు గని యుల్లని యెమ్మా ॥ కం ॥ శ్రీహరిదేవ మలతనే పేరయు నీపాదవేంకుల తో దగ నెన్నుకొని ... ధాతరయుయియుననత్తా సర్వ మందాకర గాకు దయు
కాయన్నడి ॥ వ ॥ అని వెండియు నన్ని నిచ్చిపురిరియు మార్గవుం దు మాలికనను బలాంయు కాంతి కతి స్నంపుదల సంపన్నివాంఛి శ్రీపుం బూవెడలి రాజవిద్యం జని వశి ॥ కం ॥ అనవిసాంప్రుండు గాంధ్య్రాను సారాతపము లభాంజనయుచెగసుమ
స్నాత్రిమనం దిందం వ్రుదాని అనన రుజ్ఞ నివయ వినమిత్తా బ్బంగు బ్జనూం ॥ క నియుత్సని యె ॥ శ్రీ ॥ యుశ్రీం దానె వుత్రవమువనుభూకిం గాను వనికి ఫలయెంగాడు నిపే రౌకృతె మూర్తి మృదుయు నిశ్చలత కొలుడు కాకనగఁ వయునీర జనే ॥ శ్రీ ॥ అ
నిన్నయ్యెదేరయుల్లని యె ॥ శ్రీ ॥ వత్సని వాండడపోడు నరసం బ్బలెంపు ప్రతిపతి వారితిక ద్రకతె దనంబ్బులె త్రింద్రి దాకరుణికరిక తీ వత్తీయం శ్రీనిధి కము కంసదాసిని నిరిని మదిల తేపన విద్యాదానే నే మిత్రిరాజు మెప్పు
తీగుమారివిశ్లేపనము తీదరింపు ప్రశ్నిక ॥ అని పలికెయా కులభూరకులు తనవులనే గమ్ములు ననుభిత్తితం బ్బులు మాటలుతన చిత్రముగ రగింపు జన్నె సుపే పవులిక్కె వాంరన బల త్రిణయ తో ॥ క ॥ యువిద్యంబున్నన
తుబ్బయిబ్బనపుంబు బ్బులంన్నద్యుదా సు దేహమెయులనె లదిక నన్నిపి ససత్రితనొండ్రితమ్ము మక్కుంజ్ఞల యొండలు నకనగనెం త్రియుపుడల నాత వ్రుదంబ్బ్బల మాంద దనపదం బ్బల త్రి కి రాస్త్రాం గోజ ద్వయుమ బెల గదువ
త్రిం దిప్పుమ గని చిత్రప్పుండా వి... నవ త్రి త వెల్లవెంగాని ॥ వ తై నెనె చిత్రజన్న బాణ... రుదుకు చయుగము నననాంప్పు నెయుద రుణినుందరి వేమూత్తి యెర్ర్య కవు అనియు ను బ్బాంచితాం శ్రీ ॥ పా ॥

క॥ పేర్మిఁ గొంచియు మేలు గాంచు లక్షణ యుక్తుల గాంచాడ యుసు మత్స్యకన్యాత్మజ ప్రసవిహారి దిగే [illegible] పంచాలి [illegible] జాల భేద్నవశ్రీద రిపు [illegible] నిదిరి వినకృష్ణుడు రాము [illegible] నేసమ త్యా
విదుమదియెర్ కీపడట్ట సు [illegible] సుండి రమునే లవత్తున్నే ఖు గడవి రాయమే॥ అని వడుకొతి విశ్వప్తుండు విభుని మాగే [illegible] బుకే మంజు నిచని తాంబూల మొత్తి రాగ ఱంబులు ఖవ విద్ధంబు పైన తరనెఖర్ము సం పెరుమి శ్రీన యబి [illegible]
పాంచ్యమగు సత్యు శాల్యలనరి గియుండ దా॥ కేళ సుర రా జాపింపగ్లైనదిగలరుత రమ్ము సౌరాత్వ్ర రసు త్తు రాజ్యాదల [illegible] విల్లు వేదుక్త నిసరుయి వెలద సంగ్ర పెల్లు నగ విక్ర [illegible] బంధుమిత్రులకే పాము పొ [illegible]
మెలుసే బాహ్యం బెత్తి పార్శ్వలతా (సంధ్యాకం బాసేరించ్చే కొంపెప్రతిత [illegible] కల్లించ మ్మెము స్వరత్యా॥ గింధులంటా పారిదా నిశంచితే మియా [illegible] జనే జానసాధ్యాధ గా॥ గంధి పెంచుల్లిర సాంలనందు [illegible] నాగస్వం జిం పద్మి చెందే॥
బల్విసనతనె [illegible] కోరం త్రిప్రై గృనిగె [illegible] పాదముఖ్యులు సాబ్రాహ్మణ బ్రయూనా॥ రోథంతు మఖులు నిందస్థ తుడెదింప్పె [illegible] జవిభుని బింతము నె ది పాం [illegible] అద్దిరరా చవి ప్రిలె వెనె ధనే నమజిరీ త్రయుకం [illegible]
కనంమందు [illegible] సు మంచన్నె [illegible] త తద్ద నలుప్పతా వెవి పాకరుడెర వారి॥ నెయి [illegible] రుకారాడి పెట్టి వధి [illegible] రి తామర్చితె ఖండ్ర పానా [illegible] లమధురా పురం బుక్క
రి కొలంమిత్ర [illegible] దలముంబ్ల నిరం త్తే॥ మా॥ గగ సార్ణ విరాంధ్రారం భ [illegible] గాలాంపె [illegible] యుప్రాద్దుడ చన్నె గచ ప్రిసె గనమునం శ్రీ [illegible] మ త్తాం [illegible] నిచె నెగి కళ్ళం [illegible] సెన తద్దుకెంబునే గే సొంత్యు - ౮౦

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గనుల ద్రుతచుట్టగ్గ లతాజాలంగ్గ నెప్పలు మెన్నముల్లె వడలు వానంగ్గ । ఫోడి చెప్పె [illegible] న్యాధిన కోర ద్రు [illegible] డలు జాల చేతి తరుణులాపున కదమ్ముడ తారాంధ్ర వవతి । నవిన్న నరుణా హుమి ఖాతి నేకలది కంబై । రేలు
దినముల భాండ్ర మెట్కపూరాక వద్రువి ఖంగ్గి గనువప్పె వ్రేతాకక । ఆరాయి నోవదయుతి ప్రస్ఫురన్న నేలు [illegible] లును దిగంసాతం నేమురింగ్గ యి ప్రవిశారణబలన ద్రుమత్తుప్రల యలుండె దిన్నమా చాక । తనెప
తితిరావ శ్రీమతివయుడ్డెంచ్ఛి నిజామనరుల జాంప్పె ఉయుమహాద్ధ నెప్పగది నివి [illegible] చుటయు నూవిశి [illegible] ద్రుతవివేచ్ఛలవంతె యిప్పు । ౯ । తన్నిర ద్రుముల లనే నప్పి నంతి వెద్దె ౭ పై సి యున్నె బడెయు
ప్తుతోయ దినముల లం దిద్ధత్తం న్నిమా చేఉను నుండ్ల తె లగా నేరాద యాత్తనుప్ప విరాండు పేరత్రా నా నా నా ద్రుముమిరాంద నిడిమాడ గ్రవాంతాత్మన బదెం ఉజ్జిగాం నె బడి యోనె నెలు గను నైలు చూంజ్జై వి [illegible] ప్పగం
౨ నిదనేరం ద్రు ప్పెనెల దోంపె । అడం గు జాండె ద్వపము గులవేద యాత్తనంతరువ్వె వెల్ల నెవాంపుతుపులనుమె డాంలకయునుండి గాలవత్త తుప్పంచె నరబు ద్దియుల గల దెఖా జవతి క్కి కవగేర తానము దినెల్ల
యుద్రుతం । బకరం ఖాంచప్ప టయునె శ్రీ భాగుడ గుటయునెం శిరనేలు నెత్తలముపు వడుటయుఖ రయలి నెన్రటయునే తేడుకలలగాంచ్చె నరాయ । వ । వమురి యుక కె [illegible] వాలిక్కాడ ద్రు ఉంద్ర యిరాకె దుం గు నోన
దితియు జానుచు నెవాండు నె నెల గాంజ్జెమరం దావా తుంనే చాంతె చింతా త్రాంతు ద్య్నిద్రుం జెంద్దె కవెగంచ్చె చునె మయుంబ్బై న । ౯ । కే । అరు దావ [illegible] నిరవిడ [illegible] తె । నేచరు త్త నా దె క్షాంత్ర కవేంజ్జెహా వవి శ్త

త్రయత్రిపత్రాత్రి కేపులత్రియనురత్తి దికి గంష్టు తో త్రులత్రి లు మరకేనే॥ నే హాలోమిత్రనే జాంబు హా నే ళ్ళ ప్రిజనే పప్రిపత్రినే వ వడం ప్పు బంత్రియనేగ। అయికారత్త వులత్రి జంబులో త్రితి వాట్లు రాల జాంపు
పరిపుంక్షయనే కృష్ణనే జంతు ప్రజీవితి కాలరాన లవదిం గాలుపనే త్రినే పాంపకులం కపంకంగ। పత్త్రి మదితాం త్రిపరగ నే యుప ముంగ్లట నిదుకో త్తినే యుకురవునంగ। కానతా పకేమది యత్రులు లరికయ నం
నవిక్ష్మికాం త్రనే రాపులపలమెకంన్న వయాం కుపయా తులకారం ఖ్షునే పుల్లయనంగ। మివార్కమంన్గల వయు దంమా ద్రి విపాదనేరా ఖ్ష॥ ౬॥ వ ప్రైం జల్లనికారుల్లులు విచ్చే ంగ్నముల వయు తేనయు విరికే బృ
అం బృ్తతా కృ్వంపద్మ వురంగవయు పెవ్వెందుంష్క్రదలి (గా) శి మివారు దువో దంపనా॥ ౬॥ సంతా కి త్రి యాం వలపంక జాన ఖుక్తి రణరాగ తరిప్రా కార్లిప్రుపంకె రుపా గర్వాం ధ్రుమయు శ్వంత్రు పు నవిలంబుత్తి
నికే మరుసమెరకే నేనా॥ తదనం త్రరంబ ఖ్షి॥ నే॥ పా కాక్షత్రి కపంతాప్రిల పాంతంబు ప్పిదులతాం ప్పనక్షి పృక్మి యంబుభ్లి కపుని యుక్షి కన్నారితా జె లనిక్షయంబున్న బద్ధనం ద్రినేధారు పరిక్షె తంబుల్లి। పుహాని యుల్లి
సలవలగా పుంధ్ర క్షి తోర రావుంద్రి తోంన్నిత మంచ్చి వపన్నుపు ఠబ్బు। (ద్రాం)ష్న నాష్ట (త్రాం)దిహార్కకో రాపాలమచారం త్రి వార్తి (త్రి)రాయాంచ్చితం బ్బు।ని వృశలంబుల్లి సద్రి పమనయుని ష్టిలక్షం బృ్ నె ప్ప ణ్ణి పు రుహుం మనే ము షోవి తంనే
ప్పన్నితం ప్షింగ్న మిరాపు నరత్తు ప్పిలాతాం త్రిరంగ్న వృ్పనవల్లరంగ్న మోప్ప॥ కే॥ అ...రంగ్న పరిసె ... వంచ్చి మందృ్న భో జంద్రదుమారాచ్చి వరాత్పనం యుతుంత్రభూరా విరాకులు గొలువనుంద్ర బోంత్త

[illegible]

మరియును యుష్మత్కల్పంబునకు విధంబులనకేకపాలక [illegible] తంత్ర్య మహావాతసంఘాతసముద్భూతంబగు విలయకాల [illegible]
[illegible] మరకగారుడ [illegible] తులవాం [illegible] సంపాదితం [illegible] గుల [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

గంబు గా దం డ్రి యెత్తు [illegible] పకుల చుంపొ గ్గంబు [illegible]

[illegible] గ్రమ దృశ్యమం దున్నా॥ అప్పుడు లా॥ [illegible]

[illegible] ధారుల్లనే నటూ॥ [illegible] రుల [illegible]

[illegible]

శ్రీ నత్రీతాము నిగూ[illegible] [illegible] [illegible]

బరిమాచె [illegible] రియను దాన్నవ శ్వేతులవే [illegible] [illegible] పరాంత్ర లపునే [illegible] [illegible] సుండి [illegible] [illegible]

[illegible] అన్నప త్రి తి జ నలుగు [illegible] మండ్రాను [illegible] [illegible] [illegible] లం [illegible] [illegible] సారసునని [illegible]

[illegible] [illegible] [illegible] [illegible] సాంప్రయుగల దేన [illegible] [illegible]

[illegible] [illegible] తము [illegible] [illegible] [illegible] గాండు [illegible] [illegible] అనే [illegible] [illegible] [illegible] సాధ్యుని [illegible] [illegible]

[illegible] [illegible] అన్నప త్రి తె నవి [illegible] [illegible] [illegible] [illegible] [illegible] రదులు [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] [illegible] బలుదు [illegible] తత మల్లా [illegible] భూతల సాధ్యునికి [illegible]

ఆకినె దినెకిత్తుం ... యండిల్లని యేలుశాశు నా తో బ ... గనెరత్న హాండకి విశ్వనా హాటు యేటనేపువి। శాస్త్రతుం ద్రనెనలలజ్జుం ద్రనె ధర్మణాబడనత్రె వేణినెవ్విహా ... । కేతాం ద్ర్భద్భిశివెం బుణెల్లగ లశెయూశిదబో గ్రాలనల ... లు
దగత్తుప్పిగంతు శబుల ... ఫుగొ పాలనా ... దులబ్బుం శత్రుశైకొనె దయబిస్త్రిత్రు। సునె వ్వెంకై జగ త్రిణాబుద్రి వున్న నడీడులగాండ నెమవాంబాహా బలప్రా ధూ। డ దిణబుంద్రా శిరినెప్పైనె డనెడూప్రావిత్రి భినెసాది ... నె। ... ఱుం
డీతె గాప బాలతుమశ్రి శెతుప్పిండుల్లగా తుండ్లునె॥ శె॥ ప్రి ల్లదశ్రి ... టుతెగాప నె। బల్లిదు డనల శ్రీతె మండద్ల బి శాస్త్రితుడూ। చిల్లదపు త్రి ండద్ధదలాంరని మల్లియూతెరెండద్దు ... దరణిమండ్లల మండ్ల సాం॥ని॥ చెలవయ్యనె నసుదాంశ జాలరాశి శ్రీ
రరాంధునిగడిసో త్ర వెయితింద్రనిలు వరాండలు త్రి డింశ్రీనెలంబ్రి ... త్రి ంబ్రితి బోరాండు మునలజశింపళ్ళిదనె నిమలయురాండు। శిరినె బడత్రెతున్నాయి హాంపగంతాండు బెర ... శీనాశ్రామండ్రిలబిరుగకాండు। భూసాంధ హాంసతు బోరాండునె సు
విహారికో ధింత్రు గాసలసురకగరా దు। ప్రి బలమూతి ... నె నిరియు బాశి ల్లగారాండు ధర బి బుద్ధదనె ని తరలమురాండు। త్రలితి తన మువహాశ్రి గవ్విశీం వ్యగారా ... దుతర మూగాదు తృష్టుతలగంతలనూ॥ అది యయునుంద్రాతహా
రియునండె నిశ్రి॥ మదవు బోనె లంగ్గముదు రాష్ట్రురవ ... గాంనిహోలు హాంరవైతుంర పురముగాండు॥ గవెంబుతోనుం ద్రతం ... నె భగ్గాని సంసారతహాతుల సభంయుగాదల। ప్రి కటుంవ్విని నగసాంబాహాంనౌదపుగ్గాని నారదువీణాంపు
నెంబుగాండు। చదరులాడ గముల్ల జనవి స్త్రి హా ముగానిరమునా తో త్రి శిరియవి గి హామగాండు। వెలసి తిరుగంశ్ర। వేద్ధాంత్ర శిద్ధిగాండు। హారగిశో ముని మన వెయలు ముాలగాండు శెహాగినదవంగ్న భద్రము తిండ్రాండగాండు। శాంరి

౧౮౩

సా(శ్రీ)రాలనే వెంబడ్డినని రయు దింత్రా [illegible]

[illegible]

మొరలుండు కాలవెంబు ... టంబున్ నేర్చు ... నెన్నె ... నేర్నె ... వేఘుండున్న మదగజ్జరేఖ బరంబున్ పడంబున్ బాంధ్ర కేళంబులు ... నంబు నాం చినే పొంచి ... ణాంబు ... పలంబు ... తళ్కుం
...శ్రీనడప తళ్కుతె యప్పుద్కులో నన్నుండుస్నెరిం గ్రంచ్చి ... తలంబున వె ... వండం బగుపానిశి వెండం బున్లాగించ్చి తాలధి క్రెం చ్చి ... తరంబున్నగోనె యగ్గి ... స్పాసిన స్పోలు సం స్మతింప్పు స్రెం స్మరిం చ్చి పస్తెన వేళనం గాల ... చ్చి
... రప్పె పెరిప్పెరి కెటి నేలంబు వప్పు యూత్రి యుత్రినె డ మెరాగి యుడె సంధ్యవెల్లినె నష్పియుష్పిరోధి తాలు గావి తోడ నిక్షి బదెం చ్చి నిరోధం బు నంబానె తిరిగినె ... బ్రసంబుగాని దప్పెగన బ్బ
రికె ... హాబారుండు హారి త్రెరంబు వప్పి పయంష్పని నె ప్పాసం బున్నెం గారిడి విరాద్వెనరాగి బాలకెండు తాలు తాల నివారించ్చి దిరాంద్వెన గడియ గడినుంద్రి యుంద్రనె దువారి బలంబున్నెని వారించ్చి వెవిస్తు
వాం పరి వంద్రి వరణబుంద్వె వి పచ్చుని వత్తుంబు వత్రివెన్ సె సెప్పం బగు పిడికిలం బో డిచెన పాండువాంద్రి నెడకె విక్షెంఖం చ్చి యలంబోధి వద్రెనం బునం దిరుగుద్రెలంబు వోరికనాలి జెరజెరం దిరిగి తిరిగినవె నెళ్ళంజు
తు క్షిం చ్చియు ప్పురం బెగని హాంధసురికినె నతండు క్షే స్పపాద సంధి పరి ఖి స్తె పొడుండ్పయంగ యుంచ్చి ... యుద్ర రుద్రిరమ్మున యస్పిదా ॥ కె ॥ బల శ్రీక్పిడు మష్పి కుడుకను ॥ బలవుయులు ప్పెర యుంద్ర జిరి బావా బావాం ... యూ
స్సలత్రియ బోరిరిదలయుగ బవాబ విధమెయ్యైన విరాణిన యులకె ॥ యుష్టిరంబునా ॥ తె ॥ వ్వక్షపులు పెనెగిరు నక్షెతగజ్జులతో భీరిదిగి కెక్కర వెల్లులతో ॥ మల్లులతో రిపువెరానెన ॥ భేల్లులతో భీతి గొన వెళ్లులతోడ ... యుత్తె వస్పంతం బున్

బార తాంత్రు ఖచితాంకలగ ట్టూవెచ్చి నూహేజ్ఞాపేయు చ్చెలలను రాజో చ్చి [illegible] నా [illegible] ॥ మంచ్చి కేమ [illegible] మంబుణ్ణ కరికలదొ చ్చి వల్ల గాల౦తుంచ్చితవ [illegible] సరుల [illegible] కేతా [illegible] ళ్లనమ ఖ్యలం॥

న్నలబట్టిరాజూవెనగింపెళ్ళిస్తు జూం పేం పేసుం నెవాం డు॥ పిల్లలింపెళ్ళి కొతెదు పెరాసుపున్న డి ట్టు డురాత్సలపేమునెగ్గి పింఛ్ఛిరె॥ కేతు॥ నూంపి దకలగానిసభి తలలు॥ ధీని నెకలపేం రుల తెలసునన్న పేలబ్బులకెనె పెన్నాం పెళ్లి యాం

గాంధనిసూంపింప్పు రలవ తిత్తె తమకు శాశ్వపేఖూసా దిఖ కి॥ వేణుసాదమఖ లపెళ్ళవెలనిసమాధపు ఉధరాంవ్యాపెను విచ్చి యాంధరించ్చ్ని॥ పింఛ్ఛదాపు పేఖలప్పెళ్లపరి నినెవి స్త్రం డుమస్త్ర కేంబునే దాంత్రిమమత్తనె

యి॥ పీతాంబరులపెళ్ళి బెరగిసెగోవిందుకంసాభాం పేఖుసెభాంయుకధరింసెళ్ళి త్రిజయంత్రు కెలపెళ్ళావానె గెపలలాత్సులదతి తుతలాంపాలపేము సనెరుతసనలనె॥ దనెరులబ్బింధాంవసెంబ్బునె దరులాపళ్లనె॥

కృష్ణ ధ్యానందపేఖునకొత్తెకెలినెలఖపుడెట్టునూపేముల ప్రైనపేఖునిళ్లట్టి విధపేఖు॥ తెలతాపెళ్లతి పెూయంవ్వయంకె నె ట్టు॥ ఆ॥ పాపుత్రింవ్వగోపకుల పళ్లలఖున్న స్ప్రీజింప్పు రాంధె॥ పేఖుర్పుపురిలకెవలన్నసెలపెనెలప్పె

జింప్పుహ్మనవిళ్లెలు॥ జై పదలగాండొయూం కుళ్లిగు జెరధ్దడి భాంగ్యపేఖునంత్రు తంబునె॥ గోపకులపేూరుబోంధపేఖునుగోపకుల పేూరికె కెవిరనూంబికో॥ కె॥ గోపాల కృష్ణ తొందనె గోపాలనెపె ళలంధుయప్పాంధిలితెరె॥ కెనాం॥ [illegible] పాంఖ

తరితెద నెన్నెలగోపాలుకృతెనె నిట్టినురురుచిగల॥ కెు॥ [illegible] మజలతణ్ణెనితెంంబ్రైకమలదళ॥ త్రుపాయునివదనె తముల పేఖు పెలరనెనె పాంమ జలతెణ్ణెకిత్రెంబ్రెకమలదళనయనబెంబు గుసకులంనెనతె॥ పాంలపేలధెరనెనెపెకె॥ [illegible] పెనెపణ

ದುಸ್ತ್ರಿಪಾಠ ... ಯುಗ್ಗರತ್ತುಂ ... [illegible]
... ಭವಜಲಧಿ ... [illegible]
[illegible]
ರುಂ ... ಸಂ ... [illegible]
ಬಲ ... ಗಂಸು ಬಲವಯುಲು ಬೆ ಗ ... [illegible]
... ಬಯ ... ಟುಂಬ ... [illegible]
... ಸವಾಚ ರುಲ ಸಂ ... ತ್ರಾಂ ... ಬುನೆ ... [illegible]

జమయతొన్నృగరంజ్జారె శ్నశ్రీ గ్రెశ్లనె బాదపద్ధు కులబె బ్బగనెంద్దె యు ప్రొ ... వవచ్చు నా। వల వెరాజ్జ సంద్ధనే ... సత్తె హా విమెులవాం సులతాదులు (ల్ల ల్ల నే సరస్సు తీరవి।ల ... బునె గంనెంలడంలదత్రి సంద
రునెహా।పెట అంత్తన్న భాన దులలికలకలంబట పారిరచ్చినేఅంశ్చలంజాహానికెం సరెడిష్టనితెమ ॥ఆ॥ వల్లెవ బాయురసత్తె ... ప్రాత్రి యుత్రి వైదులం గృదొ బ్బ ... గన్లులవ్మెులి ... సనల డుప్పరారునిసందులవిగళ్లుడు
విత్రిగ్దెల్లనెలుగాంశన్నెంఘువనుదివృని జాలిభ్రుడె తం ధుస।తెం(శి) గాంగ్దెల విదంబ్బలంబరులతి ష్ణుడుతరవతు దుల(గ) సనలని ।। ఆ నిపలు సమ యుం బ్బరాశ్రె ... లంసురాలత్త్రపలతినె కారిక్షరిచర త్తా
రం।।తొం నె న్నెనుల్లాం ఘిం ప్రంన్న మెకం వళ్ళనింపృవ। (శి) యన్నపాంచ్చి పారి(వి) జా।సంఫలాత్రంబులు తల్ల శిల్లశాలి కంప (పె) రాపాంసాద్దిక(యు)న్లు లంపురాన్ని దమ నెంబ్బ మెూరి కెరయ్యూ లా సంబు ద్రా
శిల్లగనహాకెట తమగ మునె నెగకులరెుందునె త్త మగ ఇన్ని జ్జూచి ఇక్కక్షరుడ్డంయుది రస్తా తమగ మి వారలు శి రెత్త మగణన్నంత్ర నెగగం సద్ధర ... శెువతి యుసూ।।క(వ) సమయం బునె।।వ తెుంత్ర తుర
నం భు బళ్ళి విధ మెుల్లు న్నెక బంధ్యం బ్బకొక్షత్త్రశం బ్బగ బల్పి వెూశి మణులాకల్బుంత్త రెలావతు।న్నతు(తె)ం బుల భ్రొన్ని సాలకణ శెం స్ర్తి పెూం బు ధిరద్ధిం చ్చిరం క్షప్రకం బ ఢ (త) చె త్తె హ్మాడుపెనన్నెంనసుసె సి తితం సు॥౯॥
సా।।పరన్నా(తి)ంబరనెసుం ధీరంన్న దర నిమ ధ్వంబునెం గ్గా రిదెు సంవారం బ్బనులకెనవిన్ని జానులా క్షిత్యం బునెం జెందగా।।పంచ్చై త్పుం బునె బొం దియు నెని

[illegible]
[illegible] ಗುರುನಂ [illegible] ದಂಡ್ಯನ ಮುನತನೆ । ದೆ [illegible] ದೇವಾತನಿ [illegible]
ನದ [illegible] ಮಹಿಮೆ [illegible]
[illegible]
[illegible]
[illegible] ಮೋದಿಂ [illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] హస్త [illegible] రామ [illegible]

ద్యుక్త వత్సములు దశరథసు। [illegible] రామే నగర [illegible]

[illegible] తండ్రి దశరథ [illegible]

[illegible] సంఖ్య [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] బాలకీనం [illegible] శ్రీ [illegible]ం బాలుండు [illegible] సంపూర్ణ [illegible]
[illegible] గురుండు [illegible]
[illegible] రామ [illegible] రాజు [illegible]
[illegible] బాలు [illegible] వేద [illegible]
[illegible] శ్రీ [illegible] రామ [illegible]
[illegible] బాలుం [illegible]
[illegible]

యాగము చేసావేళ [illegible]

[illegible] గుణగణ [illegible] మైగు [illegible]

[illegible] చిన [illegible] మానన్న [illegible]

[illegible] తము [illegible]

[illegible] వాలి [illegible]

[illegible]

ము చేసి [illegible] యాథర్వ [illegible]

[illegible] ఫలములు [illegible] నుండు [illegible]

చెప్పుడు [illegible] నన్న [illegible] చింతింపు చున్నుండు [illegible]

[illegible]

[illegible]

[illegible]

వలుకు నే నే మ[illegible] నా[illegible] త్రి[illegible] తేనె యమూర్తులంబులెల్ల [illegible] బాత[illegible] బులం దనిపి మహానిత్రు క్షితులు [illegible] తం త్రి [illegible] తేదంగి మెల్ల [illegible] దాలా పం బులు రాంభిం చెప్పె [illegible]
నే । యమై [illegible] గవతి నే [illegible] నేంహ మునే [illegible] ననే లంబులు [illegible] విధంబు మూలంబెల్ల నేహా [illegible] తం బు నే [illegible] యి [illegible] రగి తాం [illegible] మని [illegible] చెప్పె [illegible] తుం దుల వ వి [illegible] నే రవి నే తా

మధ్య [illegible] దే శంబు నే [illegible] రాంతా వం [illegible] వ యరా [illegible] ము
లునిలువ వేమ [illegible] వు నే ల [illegible] నేల లు నే లువ [illegible] యు లు
బురి [illegible] వచ్చి నే [illegible] ణాంబు లుం [illegible] పు పాం యు
[illegible] మ [illegible] తగలలనే మ గలవ లువల [illegible] తగ లు

[illegible] రయు గారాంసం బు మూ తో టనే । [illegible] తాం [illegible] నే రిం [illegible] బం ధ ని యు తిం [illegible] తిం చెప్పి [illegible] దావ లు
మ [illegible] బు లు [illegible] లగు నే నం వ ము । [illegible] బు లు [illegible] లగునే నమ ము । [illegible] బు లు [illegible]
నే ను [illegible] వ లు [illegible] న మరి వ చ్చి [illegible] వి భు డు । [illegible] గు త [illegible] ల । [illegible]
లది త గు మే [illegible] త ము ల [illegible] గ వ వి ది వి యు [illegible] । మ [illegible] ల వి [illegible] తగ [illegible] త గ [illegible]

[illegible] యు తిం త [illegible] వా ని యు తిం తా [illegible] టు విహా [illegible] లప్పెను
ట త లుంగినె విం [illegible] ట చిత్రం బు లో [illegible] ను మయు చిత్రం
దూరం [illegible] వరి [illegible] యు వాం [illegible] వి [illegible] ంప్పు
యు కేద న దు [illegible] వా రి [illegible] విభుడు మా [illegible] లనే [illegible]

తపావా యు తే నాం దున [illegible] లు [illegible] వాం తోనే [illegible] లు [illegible] ంబు వా ం యు తే నాం [illegible] ల ర । త [illegible] లు [illegible] ం [illegible] నే తే యు గు [illegible] యు తే నాం [illegible] కాం గి [illegible] వం [illegible] లపాం [illegible] దాం దా [illegible]
నే యు ం తే నాం డు ల త [illegible] వే చెప్పె నే శౌరి నే మ [illegible] ల బలు తే ల మ హా త్మ [illegible] తె రు ల [illegible] నే [illegible] మ [illegible] ం [illegible] నా గా పు తు

ನೆ ಬಿಟ್ಟಾತ ... [illegible]

[illegible]

[illegible]

గత్రిం నిర్ణిక్తోణి వాచికోణి గరయుద్ధావిధింబునాజితశ్రీవె [illegible]
గయొాదవులవంశ వెుయద్ధతుమవియస్సన గుర్తుమవాతు [illegible]
స్ఫురిత్తుం చ్ఛితారణాత్మ్యాపంబునం దదను [illegible] రత్తైకి
రూపదేహంబులను తత్రాకారంబు [illegible] తా కింపన్నవం
నమూర్తిదేవగుణులను పరిబ్రోం తుర్యాన్ [illegible]
న్ని బద్ధుండనంతు రియు నవ్వావమున్న [illegible] నుట్రుమునపృతి
తి బాకవము వెుా నివిరన్నను [illegible]
రియుటం జెనకానికా డానికాంబులు ధన్యతం ధనదె [illegible]
[illegible]

[illegible]

యదివసంపున్నమొ॥ శ్రీలమె యుతిర్థ॥ నం పంచుమినునం [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శి శిఖండి తాండవరుచిరం బునన్ వికశితోన్నత దేవాలయము శ్రీ ప్రౌఢ్య వరాభ తూర్ణి కనకవి [illegible] తవరి శాంతిత పాలవారక కల్పలు [illegible] బుగ [illegible] రాతల్ల [illegible] స్వామి [illegible] నరులకు లనె
తన్నైన మధుర్యాగ గరం బున్ సరి వేలాలం పునఃరం బున్ వెళి పెల్లి విరిశె వంవ [illegible] గరిమం బున్ తిరంగ్నాన్నం బప్ప [illegible] బున్ సమయప్పి ఇంబున [illegible] వప్పి విడిన [illegible] రం [illegible] బని [illegible] రాం [illegible] ఇన [illegible] సం బున్ నైల్లు
గా ఇత్రయమనునాడ్డు లగయుగ గేరంచలు ఇరు కులంకరీ [illegible] సమ్మత్ర [illegible] చవ్వరిదిం [illegible] పురావ [illegible] మంబు నం దానె వముగు [illegible] బున్ [illegible] బదిపెదుదే డవి [illegible] యాగిం చి [illegible] ఇరి
వీరభారమెల్లనను డవపం బోలునై జయరామా [illegible] తక్షి ధైవనే వత్తిం [illegible] వత్తి నవరాను గ గత్తు లరం త్ర దర [illegible] బరవయు [illegible] నునవవ [illegible] తకు అర్చి [illegible] పురాణ [illegible] దిమ [illegible] భూ వరమువ [illegible]
మగటస్సాకు బోర మ డియు [illegible] బోలుదుం మడిచ్చుకు ఒన్ని [illegible] మరలి [illegible] బలవములె రాడుక్కో నను బరతంపరి వరలత [illegible] వల్లిదో నం గు [illegible] గా [illegible] చం [illegible] మంబున [illegible]
రం బునెను [illegible] మరిబుబుడనన వరి [illegible] నరాతరంపుగంబులు ఉనగ నేకబాణ దాన [illegible] తాదివిదిగ్ర రంయు [illegible] తంబులు [illegible] రం బులురె [illegible] దుంబులు [illegible] వరాంగంబునెం [illegible]
నం జూచి [illegible] రాము దంబులలాంయుద్ధమ్ము [illegible] రంబున [illegible] బుద్ధులు [illegible] వంబనిశేదు చం [illegible] ఘరం బుద వారిం [illegible]
వతారమును [illegible] గృత [illegible] రుద్ర [illegible] ఉప్పు [illegible] బుల [illegible] రులయుడ [illegible] తంగిర [illegible] రా [illegible]

[illegible]

ಽಂಬುಳುವೆಯುವುಸರಿವರುಲಕೊಯುವುವುವ್ಪಾ ಸ್ವಾವೆ
ಶ್ರೀಯುತ್ತುವುನುಡಿವಾಲಂಬುಲ್ಪ ೦ವೆಸ್ನಮ (ವ(ತ್ರಿ)೦ಬುಲ
ವಿಧವಿತ್ತ೦(ಲ್ಲಿ)ಸಮನಿವ್ಪಾಳಿತ್ತುಬುಲಸಂಕ್ವಾ ಸ್ರೆಉನಿಕ್ಷವಕ್ಷಾ
ಲಿತ್ತರೆನರಿವರಂವ್ವಾರಲತುಗಂವ್ವಂವ್ವ ಸ್ರೆವುಸೊವಾಪ್ಪಿವುವ್ಪ
ದವುಗಳಿಡಿಸ ತಗಿನಿಸುದಿವಿರಿ ರವತುಲುಸಂರುವುಲು
ರುಗಂಸರುಗುಲು (ವ(ಜ್ರಿ)ವ(ಜ್ರಿ)ಘಾರಲತುಂ॥(ಗುಪ್ಪಿತುವ್ಪ
ಸುಪಿಪಲ(ಜ್ರಿ)ಘಾ ತೆಬವಸಲಾಂಧತಾರಂಬುಲುವರತ
ರಾವ್ವಿಸಂದೂಂ॥ತೆ॥ವಿಡುಂದಧವುಲುದಿಗುಂತುಾರುಲುಸು(ವ

[illegible]

ఖంభు నే హా ది ది [illegible] ఖరా ఖరి ణ వ దండ శుం డా పం భుల

[illegible]

గుణ [illegible] భుల లు [illegible]

[illegible] మన సంగా [illegible] భుల [illegible]

[illegible]

[illegible]

రంగ దేవా ప్రే(త్రి)ంబులం బుం హ్మా ను పుల్స్వ బాలుగా
ద్రో తంబులు గా వి శిష్ట వి శే ర్గ కోంటారి ల్సం ప్లు టి తప
ణిం బు లై లై హ్మ లై హ్మ నిలు నిలు మ గి ప ఉు తే చుంగూ
బులు వాలుతితే సు వు మం జిజ తు లు గా నే ష్ట నా తా
[illegible]

శ్రీరామ

కల యమున్న ధూమ న్నము దవలంబ్బనే గీ పేసెయుగుల్తి యుం గ్గ సత శ్వేతవేయునే బలుబుం దేయుగరత్వ సౌనే తవ్వుల వమ శ్యాం న్మి వునే నైస్యం గ ప్రునే నాలు౦ ౧౯ నే సేనం యుల వావ శ్రీ తే కలమ సలుతు వ డి క్షి నే అకనివు నకి క త్తు స్త్రీల యమ సౌ శ్వ లు కనుం బా వి

లయవిక్రమవిష్ణు యుస్సమయాం త్రుకునే తెలు వ్వేనే గల త్రుప్పేళ్ళుల। నేల భయ న్నేతుడి త్రి కేలి వేయులూ దరం గోలా। వాల వేయునే సువర్ణాదేవు లశివ లయ సేకెయం బ్బవిశ్రీశేల వేయు న్నదిం శ్యా వి కెక మయు యూవు కు శేలు లుమ్ముత్తి। తేక్కే

శిత్తు కులు గాంశ నేల్ల వేయుయూగాలు నే శింప్పు నెలెల్ల్యుకులరిశ రాస్తు సుత్తు బల్లు మెలు కేణ్ణుదే ద్రికే। శ్రీ తత ద నుజా వ్రతిత్తి బతిత్తి సుశ్రీత భయ శక్తిక్తిం శ్రీ జాగ్బ్రుత్తి తి పాతిత్తిం దలదిం చ్చే కే॥ కర్ణు శ్రీ త్తీవేత్తా భయయం కేశ్తె కున్నే శేగ్గం పం బుత్తి

సైసే నై। శిప్పాదం ఉమ్ము సాం చెలాం గ్గ లవు ఖ్యు హా కూ కోత్త్రు వు త్రి వల్లునే। స్తూ హ్మాతే రాలగ దశ్రీరాది గ్మిసం శ్రీ త్తా సైస్సా। దక్షిణ కోశ్వే లకే। కేత్తు౦ బుత్తి తొత్తుపాటి రామ్ము కులకే తేక్కెన్న తవ్వు కుత్తి జ్ఞాతిల్లలు నేంగక్కు ౪ వారిత్తూల హాత్తు

రితీపం భిక్షల నేయుత్తా ఫలహులలోదిం చ నం। స్త్రీత్తి నేలా ంగ్నల మానీ త్రినే। తి జ్ఞా। వలిత్తి వడి నే ద్వృత్తా వావ త్రైత్రి మున్న నే కగ్గ౪ తరిమివారాలు। వాల। వినరుచు నెత్తుం గ దిన్న నె బిగడిప్పవు తనికే రవుయవెతు త్రైవెర గవ వి ఉయ్య నేరం

౨ గసనెదు గసను। మరుజ వరం బదయు। వేదరి యయు చో రకు వరలుం ద్రైరలు నేలు గ౪ కడ వారిత్తి చ్చ గోన్న త్త్రి బులు। వారి దంత్రు రవెల్ల గప్పు సాత్తృతి గడి మున్నే। వారి తిక్క గోన్న తం బులు వారి దంత్రు రమెల్లి గప్పు నెరి భేక

రుత్త్రు గనిప్ప దు రునే గుగుదే ప్టు బాఖ్య పయ్యు ల్లా౦ ఢనే గదులు స్త్రీ శ్చినే భం గ్గినేరాయువారు కా। తలలు ద్రి త్తి నే ము స్న త్తారు వీ నిం ఛ్చినే వారలూ నంస్తింద్రి వా లుహారు। పదవ్వు ఉదిర్భ వ త్ర్తుబావసు లబోం నివుగ్గా। త్తుతే బావ సత్తె

మై స్తువారులు (త్రి) తేనము [illegible] ది తంబు జ ల్లిం పృ నిర్వి [illegible] యుతు [illegible] మలు లభించిన్ని సంధ్యువారు (త్రో) [illegible] (త్రి) మి (త్రి) బంధువు [illegible] ంగినే నే [illegible] వులరుగు డెంచ్చియు నో నుల వారలు [illegible] నే మలు లు తెల్గ నే వ దీనే [illegible]
[illegible] ది [illegible] లు గునే నే ది రి (త్రి) [illegible] వాంశు॥ [illegible] [illegible] యంబులు బానే [illegible] ప్తే మ్మా తె గె [illegible] వుయుం నే నుం డెబ్ర [illegible] జరిరు లభ్యై [illegible] మాం దపు [illegible] ంధంభు [illegible] బులు (౩)
యదు [illegible] (త్రి) [illegible] యాతే [illegible] రుకోందరాదుదు రుగర్హ్లి [illegible] యుబ్రిద్ధం [illegible]॥ దు నే తే రు యుమి నె ప్పుదు నే గ నీ తల యు [illegible] బెలు వు
నెల్ల [illegible] దినా [illegible]॥ భువనేన [illegible] తిల యుమలు వతి లం [illegible] దునా శే [illegible] సాం [illegible] లు నా॥
యు [illegible] ॥ [illegible] [illegible] బలుందు బలుండు హాని నె ॥ యుం ద మ్మలు [illegible] దు నుం గ [illegible] యుం [illegible] [illegible] తమా [illegible] యిమా
[illegible] (త్రి) [illegible] ॥ దుం [illegible] ప్తం బని వేరు పాం [illegible] బు సందొ వం బ్బులంద దెం [illegible] లుం డెంప్పు రిపు లం డం [illegible] జజ [illegible]
[illegible] పెంద్ది ఇం డు బులు [illegible] తవు కేది నే [illegible] త్రో గంబు [illegible] యుండి గసు ॥ [illegible] గుసు వి డిపిం చ్చినే వి డి వ డి వి డి మ లు డి [illegible] దుక్రే [illegible] బు [illegible] బులు మ సంబు నం బెనం

నేసంపుంబుబు రాశ్శి వేవ్వ తంల [illegible] ర ద్ర [illegible] త వయ బ్బా సవిఃం [illegible] రారు కేసా దబ్బుబ [illegible] బా [illegible] వేయబ్బ్బు [illegible] వ యతు తే [illegible] దళ [illegible]

నిగని వింశ్రీ నగర దబ్బారం బ [illegible] గ్గ [illegible] రాయబు నెనికె దెబ్బ ద్వనంబు లంనగరి పైనెనంటు పోరాలుకెం [illegible] సుకులు నేం డుపరి నెకట్ట [illegible] యబు [illegible]

బకేను [illegible] ంగోని దుం [illegible] మాడు దుం [illegible] జనం బ [illegible] యవశే షుంతి [illegible] కులగు [illegible] మలు [illegible]

భుగేన [illegible] గాలి దునే [illegible] వియంబున నయ [illegible] దపం [illegible] బా [illegible] డు శివ [illegible] పెను

[illegible] ంచుదు [illegible] నంకు [illegible] బు [illegible] తుంం [illegible] నిసూ తింప్పిన వి కుతె నే నంమున [illegible] డుందు [illegible] తి [illegible]

[illegible] తిక దులు [illegible] యా [illegible] దబ్బీను [illegible] దబ్బితింబరు [illegible] నగిరి [illegible] తి [illegible] ప్పు తరీ ఫు [illegible] యమమ నెర [illegible] తె

వతె [illegible] వాలు [illegible] నుగులు [illegible] యె [illegible] గదితిం [illegible] వంలు [illegible] వాది పుంసుల [illegible] జగదవనం బ [illegible] వనుం డది పాః [illegible] తనన్న బ [illegible] తు తజేన

శ్రీ

... యందు ...

... నారాయణ ...

... నారాయణుడై ...

[illegible]

గంనే యుండెం దయ్యమునకు స్వామి దైవ శిఖం [illegible]

వెడికి శరోవాదిన సక్ష మాగ ద్రోశ్చితలంబడెనే సదేవత్వం దనే [illegible]

ఋయుబరతాసంధ్ర ప్రిదివిత్తం దెస్తా మహానలంబుప్పిదను కోదెరయె [illegible]

[illegible]

గ రాజుల విశ్వకర్మ [illegible] తారుణ్య [illegible] రాజ శ్రీ [illegible] బల గానే [illegible]
[illegible] శ్రీ రుప్పినిం [illegible] నిం [illegible]
మాధవయుం డెరుగక డెద్దిత వెన్నె [illegible]
నంద [illegible] నాతి [illegible] గాత్ర ని ॥ [illegible] పోడు
[illegible] శ్రీయాన్వ [illegible] శ్రీరాత్మ న వివాహ [illegible]
రలు గల బంధువు [illegible]
[illegible]

[illegible]

[illegible]

శ్రీ ... [illegible] ... శ్రేష్ఠ పెంచదా ంబున ... [illegible] ... దన్నమెను ... [illegible] ... ంతు ... [illegible] ... ంప్రతే ... శేషాదు ... జన్మం ంబున్న ... [illegible] ... త్రిం ... [illegible] ... సా ... [illegible] ... రం ౧ ...
నే సరి ... శ్రీ శేషమంబుజ్జా ఖ్యాపయుదినేశ్రయు ౧ కేనగ్రిరం ... ంబున్నిలకెరిమి ... [illegible] ... త్రివునే ప్రభోగింప్రగానే నితనులతవలనిహా దేవ ... వెలలభృవనెపె ... నిం ... భోగనగ ... గాతేని ...
యతమలసేరణి ... లదయితదెయుదెరావృత ంఖాంద్రగాశే నిజెంవపేనేపలదే ... [illegible] ... భాతే ... [illegible] ... కాంతిరా ... ధృమబ్బిదేని ... నొవెలధృత్యవరి ... దెంబు ... [illegible] ... రిం ...
... జన్మమలకే౹౹ప౹౹ అనిరుత్మినిదెవిపుత్రంబ్బినెనం ... త్రిశం బ్బిలఖ ... ంబు ... సిరిశివింద్రవిరిచ్చి ... త్రే ... పెంర ... వెనవద్ద ... మని నెవెన్ని ... ంబునిగాషురి ... నిని ... పల్ల ... ఫల ... యం
పటమలకేనకరం ఖాదిరసాళ్రరులూరు౹ అరుణ ... ఖ్యావసెను ... కమ్మలుకరపు లుక్కంబ్బానాంద ... వంగ్ల ... సుయు౹ మహాతం ఖా ... భారావమద్యం బ్బి ... ద్యం బ్బివనుకరు ... వద ... యిన్న ... ద ముటులు
పరిమ ... తా ... ంద్దవఫలలంబ్బినిలలంబ్బిజితము ... వందుకర ... బిపెజి౹ ఖ్యావ జ్ఞాకంగవయల ... వెలమసాపులుకంసుమనేకరుని మిం ... కోము ... లునోమలు౹ విత్రం ... మలులూాలు వచ్చా ... పములు ... యిన్న ... యు
జనం ... మలు ... ౹౹ అ ... యలనాశ్నేకందగసెంగ్గనెమ్మందగెందనే౹ ప్రవా ... యు ప్రాద ... యు ... సామవి ... యుగుడ ప్రేదుజా ... పులు నెలనె ... ల౹ ... ంయ ... మలు ... రు ... గారు ... యలు ... ల
... ద తప్పగాశి౹ వె ... యమ్మ ... ల ... మముకే ... యవే ... ంబ్బల ... సా౹౹ ... ౹౹ అది ... యు ... ప ... ంద్ర ... ఆ ...

తంబుగా వింక్షి ష్టొ [illegible] గాంబు విడి బుుక్ష్య జ్ఞా సాశ్వ వ వ (శ్రీ) [illegible]
క్షి వ రిం యిశా సారాజ్ఞ దం ప్రితుల ప్రేలబు కోశ వ
వే గా క్షితా పూరం వకే (శ్రీ) జ్ఞ మూతో బంధు (శ్రీ) య (శ్రీ) తి
బులు (శ్రీ) బులు వచ్చిన బాశ దోవి ౨॥ వర్ణంధుల వ్వే తి [illegible]

[illegible]

[illegible]

ಸಿದ್ದ [illegible]

[illegible] ಶಿಕಿ ನಾವೆಲನೆಂ [illegible]

ವಂಗೆ ನಿದುಕೂರಿ ಮಿಕಿಕವು ಕೇಳಿಪದ್ಯವು [illegible]

ಮು [illegible] ಬುನುನಾಡ ದುವಯು ಕುರ ಸನ್ನಿಧವು [illegible]

[illegible]

[illegible]

[illegible] బలావమంబుబ్బైదండ [illegible] త్రాణిపవా [illegible] వయాం [illegible] బులుగంధ [illegible]

[illegible] బుబ్బైనకేముంత్రిలజ్జాలం బుబ్బెటువముజభుంధలంబునం(గ)ందప్పక్రోనగ్రసంపృభమండ్లమానకి [illegible]

[illegible] దకుప్పలంబులుకలారాగంబుసంపాదింప్పమనైలరాజ్జాంతకైతననంజ్ఞికృత్వాపయ్యేదిదలాంగ [illegible]

[illegible] దోరపెరికిపాండెయుడిశయుత్తపింత్రీనధిగ్గభృగాయుమలానంబ్బెలగుబ్బాణంబులుపగిది [illegible]

[illegible] నినదంబులుఱువెవ్వెలపంద్వవ్వెలుస్పేయుగ్రాందస్థంచారంబ్బునవిరచెలాకానిరత్నమాంరిరా [illegible]

[illegible] వాశాధరికేకేలకంతీనకపల్లవాం(డి)యుగళశ్రీనంధ్రభకలంత్రసృనిశ్రీపులికే(శ్రీ)జనిశెం(డ్రు) [illegible]

[illegible] ద్రుమాంతా [illegible] ఘరుసాం॥వ॥ [illegible] పసలజ్జావలోకనంబుసకలి [illegible] బులుదిగిచాడిగాం [illegible] బులు [illegible] రవంబులు [illegible] పలాంనియు

తెవానల [illegible] ారదు వెరగొంగి ఉత్పలవగయుల్లు
దెనత్తు [illegible] నిదెరాగంబునవెగంబునబ్రాంతి
నిరే [illegible] తిరేమయుద్ధసావ
నేమి [illegible] అనికవ్వే
[illegible] కరనంజెలి గావింద్రో
[illegible] వెరంబునతుమచుక్కిటువిరితూ
[illegible] దూనెంబునన

[illegible]

ರಿರಾಕವಿಕಿ ಶ ಪ್ಪಿವರಾತಿನೆ ಅಂಜಲುಲಂಕದಿದಂಪ್ಪಿದದನನೆವ್ವಲ ಪಾಂನಂ

ಗುನೆ ದಾಂಪತ್ತ್ಯಿವಿಮಾಯುದ್ಧರಿಸುದ ಗುಲಲನ್ನೆ ಟ್ಟಿನೆ ಬ ಂಪತ್ತ್ನೆ ಪರಿ ಗದಾ

ಕುಗಳ ಣಾವ ಪುರದಲ ಕಂಜ್ಝವ ಟಪಾಕಾಂ ಪಾಶ್ಚ ಪೆಡು ಘರಿ ಧ್ವನಿನಲಲು

[illegible] ... బలమెలు గప్పు బదినె దూరదు ... [illegible]

వైరులు ... [illegible] ... దరునెవి ... దరు ... [illegible]

[illegible] ... గంబు ... [illegible]

[illegible] ంబును [illegible] లంబును [illegible]
[illegible] ంబును [illegible]
[illegible] ంబును [illegible]
[illegible] గంబు [illegible] ంబును [illegible]
[illegible]
[illegible]
[illegible] ంబును [illegible]
[illegible] ంబును [illegible] ంబును [illegible] ॥

ಮುಗಿಲಡೆ ಪೆ[illegible]ಂಬ್ವಿ ಪಾಂಗುವನ್ನ ವೆಲಾಂಗದ ಮು[illegible]ಲು ಗರಾಂದ್ರಿ [illegible]
ಸು[illegible] ಪಗ ತುರ ಕೆತುಳ ಬದಕ [illegible]
ರುಂ ಸುವ[illegible] ಸು[illegible]ವ ಲಡುವೆಲದಿಲಾ[illegible]
ಉ[illegible] ಪ್ತುರಂಬು ವಿರಾದೆ ಪದಿ [illegible]
ನಿಖಿದವ [illegible] ದಾ ಧಿಕ [illegible] ತಿಂದೆ ರಿಡೆ [illegible]
[illegible] ಕುಂಡು ಕ[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]


Tel
516